అనుదినం... జనస్వరం

www.navatelangana.com

నవతెలంగాణ

సమగ్ర తెలుగు దినపత్రిక

మంగళవారం 17-09-2024

సంపుటి : 10 | సంచిక : 209 | Published from Rangareddy, Hyderabad, Khammam, Karimnagar | 12 పేజీలు | వెల : 6.50

21న హైదరాబాద్‌లో ఏచూరి సంస్మరణ సభ

రాఘవులు, రేవంత్‌రెడ్డి, కేటీఆర్, కూనంనేని, తమ్మినేని, కోదండరామ్ హాజరు



నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్

సీపీఐ(ఎం) జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి సంస్మరణ సభను ఈనెల 21న ఉదయం 11 గంటలకు హైదరాబాద్‌లోని బాగ్ లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ నిర్వహించనుంది. ఈ మేరకు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈనెల 12న అనారోగ్యంతో ఢిల్లీ ఎయిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఏచూరి తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే. ఆయన మరణం జాతీయ, అంతర్జాతీయ కమ్యూనిస్టు ఉద్యమాలకు, ... 11లో



మహిళా భద్రతపై ప్రజాచైతన్యం పెంచాలి

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

వివరాలు 11లో

చరిత్ర తెలుసుకొని మాట్లాడాలి

దేశంలో విప్లవాత్మక సంస్కరణలకు ఆద్యుడు రాజీవ్‌గాంధీ

మాజీ ప్రధాని విగ్రహావిష్కరణలో సీఎం రేవంత్‌రెడ్డి

ఫామ్‌హౌస్‌ల్లో జిల్లేళ్లు మొలిపిస్తామని హెచ్చరిక

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్

దేశ సమగ్రత కోసం గాంధీ కుటుంబం త్యాగాలు చేసిందని ముఖ్య మంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. నెహ్రూ చరిత్ర తెలియని వారు ఆ కుటుంబం గురించి తప్పుగా మాట్లాడుతున్నారని చెప్పారు. త్యాగం అంటే.. దేశం కోసం ప్రాణాలు త్యజించటం, అవకాశం వచ్చినా వదులుకుని మేధావులను ప్రధానమంత్రిని చేయటం అని సీఎం అన్నారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని కుటుంబ సభ్యులకు పదవులివ్వటం, కోట్లు సంపాదించటం త్యాగమెలా అవుతుందని ప్రశ్నించారు. హైదరాబాద్‌లోని రాష్ట్ర సచివాలయం ముందు ఏర్పాటు చేసిన మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ కాంస్య విగ్రహాన్ని సోమవారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆవిష్కరించారు. అనంతరం మంత్రి పొన్నం ప్రభాకర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో సీఎం మాట్లాడారు. రాజకీయాలు మాట్లాడేందుకు వేదిక కాకున్నా.. కొంత మందికి త్యాగం అంటే ఏమిటో చెప్పాల్సిన అవసరముందన్నారు.

తాము అధికారంలోకి వచ్చిన తర్వాత రాజీవ్‌గాంధీ విగ్రహాన్ని తొలగిస్తామన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యలపై రేవంత్ తీవ్ర స్థాయిలో స్పందించారు. గడీల్లో గడ్డిమొలిపిస్తామని తెలంగాణ సాయుధ పోరాట సమయం లో చాకలి ఐలమ్మ అన్న మాటలను గుర్తు చేస్తూ .. ఫామ్‌హౌస్‌ల్లో జిల్లేళ్లు మొలిపించే వరకు కాంగ్రెస్ కార్యకర్తలు విశ్రమించబోరని హెచ్చరించారు. పదేండ్లు అధికారంలో ఉండి వేల ఎకరాల ఫామ్‌హౌస్‌లు, శత్రు దుర్భేధ్యమైన ప్రగతి భవన్, సచివాలయం, లక్షల కోట్లతో మేడిగడ్డ కట్టిన కేసీఆర్ తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. డిసెంబర్ తొమ్మిదిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని సచివాలయంలో ఏర్పాటు చేసే జిమ్మేదారి తనదేనని సీఎం చెప్పారు. నీడనిచ్చిన కొండా లక్ష్మణ్ బాపూజీ చనిపోతే చివరి చూపునకు కూడా పోని దుర్మార్గుడు కేసీఆర్ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగు యూనివర్సిటీకి త్వరలోనే సురవరం ప్రతాపరెడ్డి పేరు పెడతామన్నారు. గ్రామాల్లో గలిబిలి చేసేందుకు మిడతల దండు వస్తోందనీ, వాటిని ... 10లో



రాజీవ్‌గాంధీ విగ్రహావిష్కరణలో సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్ గౌడ్, తదితరులు



నేడు కేజ్రీవాల్ రాజీనామా

సాయంత్రం 4.30 గంటలకు ముహూర్తం ఖరారు

లెఫ్టినెంట్ గవర్నర్ వికె సక్సేనా అపాయింట్‌మెంట్ కోరిన ఢిల్లీ సీఎం

ఆప్ రాజకీయ వ్యవహారాల కమిటీ భేటీ

నేడు ఆప్ శాసనసభాపక్ష సమావేశం

ఈ భేటీలో సీఎం పేరు ఖరారు

కేజ్రీవాల్ బాటలోనే మనీశ్ సిసోడియా

నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో

దేశ రాజధాని ఢిల్లీలో రాజకీయం వేడెక్కింది. అక్కడ అధికార ఆప్ రాజకీయాలు చకచకా మారుతున్నాయి. నేడు అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయనున్నారు. ఈ మేరకు సోమవారం ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వికె సక్సేనా అపాయింట్‌మెంట్ కోరారు. మంగళవారం సాయంత్రం 4.30 గంటలకు కలుసుకునేందుకు ఎల్జీ అనుమ తించినట్టు 'ఆప్' వెల్లడించింది. ఈ సమయంలోనే తన రాజీనామాను కేజ్రీవాల్ సమర్పించనున్నారు. దీంతో ఢిల్లీ తదుపరి ముఖ్యమంత్రి ఎవరన్నదానిపై ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ నడుస్తోంది. కాగా, ఎన్నికల వరకూ పార్టీ నేతల్లో ఒకరిని ముఖ్యమంత్రిని చేయనున్నట్టు పార్టీ సమావేశంలో కేజ్రీవాల్ వెల్లడించిన నేపథ్యంలో ఇందుకు సోమవారం నాడు కసరత్తు జరిగింది. కేజ్రీవాల్‌ను ఆప్ సీనియర్ నేతలు ... 11లో



తెలుగు రాష్ట్రాలకు రెండు వందేభారత్ రైళ్లు

వర్చువల్‌గా ప్రారంభించిన ప్రధాని మోడీ

అహ్మదాబాద్: తెలుగు రాష్ట్రాలకు రెండు వందేభారత్ రైళ్లను సోమవారం ప్రధాని మోడీ వర్చువల్‌గా ప్రారంభించారు. ఇప్పటికే విశాఖపట్నం- సికింద్రాబాద్, భువనేశ్వర్- విశాఖపట్నం, సికింద్రా బాద్ - విశాఖ మధ్య వందేభారత్ రైళ్లు నడుస్తున్నాయి. ఇప్పుడు దుర్గ్-విశాఖపట్నం వందేభారత్ రైలును ప్రారంభించారు. ఇది విశాఖపట్నం నుంచి ప్రయా ణించే నాలుగో రైలు. రాయ్‌పూర్-విజయనగరం ... 10లో

నిమజ్జనం పూర్తయ్యే వరకు అప్రమత్తం

ట్యాంక్ బండ్‌తో పాటు చెరువుల వద్ద నిఘా పెంచండి

పోలీసులకు సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశం



నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్

గణేశ్ నిమజ్జనం పూర్తయ్యే వరకు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పోలీసులను ఆదేశించారు. వినాయక నిమమజ్జనం ఏర్పాట్లు, పర్యవేక్షణపై సోమవారం హైదరాబాద్‌లోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసులకు పలు సూచనలు చేశారు. ట్యాంక్ ... 10లో



తెలంగాణ తల్లి విగ్రహం స్థానంలో రాజీవ్‌గాంధీ విగ్రహావిష్కరణా?

కేటీఆర్ ఆగ్రహం

నేడు తెలంగాణ తల్లి విగ్రహాలకు పాలాభిషేకాలకు పిలుపు

వివరాలు 10లో



ఏచూరికి నివాళి అర్పిస్తున్న ఎస్. వీరయ్య, తదితరులు

సెప్టెంబర్ 17 వారసులు కమ్యూనిస్టులే..

ఆ పోరాట స్ఫూర్తిని ఈ తరం కొనసాగించాలి:

సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎస్.వీరయ్య

నవతెలంగాణ-నేరేడ్‌మెట్

సెప్టెంబర్ 17కు వారసులు కమ్యూనిస్టు లేనని, సాయుధ పోరాటం లక్ష్యాలు ఇంకా నెరవేరలేదని, ఆ నెరవేర్చే బాధ్యత ఈ తరంపై ఉందని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎస్.వీరయ్య అన్నారు. ఎర్రజెండాను భుజాన వేసుకుని పోరాటాన్ని కొనసాగించాలని పిలుపునిచ్చారు. తెలంగాణ సాయుధ ... 11లో



వివరాలు 10లో

సమర్థవంతమైన ఆదేశాలు జారీ చేయాలి

కోల్‌కతా హత్యాచారంపై సీజేఐకు ప్రముఖులు, సంస్థల లేఖ



వివరాలు 11లో

షాంఘైను తాకిన బెబింకా

వణుకుతున్న ఆర్థిక నగరం

75ఏండ్ల తర్వాత ఇంత తీవ్ర తుపాను ఇదే



మాట్లాడుతున్న జూలకంటి రంగారెడ్డి

వెట్టి చాకిరీ నుంచి విముక్తి చేసింది సాయుధ పోరాటమే

సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి

నల్లగొండ మండలం అప్పాజిపేటలో పీఎన్ఎం శౌర్యయాత్ర

నవతెలంగాణ- నల్లగొండ కలెక్టరేట్

వెట్టి చాకిరీ నుంచి ప్రజలను విముక్తి చేసింది తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటమేనని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి అన్నారు. భూమి, భుక్తి, విముక్తి కోసం సాగిన మహత్తర సాయుధ రైతాంగ పోరాటంలో అమరవీరులను స్మరిస్తూ ప్రజానాట్యమండలి ఆధ్వర్యంలో చేపట్టిన శౌర్యయాత్ర ఆదివారం రాత్రి నల్లగొండ జిల్లా నల్లగొండ మండలం అప్పాజి పేట గ్రామానికి చేరింది. సమరయోధులు ఎర్రబోతు రామిరెడ్డి స్థూపం వద్ద అరుణాంజలి ఘటించి.. ప్రదర్శనగా గ్రామపంచాయతీ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. అక్కడ బహిరంగ ...11లో



అక్టోబర్‌లో కొత్త రేషన్‌కార్డులు

హెల్త్‌కార్డులు కూడా అర్హతను ఖరారు చేసేందుకు త్వరలోనే మరో భేటీ : క్యాబినెట్ సబ్ కమిటీ

వివరాలు 10లో

ప్రాణాలు తీస్తున్న కాలుష్యం

లంగ్ క్యాన్సర్‌కు అదీ కారణమే | ధూమపానం అలవాటు లేని వారికీ సోకుతోంది

పట్టణాలలో పరిస్థితి మరింత దారుణం

యువతనూ వదలని భూతం

ధూమపాన ప్రియులకు లంగ్ క్యాన్సర్ ప్రమాదం పొంచి ఉంటుందని పలు అధ్యయనాలు ఇప్పటికే హెచ్చరించాయి. పొగ తాగడం ఆరోగ్యానికి హానికరమని, అది మరణానికి దారితీస్తుందని చెబుతున్నాయి. అయితే దేశంలో లంగ్ క్యాన్సర్‌తో బాధపడుతున్న వారిలో సుమారు యాభై శాతం మందికి పొగ తాగే అలవాటే లేదట. ప్రస్తుత కాలంలో కాలుష్యం కారణంగానే ఎక్కువ మంది ప్రజలు క్యాన్సర్ బారిన పడుతున్నారని నిపుణులు తేల్చేశారు.



న్యూఢిల్లీ : మన బంధువులో, స్నేహితులో సిగరెట్ వెలిగించగానే మనకు ఠక్కున గుర్తొచ్చేది లంగ్ క్యాన్సర్. 'సరదా సరదా సిగరెట్టు. ఇది దొరలు తాగు బల్ సిగరెట్టు' అంటూ వారు గుప్పుగుప్పుమని పొగ వదులుతూ పాడుతుంటే మనకు గుండెల్లో రైళ్లు పరిగెత్తుతాయి. ప్రాణాంతకమైన సిగరెట్లు తాగవద్దని, ఆరోగ్యాన్ని పాడు చేసుకోవద్దని వారిని వేడుకుంటాము. సిగరెట్ ప్యాకెట్ పైన కూడా 'స్మోకింగ్ కిల్స్' అనే చిహ్నం కనిపిస్తుంది. ప్రజల చేత ధూమపానం అలవాటును మాన్పించడానికి ఇదో ప్రయత్నంగా చెప్పవచ్చు. అయితే పొగాకు వినియోగించనంత మాత్రాన ఊపిరితిత్తుల క్యాన్సర్ సోకదా? అని ప్రశ్నిస్తే అదేం లేదన్న సమాధానం వస్తుంది. దేశంలో లంగ్ క్యాన్సర్‌తో బాధపడుతున్న 40-50 శాతం మంది రోగులకు ధూమపానం అలవాటే లేదని అధ్యయనాలు చెబుతున్నాయి.

ఇవీ కారణాలు

పొగాకు వినియోగంతో పాటు లంగ్ క్యాన్సర్‌కు కాలుష్యం కూడా కారణమేనని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) తెలిపింది. ధూమపానం అలవాటు లేని వారికి లంగ్ క్యాన్సర్ సోకడానికి వాయు కాలుష్యం ప్రధాన కారణమని చెబుతోంది. లాన్‌సెట్‌లో ఇటీవల ప్రచురితమైన ఓ నివేదిక ప్రకారం పట్టణ ప్రాంతాలలో వాయు కాలుష్యం ఆందోళన కలిగిస్తోంది. పని ప్రదేశంలో... ముఖ్యంగా తలుపులు బిగించిన గదిలో పని చేసే వారిలో ఆస్బెస్టాస్, క్రోమియం, ఆర్సెనిక్, బొగ్గు ఉత్పత్తులు ఊపిరి తిత్తుల క్యాన్సర్‌కు కారణమవు తున్నాయని ఆ అధ్యయనం తెలిపింది. జన్యుపరమైన లక్షణాలు, హార్మోన్ల పరిస్థితి కూడా ధూమపానం అలవాటు లేని వారిలో లంగ్ క్యాన్సర్‌కు కారణమవుతున్నాయని ముంబయిలోని టాటా మెమోరియల్ ఆస్పత్రికి చెందిన డాక్టర్ వనితా నోరోన్హా, డాక్టర్ కుమార్ ప్రభాష్ తెలిపారు.

తెలియకుండానే చంపేస్తుంది

అధ్యయన రచయితలలో ఒకరైన డాక్టర్ తరిణి పి సాహూ మాట్లాడుతూ ధూమపానం ... 11లో

పెరుగుతున్న కేసులు... మరణాలు

ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రిసెర్చ్-నేషనల్ క్యాన్సర్ ప్రోగ్రామ్ (ఐసీఎంఆర్-ఎన్‌సీఆర్‌పీ) ప్రకారం 2020లో మన దేశంలో 13.92 లక్షల క్యాన్సర్ కేసులు నమోదయ్యాయి. 2021లో 14.26 లక్షలు, 2022లో 14.97 లక్షల కేసులు వచ్చాయి. క్యాన్సర్ బారిన పడి 2020లో 7.7 లక్షలు, 2021లో 7.89 లక్షలు, 2022లో 8.08 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు.

యువతలో సైతం...

సాధారణంగా వృద్ధులకు లంగ్ క్యాన్సర్ ఎక్కువగా సోకుతుంది. అరవై ఐదు సంవత్సరాల వయసు దాటిన వారిలో ఈ వ్యాధి బయటపడుతుంటుంది. అయితే 30, 40 సంవత్సరాల వయసున్న వారిలోనూ లంగ్ క్యాన్సర్ కేసులు పెరుగడం ఆందోళన కలిగిస్తోంది. లంగ్ క్యాన్సర్‌కు ధూమపానం ప్రధాన కారణం అయినప్పటికీ ప్రస్తుత కాలంలో కాలుష్యం కూడా దోహదపడు తోందని కటక్‌లోని ఆచార్య హరీష్ పీజీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ క్యాన్సర్ డైరెక్టర్ డాక్టర్ దీపక్ రౌత్రాయ్ తెలిపారు. ముందుగా వ్యాధిని గుర్తించి చికిత్స అందిస్తే ప్రాణాపాయం నుండి బయటపడవచ్చునని, లేకుంటే అంతిమ పోరాటం తప్పదని ఆయన హెచ్చరించారు.



సౌర విప్లవంలో సువర్ణ అధ్యాయం సృష్టిద్దాం

అయోధ్య సహా 16 సౌర విద్యుత్ నగరాలు

అంతర్జాతీయ పునర్వినియోగ ఇంధన సమావేశంలో ప్రధాని మోడీ

గాంధీనగర్ : 21వ శతాబ్దపు చరిత్రను లిఖించే సమయంలో సోలార్ రంగంలో భారత్ సాధించబోయే విప్లవం స్వర్ణ అధ్యాయమవుతుందని ప్రధాని నరేంద్ర మోడీ వ్యాఖ్యానించారు. గాంధీనగర్‌లో గ్లోబల్ రెన్యువబుల్ ఎనర్జీ ఇన్వెస్టర్స్ మీట్ అండ్ ఎక్స్‌పో (ఆర్ఇ-ఇన్వెస్ట్ 2024) 4వ సమావేశాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, భారత్‌ను ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మార్చేందుకు 140కోట్ల మంది భారతీయులు ప్రతిన బూనారన్నారు. దేశం సత్వర పురోగతిని సాధించేందుకై మూడో సారి అధికారంలోకి వచ్చిన ... 10లో



2035 నాటికి 40 వేల మెగావాట్ల

గ్రీన్ పవర్ ఉత్పత్తి

దానికోసం సమగ్ర ఇంధన విధానం

తెలంగాణలో పెట్టుబడులు పెట్టండి : డిప్యూటీ సీఎం భట్టి

10లో

శిలీంద్ర రహిత 'పల్లి'



- ఉమ్మడి మహబూబ్‌నగర్, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాల్లో అధిక సాగు
- అఫ్లోటాక్సిన్ శిలీంద్ర రహిత వేరుశనగ దిగుబడి
- క్యాన్సర్ నివారణకు ఉపయోగపడే పల్లి నూనె
- పాలెం పరిశోధనల ఫలితంగా వచ్చే ఏడాది సాగులోకి..

నవతెలంగాణ - మహబూబ్‌నగర్ ప్రాంతీయప్రతినిధి

పాలెం వ్యవసాయ పరిశోధనాలయంలో మరో కొత్త వంగడం రాబోతుంది. అధిక దిగుబడినిచ్చే వేరుశనగ విత్తనాల వంగడం వచ్చే ఏడాది రైతులకు అందుబాటులోకి రానుంది. ఈ విషయాన్ని పాలెం వ్యవసాయ పరిశోధన అధికారులు తెలియజేశారు. దీని పేరు అఫ్లోటాక్సిన్ శిలీంద్ర రహిత వేరుశనగ వంగడం. ఇది దేశంలో ఎక్కడా లేదు. ఈ వేరుశనగ దిగుబడి ఉమ్మడి మహబూబ్‌నగర్, నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల్లోనే సాగవుతుంది. ఇప్పటికే క్రాసింగ్ పూర్తయి అధిక దిగుబడినిచ్చే వేరుశనగ విత్తనాలను మరో ఏడాదిలో రైతులకు అందుబాటులోకి తేబోతున్నారు. దేశంలో కాన్సర్ విజృంభిస్తున్న సమయంలో ఇలాంటి శిలీంద్ర రహిత వంగడాలు రావడం ఆహ్వానించదగ్గ పరిణామం. వరి, జొన్న, ఆముధం, పెసర, కంది వంటి పంటల్లో అధిక దిగుబడులు ఇచ్చే వంగడాలను సిద్ధం చేసిన శాస్త్రవేత్తలు ఇప్పుడు వేరుశనగలో మరో అడుగు వేయడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

వేరుశనగ పంట ఎక్కువగా ఎర్ర, తువ్వ, ఇసుక నేలల్లో సాగు అవుతుంది. రబీలో ఆరుతడి పంటగా వేరుశనగను ఇక్కడ అధికంగా సాగు చేస్తారు. ముఖ్యంగా మహబూబ్‌నగర్ జిల్లాలోనే రబీలో 1.50 లక్షల ఎకరాల్లో సాగు చేస్తారు. వనపర్తి, గద్వాల, నారాయణపేట, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్‌లో సాగుచేసి దిగుబడి ఇచ్చే వేరుశనగను పరీక్షలకు పంపారు. ఇక్కడ వచ్చే దిగుబడిలో అఫ్లోటాక్సిన్ శిలీంద్ర రహితంగా ఉందని తేలింది. ఇటువంటి వేరుశనగ నూనె వాడితే క్యాన్సర్ వంటి భయంకర రోగాలు వచ్చే అవకాశాలు లేవని నిపుణులు చెబుతున్నారు. మూడు జిల్లాల నుంచి 523 షాంపిల్స్ ఇక్రిసాట్ వారు తీసుకెళ్లి శీలీంద్ర రహిత వంగడంగా గుర్తించారు. ఇదే క్రమంలో శిలీంద్ర రహిత వేరుశనగను అధిక దిగుబడి ఇచ్చే వంగడంగా మార్చాలని పాలెం శాస్త్రవేత్తలు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఏడాదిపాటు శ్రమించి శిలీంద్ర రహిత వంగడంతో పాటు అధిక దిగుబడి ఇచ్చే సంకర జాతి విత్తనాలను తయారు చేశారు. దీనిని ప్రయోగాత్మకంగా పంట వ్యవసాయ క్షేత్రంలో సాగు చేస్తున్నారు. ఇక్కడ విజయవంతం అయితే రైతులకు పంపిణీ చేసే అవకాశాలున్నాయి.



మూడేండ్లుగా శాస్త్రవేతలు ఇదే పనిలో ఉన్నారు. పరీక్షలు విజయవంతం అయ్యి రైతు సాగు చేసేందుకు విత్తనాలు వస్తే.. అధిక దిగుబడి నాణ్యమైన విత్తనాలతో పాటు క్యాన్సర్ వంటి అతి భయంకర వ్యాధుల నివారణకు దోహదం చేయనుంది.

ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో వరి, పత్తి తర్వాత అత్యధికంగా సాగయ్యేది వేరుశనగ పంట. దీన్ని ఖరీఫ్‌తో పాటు యాసంగిలో సైతం సాగు చేస్తారు. ఆహార పంటలైన జొన్న, పెసర, కందితో పాటు వాణిజ్యపంటగా వేరుశనగను సాగు చేస్తారు. వేరుశనగ దిగుబడి సమయంలో భూమి నుంచి తీయడానికి ఎక్కువ శ్రమించాల్సి ఉండేది. ఇప్పుడు యంత్రాలు అందుబాటులోకొచ్చాయి. ముఖ్యంగా ఉమ్మడి జిల్లాలో ఎర్రనేల, తువ్వ, ఇసుక నేలలు ఎక్కువగా ఉన్నాయి. బోరు బావులు, రిజర్వాయర్లు, చెరువుల ద్వారా నీటిని అందించి వేరుశనగను సాగుచేస్తున్నారు. ఈ ప్రాంత భౌతిక పరిస్థితులు వాతావరణం అనుకూలంగా ఉండటం వల్ల నాణ్యమైన దిగుబడి రానుంది. అందుకే పాలెం పరిశోధనాలయంలో సాగు దిగుబడి, నాణ్యమైన వంగడాల ఉత్పత్తి తదితర అనేక అంశాలపై ఇక్కడ పరిశోధనలు జరుగుతున్నాయి.

మేలైన విత్తనాల ఎంపికలోనే సగం విజయం

మల్లారెడ్డి- ఏడీఆర్- పాలెం, నాగర్‌కర్నూల్ జిల్లా

రైతులు మేలు రకమైన విత్తనాలను ఎంపిక చేసుకోవడంలోనే సగం విజయముంటుంది. ముఖ్యంగా శిలీంద్రం లేని వేరుశనగ సాగు ఆరోగ్యదాయకం. ప్రతి ఏటా మేలో విత్తన మేళా పెడతాం. రైతులు నేరుగా వచ్చి తమకు అవసరమైన విత్తనాలను తీసుకెళ్లవచ్చు. ఏమైనా సందేహాలు ఉంటే వ్యవసాయ క్షేత్రంలో తీర్చుకోవచ్చు. ఒకసారి వేరుశనగ వంగడం ఉపయోగిస్తే.. మూడేండ్ల పాటు రైతులు పండించిన విత్తనాలనే సాగుకు ఉపయోగించుకోవచ్చు. అధిక వర్షాలు, వరదలు వస్తే.. నీటి నిల్వ లేకుండా చూసుకోవాలి. ఏఓలను అడిగి సలహాలు తీసుకోవాలి. ముఖ్యంగా ఎరువులు, విత్తనాల వాడకం విషయంలో సొంతంగా, ఏజెన్సీ వ్యాపారులు చెప్పినట్టు చేయొద్దు. శాస్త్రవేత్తలు, వ్యవసాయ అధికారుల సలహాలు సూచనలు పాటించాలి.

కాంగ్రెస్ నుంచి సీపీఐ(ఎం)లో చేరిక

- కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన జిల్లా కార్యదర్శి ఆముదాల మల్లారెడ్డి



నవతెలంగాణ-చేర్యాల

సిద్దిపేట జిల్లా చేర్యాల పట్టణ కేంద్రం ఆరో వార్డు సినిమా టాకీస్ ఏరియాకు చెందిన కాంగ్రెస్ నాయకులు బుట్టి చందుకు.. ఆ పార్టీ విధానాలు నచ్చక .. సోమవారం సీపీఐ(ఎం)లో చేరారు. ఈ సందర్భంగా సీపీఐ(ఎం) సిద్దిపేట జిల్లా కార్యదర్శి ఆముదాల మల్లారెడ్డి చందుకు పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. అనంతరం చేర్యాల పట్టణంలోని ఆ పార్టీ కార్యాలయంలో బోయిని మల్లేశం అధ్యక్షతన జరిగిన సభలో మల్లారెడ్డి మాట్లాడారు. పెట్టుబడిదారులు, బడా బూర్జువా కార్పొరేటు వ్యవస్థ, సామాజిక అణిచివేతకు వ్యతిరేకంగా సమ సమాజ స్థాపన కోసం, ప్రజాస్వామ్య రక్షణ కోసం అలుపెరగకుండా నిస్వార్థంగా పనిచేస్తున్న పార్టీ సీపీఐ(ఎం) అని చెప్పారు. కార్మికులు, రైతులు, పేద, మధ్యతరగతి, సామాన్య ప్రజల కష్టాలను దూరం చేయడం కోసం మార్క్సిస్టు సిద్ధాంతాన్ని అనుసరిస్తూ పార్టీ పోరాటాలు నిర్వహిస్తుందన్నారు. ప్రజా సమస్యలపై పోరాడే వారిని తమ పార్టీ స్వాగతిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ పట్టణ కార్యదర్శి రాళ్లబండి నాగరాజు, మండల కార్యదర్శి కొంగరి వెంకట మావో, జిల్లా కమిటీ సభ్యులు బండ కింది అరుణ్ కుమార్, పట్టణ కమిటీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

ప్రమాదవశాత్తు సీతారామ ప్రాజెక్ట్‌లో పడి..

- ఇద్దరు బాలురు మృతి



నవతెలంగాణ-సత్తుపల్లిరూరల్

ప్రమాదవశాత్తు సీతారామ ప్రాజెక్టులో పడి ఇద్దరు బాలురు మృతి చెందిన సంఘటన ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం బుగ్గపాడు గ్రామంలో సోమవారం జరిగింది. సోమవారం పాఠశాలలకు సెలవుదినం కావడంతో.. గ్రామానికి చెందిన పామర్తి కిషోర్, సుజాత కొడుకు శశాంక్ గౌడ్(10).. మడిపల్లి శ్రీను,దేవీల కొడుకు జితేంద్ర కుమార్(12)తో పాటు మరో బాలుడు శరణ్ ముగ్గురు కలసి గ్రామానికి దగ్గరలో ఉన్న సీతారామ ప్రాజెక్ట్ కాల్వ గట్టుకు ఆడుకోవడానికి వెళ్లారు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు శశాంక్, జితేంద్ర కాల్వలో పడ్డారు. వెంటనే శరణ్ ఇంటికి వచ్చి కుటుంబ సభ్యులకు తెలిపాడు. కుటుంబ సభ్యులు, స్థానికులు కాలువ దగ్గరికి వెళ్లి ఆ పిల్లలిద్దర్నీ బయటకు తీసి.. చికిత్స నిమిత్తం వెంటనే స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆ ఇద్దరు బాలురు మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. కాగా, జితేంద్ర కుమార్ 4వ తరగతి, శశాంక్ 2వ తరగతి చదువుతున్నారు. ఈ సంఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

నిమజ్జనంలో అపశృతి

- చెరువులో మునిగి ఒకరు, గుండెపోటులో మరో వ్యక్తి మృతి

నవతెలంగాణ-ఎల్లారెడ్డి/గండిపేట్



(ఫైల్)

గణేశ్ నిమజ్జనం వేళ అపశృతి చోటుచేసుకుంది. చెరువులో గణేశ్ ప్రతిమను నిమజ్జనం చేస్తూ ప్రమాదవశాత్తు నీట మునిగి యువకుడు, ఉత్సాహంగా డాన్స్ చేస్తూ వినాయక ఉత్సవాల్లో పాల్గొన్న మరో యువకుడు సడెన్‌గా గుండెపోటుతో మృతిచెందిన ఘటనలు కామారెడ్డి, రంగారెడ్డి జిల్లాల్లో సోమవారం జరిగింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మున్సిపల్ పరిధిలోని 11వ వార్డు ఎస్సీ కాలనీకి చెందిన బుజ్జిగారి రాకేష్ (23) వినాయక నిమజ్జనం కార్యక్రమానికి వెళ్లి ప్రమాదవశాత్తు చెరువులో మునిగి గల్లంతయ్యాడు. ఇటీవల కురిసిన వర్షానికి చెరువులో నీటిమట్టం పూర్తిస్థాయిలో నిండి ఉండటం వల్ల గల్లంతైన వ్యక్తి మృతదేహం లభించలేదు.

దాంతో గజ ఈతగాళ్ల సహాయంతో గంటల తరబడి చెరువులో గాలింపు చేపట్టగా ఎట్టకేలకు మధ్యాహ్నం మృతదేహం లభించింది. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం ఎల్లారెడ్డి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతుని తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ మహేష్ తెలిపారు.

గుండెపోటుతో సాఫ్ట్‌వేర్ మృతి

రంగారెడ్డి జిల్లా మణికొండ మున్సిపాలిటీ అల్కాపూర్ టౌన్‌షిప్‌లో ఆదివారం రాత్రి వినాయక నిమజ్జనం నిర్వహించగా.. ఈ వేడుకల్లో సాఫ్ట్‌వేర్ శ్యాంప్రసాద్ (25)...లడ్డు వేలం పాటలో ఉత్సాహంగా పాల్గొని రూ.15లక్షల వరకు పాడాడు. అయితే రూ.16లక్షలకు మరో వ్యక్తి లడ్డును కైవసం చేసుకున్నారు. అనంతరం జరిగిన వినాయక నిమజ్జన ఊరేగింపులో శ్యాంప్రసాద్ ఉల్లాసంగా పాల్గొని డ్యాన్స్ చేశారు. అనంతరం ఇంటికి వెళ్లిన శ్యాంప్రసాద్ ఒక్కసారిగా గుండెపోటుకు గురై కుప్పకూలిపోయాడు. కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్టు వైద్యులు తెలిపారు. మృతుని కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

లైంగికంగా వేధిస్తున్నారంటూ..

జానీ మాస్టర్‌పై కేసు

రాయదుర్గం పీఎస్‌లో మహిళా డ్యాన్సర్ ఫిర్యాదు

- వివరాలు వెల్లడించిన నార్సింగి సీఐ హరికృష్ణారెడ్డి

నవతెలంగాణ-గండిపేట్

ప్రముఖ డ్యాన్సర్ జానీ మాస్టర్‌పై నార్సింగి పీఎస్‌లో కేసు నమోదైంది. తనను లైంగికంగా వేధింపులకు గురిచేశారని మహిళా డ్యాన్సర్ రెండు రోజుల క్రితం రాయదుర్గం పీఎస్‌లో ఫిర్యాదు చేసింది. అక్కడ జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు నార్సింగి పీఎస్‌కు బదిలీ చేశారు. నార్సింగి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. నార్సింగి సీఐ హరికృష్ణారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. జానీ మాస్టర్ వద్ద ఓ యువతీ అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌గా 2019 నుంచి పనిచేస్తోంది. అయితే ఓ సారి ముంబాయి వెళ్లినప్పుడు యువతీపై జానీ మాస్టర్ వేధింపులకు పాల్పడ్డారు. షూటింగ్ సమయంలోనూ పలుమార్లు ఆమెను లైంగికంగా వేధించాడు. ఈ విషయం బయటకు చెబితే చంపేస్తారని బెదిరించాడు. ఇటీవల కూడా ఆమెపై వేధింపులకు పాల్పడుతూ 'ఇదే చివరి షూటింగ్' అంటూ ఆమె ఇంటికి పార్శిల్ పంపించాడు. దాంతో బాధితురాలు రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేసింది. జానీ మాస్టర్ తనను వేధింపులకు గురిచేస్తున్నాడని, అతని నుంచి తనకు ప్రాణహాని ఉందని ఫిర్యాదులో పేర్కొంది. తనకు అవకాశాలు లేకుండా చేస్తానని బెదిరించాడని తెలిపింది. రాయదుర్గం పోలీసులు జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసి, కేసును నార్సింగి పీఎస్‌కు బదిలీ చేశారు. సోమవారం నార్సింగి పోలీసులు జానీ మాస్టర్‌పై ఐపీసీ సెక్షన్ 376 కింద రేప్ కేసుతో పాటు క్రిమినల్, బెదిరింపు, 323 కింద కేసు నమోదు చేశారు. పూర్తి విచారణ చేపట్టి, జానీ మాస్టర్‌పై చర్యలు తీసుకుంటామని సీఐ తెలిపారు.



పార్టీ కార్యక్రమాలకు దూరంగా

ఉండాలంటూ జనసేన ఆదేశం

జానీ మాస్టర్‌పై యువతీ పోలీసులకు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలంటూ జనసేన పార్టీ జానీ మాస్టర్‌ను ఆదేశించింది. ఈ నిర్ణయంపై సోమవారం పార్టీ నేత వేములపాటి అజయ్‌కుమార్ ప్రకటన విడుదల చేశారు. జానీ మాస్టర్ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని, తక్షణమే ఈ నిర్ణయం అమలులోకి వస్తుందని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

అమరుల త్యాగాలను ఈ గడ్డ ఎప్పటికీ మర్చిపోదు

- విమోచన దినోత్సవంపై కేసీఆర్ మాట తప్పారు : ఈటల రాజేందర్

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్

నిజాం నిరంకుశత్వానికి, రజాకార్ల మూక దాడులకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో పత్రిక రచయితలు, ఉద్యమకారులు, మేధావులు ఎంతో మంది చనిపోయారనీ, ఆ అమరుల త్యాగాలను తెలంగాణ గడ్డ ఎప్పటికీ మరిచిపోదని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ చెప్పారు. సోమవారం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో విమోచన దినోత్సవ ఏర్పాట్లను పరిశీలించారు. తెలంగాణ జాతి ఆత్మగౌరవాన్ని పణంగా పెట్టవద్దని చాలా సందర్భాల్లో మాట్లాడినా ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించిన పాపానపోలేదని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే విమోచన దినాన్ని ఘనంగా జరిపి తీరుతామని చెప్పిన కేసీఆర్ కూడా రాజకీయ ఒత్తిళ్లకు లోనయ్యి తెలంగాణ జాతిని, ప్రజల ఆత్మగౌరవాన్ని అవమానపరిచాడన్నారు. తెలంగాణ ఉద్యమసమయంలోనూ, ఆ తర్వాత కూడా విమోచన



దినోత్సవాన్ని అధికారికంగా జరుపుతామని బీజేపీ చెప్పిందనీ, ఇప్పుడు చేసి చూపెడుతున్నదని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ లాంఛనాలతో మంగళవారం ఉదయం 8 గంటలకు పరేడ్‌గ్రౌండ్‌లో జాతీయ జెండాను ఆవిష్కరించి తెలంగాణ స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకోబోతున్నామన్నారు. మేధావులు, సంఘసంస్కర్తలు, రాజకీయనాయకులు పెద్దఎత్తున పాల్గొనాలని కోరారు. మనం అనుభవిస్తున్న స్వేచ్ఛ, స్వతంత్రం కొన్ని వేలాదిమంది అమరులు వాళ్ల అమూల్యమైన ప్రాణాల వల్లనే దక్కిందన్నారు. ప్రతి ఊర్లో జెండా పండుగ జరుపుకొని తెలంగాణ జాతి విమోచన దినోత్సవం గొప్పగా జరుపుకోవాలని విజ్ఞప్తిచేశారు.

అనుమానాస్పద స్థితిలో నర్సింగ్ విద్యార్థిని మృతి

- గచ్చిబౌలి పీఎస్ పరిధిలో ఘటన
- తమ కూతురిపై లైంగికదాడి చేసి హత్య చేశారని కుటుంబ సభ్యుల ఆరోపణ
- కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు



నవతెలంగాణ-మియాపూర్

అనుమానాస్పద స్థితిలో నర్సింగ్ విద్యార్థి మృతి చెందిన ఘటన రంగారెడ్డి జిల్లా గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం జరిగింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. గచ్చిబౌలి పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లకు చెందిన శృతి(23) నర్సింగ్ విద్యార్థిని. గతంలో యశోద ఆస్పత్రిలో ట్రైనీ నర్సుగా పనిచేసింది. కొంతకాలం క్రితం జాబ్ మానేసి ఇంటికి వెళ్లిన శృతి.. ఇటీవలే తన స్నేహితులతో కలిసి నగరానికి తిరిగి వచ్చింది. వారంతా గచ్చిబౌలిలోని చిన్న అంజయ్యనగర్‌లో రెడ్ స్టోన్ హెూటల్‌లో దిగారు. ఆదివారం రాత్రి భోజనం చేసిన తర్వాత ఆమె స్నేహితులు బయటకు వెళ్లగా.. ఆమె మాత్రం హెూటల్ గదిలోనే ఉంది. సోమవారం ఉదయం తెల్లవారుజామున వారు హెూటల్ గదికి వచ్చి చూడగా శృతి ఉరేసుకుని ఉంది. వెంటనే వారు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. హెూటల్ గదిలోని బెడ్ కింద మూడు బీర్ బాటిళ్లు, ఒక వాటర్ బాటిల్, చిప్స్ ప్యాకెట్, ఇతర వస్తువులు, అలాగే గదిలో రక్తపు మరకలు కూడా ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియాకు తరలించారు. మృతురాలి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

మా కూతురిది హత్యే : కుటుంబ సభ్యులు

తమ కూతురు శృతిపై లైంగికదాడి చేసి హత్య చేశారని మృతురాలి కుటుంబ సభ్యులు ఆరోపించారు. తమ కూతురు ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని తెలిపారు. హెూటల్ గదిలో దొరికిన వస్తువులే సాక్ష్యమని చెప్పారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

మోడీని విమర్శించడమే నేరమా?

- అవార్డులు పొందడానికి అది అనర్హతా?
- భట్నాగర్ అవార్డుల ఎంపికలో రాజకీయాలు
- మండిపడిన సీనియర్ సైంటిస్టులు
- ప్రభుత్వ శాస్త్ర ముఖ్య సలహాదారుకు ఘాటుగా లేఖ



న్యూఢిల్లీ : నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని విమర్శించే శాస్త్రవేత్తలకు ప్రతిష్టాత్మక అవార్డులు ఇవ్వరా? తగిన అర్హతలు, అనుభవం ఉన్నప్పటికీ వారి విషయంలో వివక్ష చూపుతారా? ఇటీవల జరిగిన ఉదంతాన్ని బట్టి చూస్తే ఈ ప్రశ్నలకు అవుననే సమాధానం వస్తోంది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ సిఫార్సు చేసినప్పటికీ ఇద్దరు శాస్త్రవేత్తలను అవార్డు గ్రహీతల జాబితా నుండి తొలగించారని విశ్వసనీయంగా తెలిసింది. వారు చేసిన నేరమేమిటంటే ప్రభుత్వ విధానాలను ఎండగట్టడమే.

ఇటీవలే ఏర్పడిన 'అనుసంధాన్ నేషనల్ రిసెర్చ్ ఫౌండేషన్' ఈ నెల 11న తొలి సమావేశాన్ని నిర్వహించింది. దానికి ప్రధాని మోడీ అధ్యక్షత వహించారు. దేశంలోని విశ్వవిద్యాలయాలు, కళాశాలలు, పరిశోధనా సంస్థలు, ఆర్ అండ్ డీ లేబొరేటరీల ద్వారా పరిశోధనలు, ఆవిష్కరణల సంస్కృతిని పెంపొందించడం, పరిశోధన-అభివృద్ధి (ఆర్ అండ్ డీ)ని ముందుకు తీసుకుపోవడమే ఈ ఫౌండేషన్ ఉద్దేశం. దేశంలో సైన్స్ అభివృద్ధికి రాబోయే ఐదు సంవత్సరాలలో యాభై వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తామని ప్రభుత్వం చెబుతోంది. కానీ ప్రభుత్వ మాటలకు, చేతలకు మధ్య ఏ మాత్రం పొంతన కుదరడం లేదు.

ఇద్దరు శాస్త్రవేత్తలు ఔట్

ఆగస్ట్ చివరలో మన దేశానికి చెందిన పలువురు ప్రముఖ శాస్త్రవేత్తలు ప్రభుత్వ శాస్త్ర ముఖ్య సలహాదారు అజయ్ కుమార్ సూద్‌కు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఓ లేఖ రాశారు. విజ్ఞాన్ యువ శాంతి స్వరూప్ భట్నాగర్ (ఎస్ఎస్‌బీ) అవార్డు-2024 గ్రహీతల ఎంపిక విషయంలో అనుసరించిన విధానంపై వారు ఆ లేఖలో అనుమానాలు వ్యక్తం చేశారు. శాస్త్ర, సాంకేతిక రంగాలకు విశిష్ట సేవలు అందించిన యువ శాస్త్రవేత్తలను ప్రోత్సహించేందుకు ఈ అవార్డులు అందజేస్తున్నారు. అయితే అవార్డుల కోసం ప్రకటించిన తుది జాబితా నుండి రెండు పేర్లు గల్లంతయ్యాయని ఆరోపణలు వచ్చాయి. నిపుణుల కమిటీ సిఫార్సులను కూడా బేఖాతరు చేస్తూ తుది జాబితాను రూపొందించారని గతంలో ఎస్ఎస్‌బీ అవార్డులు స్వీకరించిన 26 మంది శాస్త్రవేత్తలు తమ లేఖలో ఎత్తిచూపారు. ఒకవేళ అదే నిజమైతే ప్రతిష్టాత్మక అవార్డు లక్ష్యాలతో, సమగ్రతతో రాజీపడి సైద్ధాంతిక ఆధిపత్యం సాధించే దిశగా ఈ ప్రయత్నం జరిగిందని భావించాల్సి వస్తుందని ఓ శాస్త్రవేత్త 'ది వైర్' పోర్టల్‌కు తెలియజేశారు. ఇది తీవ్ర ఆందోళన కలిగించే విషయమని ఆయన చెప్పారు. అవార్డు గ్రహీతల జాబితా నుండి తొలగింపులు జరపడం అసాధారణమని అన్నారు.

విమర్శించినందుకేనా?

తుది జాబితా నుండి కనీసం రెండు పేర్లు అదృశ్యమయ్యాయని 'టెలిగ్రాఫ్' పత్రిక కథనం చెబుతోంది. తుది జాబితాలో స్థానం కోల్పోయిన ఆ ఇద్దరు శాస్త్రవేత్తలు మోడీ ప్రభుత్వ విధానాలను విమర్శించే వారేనని ఆ పత్రిక స్పష్టం చేసింది. గుజరాత్ హింసలో మోడీ పాత్రపై బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీని నిషేధిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని విమర్శించిన శాస్త్రవేత్త పేరు జాబితా నుండి అదృశ్యమైంది. జాబితాలో స్థానం కోల్పోయిన మరో శాస్త్రవేత్త కూడా అనేక సామాజిక అంశాలపై గళం విప్పుతున్నారు.

ఈ సంవత్సరపు అవార్డు గ్రహీతల జాబితాను ఆగస్ట్ 6వ తేదీనే నోటిఫై చేసినప్పటికీ 7వ తేదీ సాయంత్రం కానీ ప్రజలకు అందుబాటులోకి రాలేదు. సెలక్షన్ కమిటీలో సభ్యుడైన ఓ సీనియర్ శాస్త్రవేత్త 7వ తేదీ ఉదయం ఓ శాస్త్రవేత్తకు ఫోన్ చేసి అవార్డుకు ఎంపికైనందుకు అభినందనలు తెలిపారు. అయితే తుది జాబితాలో ఆయన పేరు లేదు. తొలుత అభినందనలు తెలిపిన కమిటీ సభ్యుడు మరోసారి ఆ శాస్త్రవేత్తకు ఫోన్ చేశారు.

అవార్డు గ్రహీతల పేర్లతో ఉన్న ఫైలు గురించి తనకు తెలియదని, దానిని మంత్రిత్వ స్థాయిలో మార్చి ఉండవచ్చునని చెప్పారు.



వివరణ కోరిన సైంటిస్టులు

ఎస్ఎస్‌బీ అవార్డు అనేది శాస్త్రవేత్తలకు అందించే నోబెల్ పురస్కారం వంటిదని భావిస్తారు. దీనిని సీఎస్ఐఆర్ ప్రదానం చేస్తుంది. ఇది కేంద్ర శాస్త్ర సాంకేతిక మంత్రిత్వ శాఖ పర్యవేక్షణలో నడుస్తుంది. కాగా శాస్త్రవేత్తలు గత నెల 30వ తేదీన లేఖ రాయగా నేటి వరకూ సమాధానం లభించలేదు. 'ఈ ఏడాది అవార్డులకు రాష్ట్రీయ విజ్ఞాన్ పురస్కార్ కమిటీ (ఆర్‌వీపీసీ) సిఫార్సు చేసిందని మేము అనుకుంటున్నాము. ఆర్‌వీపీసీ సిఫార్సులను పూర్తిగా ఆమోదించారా లేక వేరే కమిటీలు, అధికారులు దానిని సవరించారా అనేది తెలుసుకోవాలని అనుకుంటున్నాము' అని వారు ఆ లేఖలో కోరారు.

ఆర్‌వీపీసీకి ప్రభుత్వ శాస్త్ర ముఖ్య సలహాదారు ఛైర్‌పర్సన్‌గా వ్యవహరిస్తారు. ఒకవేళ జాబితాలో సవరణలు జరిగి ఉంటే వాటిని ఎవరు లేదా ఏ సంస్థ చేసిందో చెప్పాలని కూడా శాస్త్రవేత్తలు కోరుతున్నారు. ప్రభుత్వ వెబ్‌సైటులో ఆ ప్రస్తావన లేదని వారు గుర్తు చేశారు. ఆర్‌వీపీసీ సిఫార్సు లేకుండా ఏ అవార్డు ఇవ్వకూడదని నిబంధనలలో ఉన్నదని గుర్తు చేశారు. ఎంపిక చేసిన శాస్త్రవేత్తల జాబితాను ఆర్‌వీపీసీ సంబంధిత మంత్రికి అందజేయాలని కూడా నిబంధనలు చెబుతున్నాయి.

పారదర్శకత, నిస్పాక్షికత అవసరం

'జాబితా నుండి పేరును తొలగించడం నిరసన గళాన్ని అణచివేయడమే అవుతుంది. అది పరోక్ష రాజకీయ సెన్సార్‌షిప్ వంటిది. ఇలాంటి జోక్యాన్ని అడ్డుకోలేకపోతే సైన్స్‌కు తీవ్ర నష్టం జరగడమే కాకుండా భారతదేశంలో భావ ప్రకటనా స్వేచ్ఛకు భంగం కలుగుతుంది' అని లేఖపై సంతకం చేసిన ఓ శాస్త్రవేత్త తెలిపారు. గతంలో ఎస్ఎస్‌బీ అవార్డులకు శాస్త్రవేత్తలను ఎంపిక చేసిన కమిటీలలో తాజా లేఖపై సంతకాలు చేసిన కొందరు సైంటిస్టులు కూడా సభ్యులుగా ఉండడం గమనార్హం. 'మా అనుభవం ప్రకారం శాస్త్రవేత్తల సిఫార్సులన్నీ తుది జాబితాలో ప్రతిబింబించేవి. భట్నాగర్ అవార్డు ఔన్నత్యాన్ని కాపాడాలంటే అవార్డుల ఎంపిక పద్ధతులు, అర్హతల విషయంలో పూర్తి పారదర్శకత, నిస్పాక్షికత అవసరం' అని వారు తమ లేఖలో పేర్కొన్నారు.

తూచ్...!

- ఉద్యోగులకు తలొగ్గిన సెబీ
- సమస్యలు పరిష్కరించుకుంటామని హామీ



ముంబయి : సెక్యూరిటీస్ ఎక్స్ఛేంజీ బోర్డు ఆఫ్ ఇండియా (సెబీ) ఉద్యోగుల డిమాండ్ కు తలొగ్గింది. పని ప్రదేశంలో తమపై తీవ్ర ఒత్తిడి ఉందని.. తమ పట్ల సెబీ ఛైర్‌పర్సన్ మాధబి బచ్ వ్యవహార శైలీ అభ్యంతరకరంగా ఉందని ఇటీవల కొందరు ఉద్యోగులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. పని సంస్కృతి విధానంపై ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేయడంపై.. వారిపై బయటి వ్యక్తుల ప్రోద్బలం ఉందంటూ సెబీ సెప్టెంబర్ 4న ఓ పత్రికా ప్రకటన విడుదల చేసింది. దీనిపై ఉద్యోగులు నిరసన వ్యక్తం చేయడంతో వెనక్కి తగ్గింది. ఇకపై ఉద్యోగులకు సంబంధించిన సమస్యలను అంతర్గతంగానే పరిష్కరించుకుంటామని సోమవారం స్పష్టం చేసింది. ఈ అంశంలో ఇటీవల ఉద్యోగుల ప్రతినిధులతో జరిపిన చర్చల్లో తాము ఓ అంగీకారానికి వచ్చినట్టు వెల్లడించింది. ఇకపై సంస్థకు సంబంధించిన అంతర్గత వ్యవహారాలు నిర్ణీత సమయంలో అంతర్గతంగానే పరిష్కరించుకోవాలని నిర్ణయానికొచ్చినట్టు తెలిపింది. భారత సెక్యూరిటీ మార్కెట్‌ను అత్యున్నత ప్రమాణాలతో తీర్చిదిద్దిన ఘనత ఉద్యోగులకు దక్కుతుందని పేర్కొంది. ఉద్యోగుల సమస్యలపై అంతర్గతంగా పరిష్కరించుకునేందుకు ఓ విధానం ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించింది. సెబీ చీఫ్‌గా మాధబి బాధ్యతలు చేపట్టి నప్పటి నుంచి సంస్థ పని విధానం పూర్తిగా నాశనమైందని ఆరోపిస్తూ కేంద్ర ఆర్థిక శాఖకు కొందరు ఉద్యోగులు ఆగస్టులో లేఖ రాశారు.

దీనికి సంబంధించిన వార్తలు మీడియాలో రావడంతో సెబీ సెప్టెంబర్ 4న ఓ పత్రికా ప్రకటనను జారీ చేసింది. బయటి వ్యక్తుల ప్రోద్బలం ఉందంటూ ఆరోపణలను ఖండించింది. దీనిపై భగ్గుమన్న ఉద్యోగులు మరుసటి రోజు ఉదయం సెబీ కార్యాలయం ముందు శాంతి యుతంగా నిరసనకు దిగారు. అదానీ విదేశీ పెట్టుబడి సంస్థలతో అంటకాగుతున్నారనే తీవ్ర ఆరోపణలతో సతమతమవుతోన్న సెబీ ఛైర్‌పర్సన్ మాధబి పూరి బచ్‌కు.. సొంత ఉద్యోగుల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడం.. మాధబి రాజీనామాను డిమాండ్ చేస్తూ 200కుపైగా ఉద్యోగులు నిరసనకు దిగారు. మాధబి నాయకత్వంలో పని సంస్కృతి పూర్తిగా దెబ్బతిందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తూ ఇటీవల ఆర్థిక మంత్రిత్వ శాఖకు లేఖ రాశారు. సమావేశాల్లో అరవడం, తిట్టడం, బహిరంగంగా అవమానించడం ఆనవాయితీగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రూప్ సభ్యులపై అసభ్య పదజాలం ఉపయోగిస్తున్నారని ఫిర్యాదు చేశారు. దీనిపై తాజాగా సెబీ యాజమాన్యం ఉద్యోగులతో చర్చలు జరిపి ఓ అంగీకారానికి రావడం విశేషం.

కొత్త ముస్లిం ఓటర్లకు నో ఛాన్స్

- నమోదును నిషేధిస్తూ మహారాష్ట్రలో ఒక గ్రామపంచాయతీ తీర్మానం

ముంబయి : ప్రజాస్వామ్యదేశంలో ఎన్నికలు చాలా కీలకం. ఓటు హక్కు అనే ఆయుధంతో ప్రజలు తమకు నచ్చిన నాయకులను, ప్రభుత్వాన్ని ఎన్నుకుంటారు. అయితే, ఆ ఓటును కూడా మతం ఆధారంగా చూసి, విభజన తెస్తున్న తీరు ప్రస్తుతం కనిపిస్తున్నది. మహారాష్ట్రలోని కొల్హాపూర్ జిల్లాలో గల ఒక గ్రామ పంచాయతీలో చోటు చేసుకున్న తీరే ఇందుకు నిదర్శనం. కొత్త ముస్లిం ఓటర్ల నమోదును నిషేధిస్తూ సదరు గ్రామ పంచాయతీ ఒక తీర్మానాన్ని తీసుకొచ్చి, ఆమోదించింది. అంతేకాకుండా, ఇప్పటికే ఓటరు జాబితాలో కొత్తగా వచ్చి చేరిన ముస్లింల పేర్లు ఉంటే కూడా తొలగించాలని పంచాయతీ అధికారులను సదరు తీర్మానం కోరటం గమనార్హం. కార్వీర్ తాలూకా శింగనాపూర్ గ్రామ పంచాయతీ ఏకగ్రీవ తీర్మానం చేసింది. ఈ ఏడాది చివరలో మహారాష్ట్రలో ఎన్నికలు జరగాల్సి ఉన్నది. ఎన్నికల సంఘం ఇంకా తేదీలను ప్రకటించనప్పటికీ.. నవంబర్, డిసెంబర్ నెలల్లో ఎన్నికలు జరగొచ్చనే ఊహాగానాలు వెలువడుతున్నాయి. అయితే, ఇలాంటి తరుణంలో మతం ఆధారంగా ఓటరు జాబితా నుంచి పేర్లను తొలగించే ఇలాంటి తీర్మానాలను పలువురు తప్పుబడుతున్నారు. ఈ తీర్మానం రాజ్యాంగ విరుద్ధం, వివక్షాపూరితమని కొల్హాపూర్‌లోని ముస్లిం ఎడ్యుకేషన్ సొసైటీ చీఫ్ గని అబ్దుల్ ఆజ్రేకర్ అన్నారు. " ఈ తీర్మానం ముస్లిం సమాజ సామాజిక బహిష్కరణను లక్ష్యంగా చేసుకున్నది. ఇది వివక్షతతో కూడుకున్నది" అని ఆయన ఆరోపించారు. ఈ విషయంలో ముస్లిం ఎడ్యుకేషన్ సొసైటీ జిల్లా మేజిస్ట్రేట్(డీఎం)ను సంప్రదించి, తీర్మానానికి వ్యతిరేకంగా ఫిర్యాదును సమర్పించింది. మతప్రాతిపదికన ఓటు హక్కును తొలగించాలని నిర్ణయించిన సర్పంచ్, పంచాయతీ సభ్యులు, గ్రామాభివృద్ధి అధికారులపై క్రిమినల్ కేసులు పెట్టాలనీ, పంచాయతీని సస్పెండ్ చేయాలని ఫిర్యాదులో సొసైటీ పేర్కొన్నది. అనంతరం శింగనాపూర్ సర్పంచ్ రసిక పాటిల్ తీర్మానంపై వివరణనిస్తూ ఒక వీడియోను విడుదల చేశారు.



జమ్మూలో సీపీఐ(ఎం) ప్రచారం

కుల్గాం : జమ్మూలో సీపీఐ(ఎం) ప్రచారంలో దూసుకుపోతోంది.కాంగ్రెస్,ఎన్సీ,సీపీఐ(ఎం) జతకట్టి బరిలోకి దిగాయి. దక్షిణ కాశ్మీర్‌లోని కుల్గామ్ జిల్లాలో ఆ పార్టీ ఎన్నికల ప్రచార ర్యాలీలు కొనసాగుతున్నాయి. కుల్గాం అసెంబ్లీ నియోజకవర్గం సీపీఐ(ఎం) అభ్యర్థి ముహమ్మద్ యూసుఫ్ తరిగామికి ఓటర్ల నుంచి అపూర్వ ఆదరణ లభిస్తోంది. ప్రజాగళం విప్పే వారికే మా ఓటు అంటూ పూలమాలలు వేసి ఆహ్వానిస్తున్నారు.

అయోధ్యలో పారిశ్రామికవేత్తల జులుం

- దళితులు, బీసీలు, రైతుల భూములను గుంజుకుంటున్నారు
- యోగి ఆదేశాలతో రెచ్చిపోతున్నారు
- ఎస్పీ ఆరోపణలు



లక్నో : యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆదేశాలతో అయోధ్యలో పారిశ్రామికవేత్తలు రెచ్చిపోతున్నారనీ, దళితులు, బీసీలు, రైతుల భూములను బలవంతంగా లాక్కుంటున్నారని యూపీలోని ప్రధాన ప్రతిపక్షం సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ) ఆరోపించింది. అయోధ్యలో చాలా వెనుకబడిన తరగతి మౌర్యా కులానికి చెందిన భూమిని బిజినెస్ గ్రూపు ఆక్రమించుకుంటున్నదనీ, ఆ గ్రూపునకు సంబంధించిన వ్యక్తులు రైతులతో గొడవలు పడుతున్నారని ఎస్పీ ఆరోపించింది. అయితే, ఎస్పీ ఆరోపణలను పారిశ్రామికవేత్తలు కొట్టిపాడేస్తున్నారు. రెండు గ్రూపుల మధ్య భూమి ఆక్రమణకు సంబంధించిన గొడవగా చెప్పబడుతున్న ఒక వీడియోను ఎస్పీ చీఫ్ అఖిలేశ్ యాదవ్, ఆయన పార్టీ పోస్ట్ చేసింది. అయితే, ఈ ఆరోపణలు నిజం కావనీ, వీటిపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటున్నామని స్థానిక పోలీసులు తెలిపారు.

మసీదుపై దాడి కేసులో....బీజేపీ, వీహెచ్‌పీ నేతలపై కేసులు

సిమ్లా : హిమాచల్ ప్రదేశ్‌లోని సంజౌలి మసీదుపై ఈ నెల 11న జరిగిన దాడికి సంబంధించి బీజేపీ, వీహెచ్‌పీలకు చెందిన నేతలపై పోలీసులు ఎనిమిది కేసులు నమోదు చేశారు. సిమ్లా, సోలాన్ ప్రాంతాలకు చెందిన ఈ నాయకులలో వీహెచ్‌పీ రాష్ట్ర కార్యదర్శి, ఆర్గనైజింగ్ సెక్రటరీతో పాటు బీజేపీ కౌన్సిలర్లు, మాజీ కౌన్సిలర్లు కూడా ఉన్నారు. సంజౌలిలోని మసీదును కూల్చివేయాలని వీరంతా డిమాండ్ చేస్తున్నారు. మొత్తంమీద యాభై మంది అనుమానితులపై కేసులు నమోదయ్యాయి. వీరంతా నిషేధాజ్ఞలు ఉల్లంఘించి, పోలీసులపై రాళ్లు రువ్వారు. నిందితుల కోసం గాలింపు కొనసాగుతోంది.

వారిలో కొందరు పరారీలో ఉన్నారు. హిందూత్వ మూకల దాడిలో ఆరుగురు పోలీసులు గాయపడ్డారని, వీరిలో ఇద్దరి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నదని ఎస్పీ తెలిపారు.

విధి నిర్వహణలో ఉన్న అధికారులపై అల్లరి మూకలు రాళ్లు రువ్వుతున్న దృశ్యాలు సీసీటీవీ కెమేరాలలో నమోదయ్యాయి. ఈ నెల 11వ తేదీన వేలాది మంది బీజేపీ, వీహెచ్‌పీ శ్రేణులు సంజౌలిలో ప్రవేశించి బీభత్సం సృష్టించారు. బారికేడ్లను ఛేదించుకొని మసీదు వైపు కదిలారు. రెండో వలయంలో అమర్చిన బారికేడ్ల వద్ద గస్తీలో ఉన్న పోలీసులతో ఘర్షణకు దిగారు.

అక్కడి బారికేడ్లను ధ్వంసం చేసేందుకు ప్రయత్నించారు. నిరసనకారులపై వివిధ సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేశారు. శాంతికి భంగం కలిగించేందుకు ముందుగా వేసుకున్న పథకం ప్రకారమే ఈ దాడి జరిగిందని ఎస్పీ చెప్పారు.

సంజౌలి మసీదు విషయంలో సిమ్లాలో నెలకొన్న ఉద్రిక్తత నేపథ్యంలో మసీదులోని అక్రమ నిర్మాణాన్ని కూల్చివేసేందుకు ముస్లిం సంక్షేమ కమిటీ సిద్ధపడింది. ప్రభుత్వ భూమిలో ఉన్న మసీదు గోడను కొందరు ముస్లింలు స్వచ్ఛందంగా కూల్చివేశారు.

మహారాష్ట్రకు అదానీ విద్యుత్




- అధికారం చేజారుతున్న సమయంలో మహాయుతి ప్రభుత్వ ఒప్పందం
- వినియోగదారులపై అధిక భారం
- మండిపడిన కాంగ్రెస్

న్యూఢిల్లీ : మహారాష్ట్రకు 6,600 మెగావాట్ల పునరుద్పాదక, థర్మల్ విద్యుత్‌ను సరఫరా చేసే కాంట్రాక్టును అదానీ గ్రూపునకు కట్టబెట్టడంపై కాంగ్రెస్ మండిపడింది. ఈ ఒప్పందం కారణంగా రాష్ట్రంలోని విద్యుత్ వినియోగదారులపై అధిక భారం పడుతుందని విమర్శించింది. రాబోయే శాసనసభ ఎన్నికలలో మహారాష్ట్రలో మహాయుతి ప్రభుత్వం ఘోర పరాజయం పొందుతుందని తేలిపోయినప్పటికీ అధికారంలో ఉన్న ఈ కొద్ది రోజులు 'మొదానీ ఎంటర్‌ప్రైజ్'కు లబ్ది చేకూర్చాలని చూస్తోందని, అందుకే భారీ విద్యుత్ కొనుగోలు ఒప్పందాన్ని అదానీ గ్రూపునకు కట్టబెట్టిందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ సోమవారం ఆరోపించారు. నూతన భాగస్వామ్య ఒప్పందంపై ప్రధాని నరేంద్ర మోడీకి జైరాం రమేష్ తన ఎక్స్ ఖాతాలో పలు ప్రశ్నలు సంధించారు. '1600 మెగావాట్ల థర్మల్, 5000 మెగావాట్ల సోలార్ విద్యుత్ సరఫరా కాంట్రాక్ట్ కోసం మార్చి 13న మహారాష్ట్ర ప్రభుత్వం ఆహ్వానించిన టెండరులోని నియమ నిబంధనలను సవరించారా? తక్కువ పోటీ ఉండేలా చూసేందుకు ప్రామాణిక బిడ్డింగ్ మార్గదర్శకాలను మార్చేశారా? ఒప్పందం ప్రకారం ఒక్కో మెగావాట్ బొగ్గు కోసం రూ.12 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. అయితే అదే సమయంలో ఏడు కోట్ల కంటే తక్కువ ధరకు బీహెచ్ఈఎల్‌తో అదానీ గ్రూప్ ఒప్పందం కుదుర్చుకుంది. ఎన్టీపీసీ, డీవీసీ, నైవేలీ లిగ్నైట్ కార్పొరేషన్ వంటి ఇతర సరఫరాదారులు మెగావాట్‌కు 8-9 కోట్ల రూపాయలు మాత్రమే వసూలు చేస్తున్నారు. ప్రాజెక్ట్ వ్యయం రూ.28,000 కోట్లను మహారాష్ట్ర విద్యుత్ శాఖ నియంత్రణలోని సంస్థలే సమకూరుస్తున్నాయా?' అని జైరాం రమేష్ ప్రశ్నించారు. 'సౌర విద్యుత్ రేటు యూనిట్‌కు రెండున్నర రూపాయలు మాత్రమే ఉంది. అయితే అదానీ గ్రూప్ రూ.2.70కి సరఫరా చేస్తోంది. అదానీ గ్రూపునకు పంచిన ఈ ఉచితాల కారణంగా మహారాష్ట్రలోని 2.7 కోట్ల మంది విద్యుత్ వినియోగదారులపై భారం పడడం లేదా?' అని జైరాం రమేష్ నిలదీశారు. యూనిట్‌కు రూ.4.08 కోట్ చేసిన అదానీ గ్రూప్ జేఎస్‌డబ్ల్యూ ఎనర్జీ, టొరెంట్ పవర్ సంస్థలను ఓడించి ఈ టెండర్ దక్కించుకుంది. ఒప్పందం ప్రకారం పాతిక సంవత్సరాల పాటు అదానీ గ్రూప్ పునరుద్పాదక, థర్మల్ విద్యుత్‌ను సరఫరా చేయాల్సి ఉంటుంది.

నిరుద్యోగం కీలకాంశం

- హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో ఇదే ప్రధాన ఎజెండా
- ఇప్పటికే అధికార బీజేపీపై యువతాగ్రహం
- కాషాయపార్టీ రాష్ట్రాన్ని నిరుద్యోగంలో నెంబర్ 1గా నిలిపిందన్న కాంగ్రెస్
- బీజేపీకి మరో అవకాశం కష్టమేనంటున్న సర్వేలు



చండీగఢ్ : హర్యానాలో నిరుద్యోగం పెద్ద సమస్యగా పరిణమించింది. ఉద్యోగాలు లేకపోవటంతో అక్కడి యువత తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నది. బీజేపీ పాలనలో రాష్ట్రంలో ఉద్యోగాలు కరువవటంతో తమ భవిష్యత్తు అంధకారంలో పడిందని ఇక్కడి యువత ఆందోళన వ్యక్తం చేస్తున్నది. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ నిరుద్యోగ అంశం తీవ్ర చర్చకు దారి తీస్తున్నది. హర్యానాను బీజేపీ నిరుద్యోగంలో నెంబర్ 1 స్థానానికి తీసుకెళ్లిందని కాంగ్రెస్ నాయకుడు, ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి భూపిందర్‌సింగ్ హుడా ఆరోపించారు. గత పదేండ్లలో బీజేపీ ప్రభుత్వం 1.5 లక్షలకు పైగా ఉద్యోగాలను సృష్టించిందని ఆ రాష్ట్ర ప్రస్తుత ముఖ్యమంత్రి నాయబ్ సింగ్ సైనీ స్పందించారు. అయితే, ఈ అసెంబ్లీ ఎన్నికల్లో నిరుద్యోగమే ప్రధాన అంశంగా మారనున్నదనీ, దీని ఆధారంగానే ఎన్నికలు జరగనున్నాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

దేశ సగటుతో పోలిస్తే మూడు రెట్లకుపైగా నిరుద్యోగం

ఏప్రిల్ నుంచి జూన్ త్రైమాసానికి హర్యానాలో యువత నిరుద్యోగ రేటు 11.2 శాతంగా నమోదైంది. అంతకుముందు, ఇది 9.5 శాతంగా ఉండేది. ఇక మహిళల్లో నిరుద్యోగ సమస్య మరింత తీవ్రంగా ఉన్నదని ప్రభుత్వ గణాంకాలే వెల్లడిస్తున్నాయి. మహిళల్లో యువత నిరుద్యోగ రేటు ఈ ఏడాది ఏప్రిల్-జూన్ త్రైమాసికానికి 17.2 శాతంగా ఉన్నది. ఇదే ఏడాది జనవరి-మార్చి త్రైమాసికంలో ఇది 13.9 శాతంగా నమోదైంది. సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ (సీఎంఐఈ) సమాచారం ప్రకారం.. హర్యానాలో నిరుద్యోగ రేటు 29.2 శాతంగా ఉన్నది. ఇది పురుషుల్లో 24.5 శాతంగా, మహిళల్లో 64.9 శాతంగా ఉన్నది. హర్యానాలో నిరుద్యోగ శాతం దేశ సగటు 8.1 శాతంతో పోలిస్తే.. మూడు రెట్ల కంటే ఎక్కువగా ఉండటం ఇక్కడి పరిస్థితిని తెలియజేస్తున్నదని విశ్లేషకులు అంటున్నారు. గతేడాది డిసెంబర్ నాటికి 4.7 లక్షల మందికి పైగా ఉద్యోగార్థులు తమ పేర్లను ప్రభుత్వ వెబ్‌సైట్‌లో నమోదు చేసుకున్నారు. వీరిలో 3778 (0.8 శాతం) మంది గతేడాది ఏప్రిల్ నుంచి డిసెంబర్ మధ్య ఉద్యోగాలను పొందారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం కింద తక్కువ ఉపాధిని నమోదు చేస్తున్న రాష్ట్రంగా హర్యానా ఉన్నది.

సఫాయి కర్మచారి ఉద్యోగానికి గ్రాడ్యుయేట్లు, పోస్ట్‌గ్రాడ్యుయేట్ల దరఖాస్తు

హర్యానాలో నిరుద్యోగ స్థాయి ఏ విధంగా ఉందంటే.. నెలకు రూ.15వేల జీతం కలిగిన సఫాయి కర్మచారి ఉద్యోగానికి 3.9 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో, దాదాపు 40 వేల మంది గ్రాడ్యుయేట్లు, 6100 మంది పోస్ట్-గ్రాడ్యుయేట్లు ఉండటం హర్యానాలో నిరుద్యోగ తీవ్రతకు అద్దం పడుతున్నదని విశ్లేషకులు చెప్తున్నారు.

ఇక వందలాది మంది యువత పని కోసం వెతుక్కుంటూ యుద్ధ వాతావరణంలో ఉన్న ఇజ్రాయిల్, రష్యా వంటి దేశాలకు వెళ్తూ తమ జీవితాలను ఫణంగా పెడుతున్నారు.

ఖాళీగానే పోస్టులు

హర్యానా ప్రభుత్వంలో 1.86 లక్షల రెగ్యులర్ పోస్టులు ఖాళీగా ఉన్నట్టు సమాచారం. ఇక ఆరోగ్య, విద్య వంటి కీలక విభాగాల్లో 1.25 లక్షల మంది కాంట్రాక్టు కార్మికులు పని చేస్తున్నారు. హర్యానాలోని ప్రభుత్వ కళాశాలల్లో దాదాపు 58 శాతం రెగ్యులర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు ఖాళీగా ఉన్నట్టు సమాచారం. పోలీసు విభాగంలో 30 శాతం ఖాళీలు ఉన్నట్టు తెలుస్తున్నది.

బీజేపీపై ప్రజల ఆగ్రహం

నిరుద్యోగ అంశం హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో తప్పక ప్రభావం చూపుతుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో నిరుద్యోగులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు సైతం నిర్వహించా రని వారు గుర్తు చేస్తున్నారు. ఉద్యోగ, ఉపాధి అంశం కీలకమన్నది ఇటీవల ముగిసిన లోక్‌సభ ఎన్నికల్లోనూ వెల్లడైందని అంటున్నారు. కాగా, కొన్ని సర్వేల ప్రకారం.. రాష్ట్రంలో పెరిగిపోతున్న నిరుద్యోగం కారణంగా హర్యానాలో బీజేపీకి మళ్లీ అవకాశం రాకపోవచ్చు. ఇక ప్రతి ముగ్గురిలో ఒకరు నిత్యావసర సరుకుల ధరల పెరుగుదలను కూడా ఎత్తి చూపుతూ బీజేపీ సర్కారుపై ఆగ్రహాన్ని, అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 5న హర్యానాలో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా.. అదే నెల 8న ఫలితాలు వెలువడనున్నాయి.

'హర్యానా' ఎన్నికల్లో తగ్గనున్న మహిళల ప్రాతినిధ్యం?

- ప్రధాన పార్టీల నుంచి ఈ సారి బరిలో 51 మందే
- కాంగ్రెస్ నుంచి అధికంగా 12 మంది
- స్వతంత్రులపై నేడు స్పష్టత

చండీగఢ్ : హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో ఈ సారి పోటీ చేయబోయే మహిళల సంఖ్య తగ్గిపోయింది. ఫలితంగా వారి ప్రాతినిధ్యం తగ్గేలా కనిపిస్తున్నది. ఈ సారి ప్రధాన పార్టీలు తక్కువ సంఖ్యలో మహిళలను బరిలో నిలిపాయి. కేవలం 51 మంది మహిళలే పోటీ చేయనున్నారు. 2019 ఎన్నికల్లో వివిధ పార్టీల నుంచి, స్వతంత్రులు కలుపుకొని 104 మంది మహిళలు పోటీ చేశారు. అయితే, ఆ సంఖ్య ఇప్పుడు తగ్గిపోవటం గమనార్హం. పార్టీల వారీగా చూసుకుంటే.. కాంగ్రెస్ అధికంగా 12 మంది మహిళలను బరిలో నిలిపింది. ఆ తర్వాతి స్థానాల్లో ఐఎన్ఎల్‌డీ-బీఎస్పీ కూటమి (11 మంది), బీజేపీ(10), ఆప్ (10), జేజేపీ-ఆజాద్ సమాజ్ పార్టీ అలయన్స్(8)లు ఉన్నాయి. ఇక స్వతంత్రులుగా పోటీ చేసే మహిళల సంఖ్యపై మంగళవారం ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉన్నది. కురుక్షేత్ర బీజేపీ ఎంపీ నవీన్ జిందాల్ తల్లి సావిత్రి జిందాల్ (74) హర్యానా ఆరోగ్య మంత్రి కమల్ గుప్తాపై హిసార్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉన్నారు.హర్యానాలో గత 14 అసెంబ్లీ ఎన్నికల గత చరిత్రను గమనిస్తే.. 87 మంది మహిళలు మాత్రమే ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. గత ఐదు అసెంబ్లీ ఎన్నికలలో (అంటే 2000 ఏడాది నుంచి) 47 మంది మహిళలు ఎమ్మెల్యేలు కాగలిగారు. 2000 ఏడాదిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 49 మంది మహిళలు బరిలో ఉంటే.. నలుగురు మాత్రమే ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. 2005లో 12 మంది, 2009లో 9 మంది మహిళలు ఎమ్మెల్యేలయ్యారు. హర్యానా అసెంబ్లీ చరిత్రలో 2014లో అత్యధికంగా 13 మంది మహిళలు ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. 2019లో ఆ సంఖ్య 9కి పడిపోయింది.

సంపాదకీయం

దేవరగట్టు కానివ్వద్దు...

తెలంగాణ దేవరగట్టు కారాదు. కర్నూలు జిల్లాలో అదొక నమ్మకం. విజయదశమి రోజు రక్తం చిందేలా జనం ఒకరి తలలు ఒకరు పగులకొట్టుకుంటారు. ఆ రక్తం శివుడికి అభిషేకమవుతుందని, ఆ విధంగా తమకి పుణ్యలోకాలు సంప్రాప్తిస్తాయని వారి ఆశ. నమ్మకమూను. దాన్లో గెలుపోటములుండవు. ఏ ఆటకైనా, పాటకైనా, చివరికి 'జల్లికట్టు'లోనైనా ఎద్దు మూపురం పట్టి ఆపగలిగిన యువకుడిని గెలిచినట్టు ప్రకటిస్తారు. దేవరగట్టులో ఆడే 'దేవరకర్ర' వీటన్నింటికీ భిన్నం.

ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్, బీఆర్ఎస్‌లు ఆడుతున్న ఆటను రాష్ట్ర ప్రజానీకం అనుమతిస్తే తెలంగాణ దేవరగట్టవుతుంది. ప్రజలు, ప్రజాసమస్యలు వెనక్కిపోయాయి. దీనికి పరాకాష్ట పీఏసీ (ప్రజాపద్దుల కమిటీ) పేర జరుగుతున్న లొల్లి. గోడదూకిన 'పుంజు' మెడలో వరమాల వేయడం సరైందా? కాదా? అని రేపు కోర్టులు తేలుస్తాయి.

> రాష్ట్రంలో మత ఘర్షణలు జరగకుండా ఆపటం మంచి విషయమే. కాని ప్రజలపై సాగిన నిర్బంధం, చివరికి ధర్నాచౌక్ రద్దు వంటి వాటిపై కేసీఆర్ అండ్ కో ఏమి సమాధానం చెప్తారు? అంతమాత్రం చేత కాంగ్రెస్ పాలనేదో గొప్పగా ఉందని చెప్పలేం. కాంగ్రెస్ ఇచ్చిన, ఇస్తున్న వాగ్దానాలనేకం ఇంకా అమలుకు నోచుకోకపోవడం ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో రానున్న రోజుల్లో ప్రజా ఉద్యమాల దశ, దిశ ఎలా ఉంటుందో అర్థం చేసుకోవాల్సి ఉంటుంది.

సాంప్రదాయాలకు భిన్నమైందా కాదా కూడా తెలుస్తుంది. 2023 డిసెంబరులో తగిలిన షాక్ నుండి తాను తేరుకునేలోగా పోగేసిన ఆ 38 మందిలో నుండి ఎవరూ గోడదూకకుండా చూసుకునేందుకు కేసీఆర్ అవలంభించిన తేలిక పద్ధతి - రేవంత్ సర్కార్ వారమని ఒకసారి, నెలరోజుల్లో పడిపోతుందని ఒకసారి చెప్తూ వచ్చారు. దానికి కారణం "గ్రాండ్ ఓల్డ్ పార్టీ" (కాంగ్రెస్) ఆకర్షణకు లోనుకాకుండా చూసుకోవడమే! అయినా, పదవులు, దాంతో సంప్రాప్తించే పైసల కోసం దేనికైనా దిగజారేవారు బూర్జువా పార్టీల్లో కావల్సినంత మంది కదలాడే రోజుల్లో కదా వున్నాం మనం.



2014లో ఒకసారి టీఆర్ఎస్‌కు గెలిచిన స్థానాలకంటే వాపొచ్చింది. 2018లో కేసీఆర్ టీడీపీ తరపున గెలిచిన వారందరిని గుటకాయ స్వాహా చేశారు. కాంగ్రెస్‌ని 19 నుండి ఆరుకు తెచ్చారు. అప్పుడు టీఆర్ఎస్ మిత్రపక్షం ఎంఐఎంకి పీఏసీ చైర్మెన్ పదవి ఇచ్చారు.

నాడు టీడీపీ తరపున గెలిచి గులాబీ కండువా కప్పుకున్న ఈ అరెకపూడి గాంధీ 'మహాత్ముడే' నేడు గులాబీ వనంలో నుండి హస్తం గూటికి చేరాడు. ఈయనకు ముందూ, వెనుకా గోడదూకేసిన జంప్ జిలానీలున్నారు. కొందరు 'గోపి'లుగా నిలబడి ఉన్నారు. దీనికి ప్రధాన కారణం అసలా పార్టీకి భవిష్యత్ ఉంటుందా అన్న సందేహం. దానికి కారణం - రాష్ట్రంలో వరదలొచ్చి - జిల్లాల్లోని - మండలాలు ప్రభావితమైనా మూల విరాట్ ఫామ్‌హౌస్‌లో నుండి బయటికి రాకపోవడం. గతంలో చేసిన సహస్ర చండీయాగాలు నిరుపయోగమూ, నిష్ప్రయోజనమూ కాగా తాజాగా మరో యాగానికి సిద్ధమయ్యారు తప్ప, ప్రజల్లోకి మాత్రం రావటం లేదు.

ఈ పది నెలల్లో వీరికి ప్రజా సమస్యలు పట్టలేదు. కార్మికులకు కనీస వేతనాలు పెంచలేదని అడగాలంటే పదేళ్ళు నువ్వేం చేశావని కార్మికులు అడగరా? ఆర్టీసీ కార్మికుల్ని అణగదొక్కేస్తున్నారనాలంటే నువ్వేగా ఆ పని చేసిందని టీఆర్ఎస్ అభిమానులు సైతం ఆర్టీసీలో కారాలు, మిరియాలు నూరుతున్నారు. రుణమాఫీ గురించి కాంగ్రెస్‌పై నానాయాగీ చేసే బీఆర్ఎస్ నేతలు ఆ విషయంలో తన రికార్డు ఒకసారి చూసుకోవడం మంచిది. ఒకేసారి లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తామని ప్రకటించి నాలుగో ఏడాది రూ.99,999లు రుణమాఫీ పూర్తిచేసింది. అయితే దీన్లో కాంగ్రెస్ ఉద్ధరించింది కూడా ఏమీ లేదు. వందరోజుల్లో ఆరు గ్యారంటీలు పూర్తి చేస్తామన్నారు. మూడు వందల రోజులైనా ఇంకా ఒక కొలిక్కి వచ్చే పరిస్థితి లేదు. రుణమాఫీపై ముఖ్యమంత్రి చెప్పేదానికి ఇతర మంత్రులు చెప్పేదానికి వ్యత్యాసాలున్నాయని అన్ని పార్టీలు, రైతు సంఘాలు మొత్తుకుంటున్నాయి. అసలిదొక బ్రహ్మపదార్థంలా తయారైంది.

కార్మికుల సమస్యలూ, రైతాంగ సమస్యలూ, కౌలు రైతుల, వ్యవసాయ కూలీల సమస్యలూ లేవనెత్తి ఆందోళన చేయగల సత్తా బీఆర్ఎస్‌కుగాని, బీజేపీకిగాని రాష్ట్రంలో లేదు.


తమ పదేళ్ల పాలనలో తెలంగాణ సుభిక్షంగా ఉంటే ఈ పది నెలల్లో భ్రష్టుపట్టి పోయినట్టు హిజ్ మాస్టర్స్ వాయిస్‌లో పుంఖానుపుంఖాలుగా వార్తలు, వ్యాసాలు వండి వారుస్తున్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత జరిగిన కుల దురహంకార హత్యలు రాష్ట్రంలో ఎన్నడూ చూసెరుగం. శ్రుతి, సాగర్‌ల ఎన్‌కౌంటర్‌తో ప్రారంభమై అనేకచోట్ల ఎన్‌కౌంటర్లు, ఖమ్మంలో మరియమ్మ హత్య, కోదండరామ్ సార్ ఇంటి తలుపులు బద్దలు కొట్టిన పోలీసులు ఆయనకు అరదండాలు వేయడం రాష్ట్రం ఆశ్చర్యపోయి చూసింది. కొన్ని సంఘాల హాల్ మీటింగులను సైతం నిషేధించారు. నేరెళ్ళలో దళితులపై ఇసుకమాఫియా దాడి రాష్ట్రం మరిచిపోలేదు. రోహిత్‌వేముల ఆత్మహత్య, మధుకర్, ప్రణయ్ హత్య వంటివి చూసిన తర్వాత కూడా రాష్ట్రం సస్యశ్యామలంగా ఉన్నట్టు బీఆర్ఎస్ నేతలకనిపించడం ఆశ్చర్యకరం. ఖమ్మంలో మిర్చి రైతులకు బేడీలువేసి రోడ్లపై నడిపించిన ఘటన రైతాంగాన్ని కలచివేసింది.

రాష్ట్రంలో మత ఘర్షణలు జరగకుండా ఆపటం మంచి విషయమే. కాని ప్రజలపై సాగిన నిర్బంధం, చివరికి ధర్నాచౌక్ రద్దు వంటి వాటిపై కేసీఆర్ అండ్ కో ఏమి సమాధానం చెప్తారు? అంతమాత్రం చేత కాంగ్రెస్ పాలనేదో గొప్పగా ఉందని చెప్పలేం. కాంగ్రెస్ ఇచ్చిన, ఇస్తున్న వాగ్దానాలనేకం ఇంకా అమలుకు నోచుకోకపోవడం ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో రానున్న రోజుల్లో ప్రజా ఉద్యమాల దశ, దిశ ఎలా ఉంటుందో అర్థం చేసుకోవాల్సి ఉంటుంది.

ఉద్యమాల ఊపిరి..

తెలుగు నాట ఎదిగినవాడ
మార్క్సిజం బాట పట్టినవాడ
ప్రజల నాడి తెలిసినవాడ
ప్రజలతో తిరిగినవాడ దోపిడోళ్ల దోపిడీని
కళ్ళ ముందు చూపినవాడ
ఓ మహోత్సవాల ధ్రువతార
ఓ మహా మేధావి
అక్షర జ్ఞానమా అధ్యయన శిఖరమా
ఆశయ రూపమా చైతన్య ప్రవాహమా
పదునెక్కిన పదజాలమా ఉత్తేజ ఉపన్యాసమా
కార్మిక కర్షక ఆత్మీయమా
విద్యార్థి యువతకు ఆదర్శమా
ఓ మహా మనిషి
మరణంతో అంతంకాదు నీ జీవితం
మరువలేము నీ కీర్తిని విప్లవస్ఫూర్తిని
లాల్ సలాం ఉద్యమాల ఊపిరి
లాల్ లాల్ సలాం
సీతారాం ఏచూరి

-షేక్ బషీరుద్దీన్, 9794816603



యోధుడా ...జోహార్!

నేలకొరిగిన మార్క్సిస్టు అగ్రశిఖరమా
కనుమరుగైన కాంతి పుంజమా
మార్క్సిస్టు సైద్ధాంతిక దిగ్గజమా..
మా అందరి సీతారామ్ ఏచూరీ..
విద్యార్థి దశనుంచే మొలకెత్తిన
చైతన్య ప్రజాస్వరమా!
పాలక దుశ్చర్యలను ఎండగట్టే
వీరోచిత ప్రజాగళమా!
సుదీర్ఘ రైతాంగ చారిత్రక ఆందోళనకు
తోడుగ నిలిచిన కార్మిక జన శ్రేణులు
కార్మిక కర్షకమైత్రి వికసించిన వేళ
నీవు నేర్పిన పోరు బాట ఫలితమే!

కార్పొరేటు, మతోన్మాద కలయికతో
మంటగలుస్తున్న మన ఘన వైవిధ్యం
ముందే గుర్తించిన దార్శనికుడా!
పార్లమెంటులోనూ, బయటా పోరుబాట తప్ప
వేరే మార్గం లేదని అదే శ్రామికజన
ఆయుధమని తేల్చి చెప్పి
ఎర్రజెండా చేతికిచ్చి
ముందుకు నడిపించిన
శ్రామికజన యోధుడా!
'ఇండియా' వేదికను ప్రజల దరి చేర్చిన
ప్రజల ఎజెండాకు రూపకర్త నీవే!
ఎన్నటికీ కనుమరుగు కావు నీ జ్ఞాపకాలు
బాధ్యతగా కృషి చేస్తాం నీ ఆశయసాధనకు
నీ ఆచరణ నీడలో సైద్ధాంతిక వెలుగులో!

- ప్రభాకర్

ఇప్పుడెలా కామ్రేడ్

మతతత్వ పొగమూరిన దేశంలో
అభ్యుదయవాదుల జట్టులో
తిరుగులేని నాయకుడివై
దేశానికి దిశానిర్దేశం
చేస్తున్న సమయాన
ఎంత పని చేశావ్ కామ్రేడ్
నీవులేని దేశ ముఖచిత్రాన్నెలా
ఊహించగలం చెప్పు.....
ఇప్పుడెలా కామ్రేడ్ ?
కాషాయాన్ని నిలువరించి
కదం తొక్కుతున్న తరుణాన
అరుణారుణ నాయకుడా
మేమెలా తెప్పరిల్లాలి చెప్పు
నీవు లేని నష్టం భరించడం
బహు కష్టం కామ్రేడ్
జీవితాన్ని ఉద్యమపరం చేసి
దేహాన్ని దేశానికిచ్చిన
నీ అమర జీవితానికి
లాల్ సలాములే కాదు
సదా కితాబులిస్తూ
మా జీవితసారాన్ని
సరిచేసుకుంటూ తరిస్తాము
మరో మహోపాధ్యాయుడివైన
నీ అడుగుల్లో నడుస్తూ
ఎర్ర జెండా మోస్తాము
సమసమాజ కార్యోన్ముఖంగా
నిను రోజూ తలుస్తుంటాము
నిను రోజూ కలుస్తుంటాము

- జంధ్యాల రఘుబాబు, 9849753298

సెప్టెంబర్ 17 : అసలేం జరిగింది?



ఎస్ వీరయ్య


సెప్టెంబర్ 17 ఒక చారిత్రక సందర్భం. ఉభయ కమ్యూనిస్టు పార్టీలు విలీనదినోత్సవం సందర్భంగా రాష్ట్ర వ్యాపితంగా విస్తృతంగా క్యాంపెయిన్స్ నిర్వహిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం విమోచన దినోత్సవం పేరుతో అధికారికంగా ఉత్సవాలు జరుపుతున్నది. రాష్ట్ర ప్రభుత్వం "ప్రజాపాలన దినోత్సవం" పేరుతో ఉత్సవాలకు పిలుపునిచ్చింది. గతేడాది బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు జాతీయ సమైక్యత దినోత్సవంగా నిర్వహించిన బీఆర్ఎస్, ఎంఐఎంలు ఈ సంవత్సరం స్పందించలేదు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమకాలంలో వీరతెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధులు ఐలమ్మ, దొడ్డి కొమరయ్యల పేర్లు విస్తృతంగా వాడుకున్న టీఆర్ఎస్ నాయకత్వం ఇప్పుడు మౌనం దాల్చింది. బీజేపీ మాత్రం "రజాకార్" పేరుతో తమ అనుయాయులు విడుదల చేసిన చలన చిత్రాన్ని విస్తృతంగా ప్రచారంలో పెట్టి సాయుధ రైతాంగ పోరాటాన్ని మత కొట్లాటగా చిత్రీకరించేందుకు ప్రయత్నించింది. నిరంతరం అదే ప్రచారం చేస్తున్నది. ఒకమతం నుండి మరొక మతం విమోచన సాధించినట్టు చరిత్రకు వక్రభాష్యం చెప్తున్నది. సెప్టెంబర్ 17న అసలు ఏం జరిగింది?

జులై 4, సెప్టెంబర్ 10 తేదీల ప్రాధాన్యతతో కలిపి చూసినప్పుడే సెప్టెంబర్ 17 ప్రత్యేకత సమగ్రంగా అర్థమవుతుంది. విసునూరు జమీందార్ రామచంద్రారెడ్డి గూండాల దాడులకు దొడ్డి కొమరయ్య బలైనరోజు జులై 4. అదే జమీందారు దాడి నుంచి తనను, తన పంటను రక్షించుకునేందుకు సాహసోపేతమైన పోరాటం చేసిన ఐలమ్మ వర్ధంతి సెప్టెంబర్ 10. ఈ భూస్వామ్య, జమీందారీ వ్యవస్థ మీద సాగిన రైతాంగ సాయుధ పోరాట ఫలితమే హైదరాబాదు సంస్థానం, అందులో భాగంగా తెలంగాణ సెప్టెంబర్ 17న ఇండియన్ యూనియన్‌లో విలీనం. కుల, మత, ప్రాంతీయ భేదాల ప్రసక్తిలేని మహోద్యమమది. పేద రైతాంగం మీద దాడులు, దౌర్జన్యం చేస్తున్న భూస్వాములు హిందువులు. పాలకులు ముస్లింలు. భూమికోసం, భుక్తికోసం, వెట్టిచాకిరి విముక్తికోసం సాగిన పోరాటమది. దొడ్డి కొమరయ్య నేలకొరిగిన తర్వాత సాయుధ పోరాటానికి పిలుపునిచ్చిన నాయకత్వ బృందంలో మక్దుం మొహియుద్దీన్ ఒకరు. నిజాం రాచరికపు నిరంకుశత్వాన్ని నిలదీసిన కలంయోధులు షోయబుల్లాఖాన్, మక్దుం మొహియుద్దీన్. భూస్వామ్య రాచరికాన్ని తిరస్కరించి సమసమాజం కోసం హైదరాబాదు నడిబొడ్డున "కామ్రేడ్స్ అసోసియేషన్" ప్రారంభించిన ప్రముఖుల్లో ఆలం ఖుంద్‌మిరి ఒకరు. భూస్వామి దౌర్జన్యాలకు, నిజాం సైనికుల కుట్రలకు బలైన అమరుడు షేక్ బందగి. చాకలి ఐలమ్మ పంట రక్షణ కోసం తిరగబడి పోరాడిన దళ నాయకుడు భీమిరెడ్డి నర్సింహారెడ్డి. ఫలితంగా విసునూరు రామచంద్రారెడ్డి గూండాలు, నిజాం పోలీసులు భీమిరెడ్డి నర్సింహారెడ్డి నోట్లో మూత్రం పోశారు. హిందు భూస్వాములు, ముస్లిం రాజు, రజాకార్లు కలిసి రైతాంగం మీద దాడి చేయడానికి మతం అడ్డురాలేదు. తిరగబడిన రైతులకు, మేధావులకు కూడా మతం అడ్డురాలేదు.

> నిజాం రాజు సింహాసనం కుప్పకూలే స్థితికి చేరుకున్నది. ఇంకేమాత్రం ఆలస్యం జరిగినా నిజాం రాచరికం ధ్వంసమై తెలంగాణ కమ్యూనిస్టుల వశమవుతుంది. ఇది గమనించిన నెహ్రూ ప్రభుత్వం సెప్టెంబర్ 13న ఇండియన్ యూనియన్ సైన్యాలను పంపారు. 17వ తేదీన హైదరాబాదు సంస్థానాన్ని ఇండియన్ యూనియన్‌లో విలీనం చేస్తున్నట్టు నిజాం రాజు ప్రకటించాడు. ఒకవైపు తెలంగాణ రైతాంగం నరహంతక నిజాం రాజు మీద సాయుధ పోరాటం చేస్తుంటే, భారత హోంమంత్రి సర్దార్ పటేల్, నిజాం రాజు పరస్పరం అభివాదంతో స్నేహభావం పంచుకున్నారు. నిజాం రాచరికాన్నే తిరస్కరిస్తున్న తెలం గాణ ప్రజలమీద ఆ నిజాం రాజునే 'రాజ ప్రముఖ్'గా నెహ్రూ-పటేల్ ప్రభుత్వం నియమించింది.

1934లో కాకినాడలో కమ్యూనిస్టు పార్టీ ప్రారంభమైంది. 1939లో హైదరాబాదు నగరంలో కామ్రేడ్స్ అసోసియేషన్ స్థాపించారు. 1941లో నైజాం ప్రాంతంలో కమ్యూనిస్టు పార్టీ బీజం పడింది. మునగాల ప్రాంతం నుండి సూర్యాపేటలో అడుగుపెట్టిన చంద్ర రాజేశ్వరరావు కమ్యూనిస్టు బీజాలు నాటారు. 1946 అక్టోబర్‌లో ప్రారంభమైన సాయుధ పోరాటానికి నాయకత్వ బాధ్యత పుచ్చలపల్లి సుందరయ్యకు అప్పగించింది నాటి కమ్యూనిస్టు పార్టీ. కోస్తా ప్రాంతంలో సాగిన ఉప్పు సత్యాగ్రహంలోనూ, సహాయ నిరాకరణ ఉద్యమంలోనూ తెలంగాణ యువత పాల్గొన్నది. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో ఆంధ్ర ప్రాంతం నుంచి అనేక మంది కమ్యూనిస్టు కార్యకర్తలు తరలివచ్చి ప్రత్యక్షంగా పాల్గొన్నారు. తెలంగాణ రైతాంగ పోరాట యోధులకు ఆంధ్ర ప్రాంతపు సరిహద్దు జిల్లాల ప్రజలు రక్షణ కల్పించారు. కమ్యూనిస్టు పార్టీ నాయకులు సాయుధ పోరాటానికి, సైద్ధాంతిక అంశాలకు సంబంధించి తర్ఫీదునిచ్చారు. సింగరేణి కార్మికోద్యమనేత శేషగిరి విజయవాడలోనే తన రహస్య జీవితం గడిపారు.

1901లోనే హైదరాబాదు నడిబొడ్డున శ్రీకృష్ణ దేవరాయ ఆంధ్ర భాషా నిలయం ప్రారంభమైంది. 1920 నాటికే ఖాజీపేట దగ్గర మడికొండలో తెలుగు గ్రంథాలయం ఉన్నది. 1922లో సురవరం ప్రతాపరెడ్డి 'గోల్కొండ' పత్రిక ప్రారంభించారు. అభివృద్ధి చెందిన దేశాల ప్రభావంతో కొందరు మేధావులు, వ్యాపారులు, చిన్నచిన్న పెట్టుబడిదారులు భాషా సాంస్కృతికోద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. ఫలితంగా 1930లో జోగిపేటలో ఆంధ్ర మహాసభ ప్రారంభమైంది. మరోవైపు హైదరాబాదు సంస్థానంలో ఉన్న మరాఠీ ప్రాంతంలో మహారాష్ట్ర పరిషత్, కన్నడ ప్రాంతంలో కన్నడ పరిషత్‌ల పేరుతో సాంస్కృతికోద్యమం సంఘటితమవుతూ వచ్చింది. ఆంధ్ర మహాసభ కార్యకర్తలు కమ్యూనిస్టు పార్టీవైపు ఆకర్షితులయ్యారు. అందువల్ల ఆంధ్ర మహాసభ సాంస్కృతికాంశాలకే పరిమితం కాకుండా, భూస్వాముల దోపిడీ, దౌర్జన్యాలపైన కూడా పోరాడింది. సాంస్కృతిక కృషిగా ప్రారంభమై, సంస్కరణోద్యమంగా రూపుదాల్చి సాయుధ రైతాంగ పోరాటంగా మారింది. క్రమంగా ఆంధ్ర మహాసభలో మూడు ధోరణులు ముందుకొచ్చాయి. 1934 నాటికే సనాతనులకు, సంస్కరణవాదులకు మధ్య సంఘర్షణ ప్రారంభమైంది. దాశరథి వెంకటాచార్య వంటి ఛాందసవాదులు సంస్కరణోద్యమాన్ని, ప్రజాస్వామ్య విలువలను కూడా సహించలేక పోయారు. సురవరం ప్రతాపరెడ్డి లాంటి ప్రజాస్వామ్యవాదులు ఛాందసవాదాన్ని తిప్పికొట్టారు. సంస్కరణోద్యమానికి నడుం బిగించారు. 1943 నాటికి సంస్కరణవాదులకు, వర్గపోరాటానికి మధ్య సంఘర్షణ రూపుదాల్చింది. రావి నారాయణరెడ్డి, బద్దం ఎల్లారెడ్డి లాంటి నాయకులు జమీందారీ వ్యతిరేక వర్గపోరాటాన్ని ముందుకు నడిపారు. 1944 భువనగిరి మహాసభలో ఆంధ్ర మహాసభ చీలింది. రావి నారాయణరెడ్డి నాయత్వంలోని ఆంధ్ర మహాసభనే రైతాంగం నిజమైన 'సంఘం'గా గుర్తించింది.





బ్రిటిష్ ఇండియాలో స్వాతంత్ర్య పోరాటానికి నాయకత్వం వహిస్తున్న కాంగ్రెస్ పార్టీ, సామంత రాజ్యాలుగా ఉన్న సంస్థానాల్లో పోరాడవద్దని నిర్ణయించుకున్నది. కాంగ్రెస్ పార్టీ వైఖరి తెలంగాణలో ఆర్య సమాజం పేరుతో పనిచేస్తున్న మతోన్మాదులకే తోడ్పడ్డది. ఔరంగాబాద్ ప్రాంతానికి చెందిన అడ్వకేట్ ఖాసీం రజ్వీ నాయకత్వంలో ఏర్పడిన 'రజాకార్' సంస్థ దొరల గడీల కేంద్రంగా రైతాంగం మీద దాడులు చేసింది. ఆంధ్ర మహాసభ, కమ్యూనిస్టుల నాయకత్వంలో భూస్వామ్య వ్యతిరేక పోరాటం మొదలైన తర్వాతనే నాటి మతోన్మాదుల ప్రయత్నాలకు బ్రేకులు పడ్డాయి. భారతదేశ స్వాతంత్ర్యానంతరం సరిహద్దు ప్రాంతాల్లో భయంకరమైన మత కొట్లాటలు జరిగాయి. కానీ, హైదరాబాదు సంస్థానం భారతదేశంలో విలీనమైన సమయంలో కమ్యూనిస్టు ఉద్యమం, భూస్వామ్య వ్యతిరేక పోరాటం బలహీనంగా ఉన్న మరఠ్వాడ ప్రాంతంలో తప్ప, తెలంగాణలో అలాంటి మత కొట్లాటలు జరగలేదు.

1947 ఆగస్టు 15న భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చింది. ఒకవైపు భారత దేశం, మరోవైపు పాకిస్థాన్ స్వతంత్ర దేశాలుగా ఆవిర్భవించాయి. డిసెంబర్ 29న నాటి హోంమంత్రి సర్దార్ పటేల్ నిజాం రాజు మీర్ ఉస్మాన్ అలీఖాన్‌తో యథాతథా ఒప్పందం సంతకాలు చేసారు. దీని ప్రకారం భారతదేశం, హైదరాబాదు సంస్థానం స్వతంత్ర మిత్ర దేశాలుగా వ్యవహరిస్తాయి. 1946 అక్టోబర్‌లో ప్రారంభమైన సాయుధ రైతాంగ పోరాటం 1948 సెప్టెంబర్ నాటికి ఉవ్వెత్తున లేచింది. గోల్కొండ కోటను కదిలించింది. నిజాం రాజు సింహాసనం కుప్పకూలే స్థితికి చేరుకున్నది. ఇంకేమాత్రం ఆలస్యం జరిగినా నిజాం రాచరికం ధ్వంసమై తెలంగాణ కమ్యూనిస్టుల వశమవుతుంది. ఇది గమనించిన నెహ్రూ ప్రభుత్వం సెప్టెంబర్ 13న ఇండియన్ యూనియన్ సైన్యాలను పంపారు. 17వ తేదీన హైదరాబాదు సంస్థానాన్ని ఇండియన్ యూనియన్‌లో విలీనం చేస్తున్నట్టు నిజాం రాజు ప్రకటించాడు. ఒకవైపు తెలంగాణ రైతాంగం నరహంతక నిజాం రాజు మీద సాయుధ పోరాటం చేస్తుంటే, భారత హోంమంత్రి సర్దార్ పటేల్, నిజాం రాజు పరస్పరం అభివాదంతో స్నేహభావం పంచుకున్నారు. నిజాం రాచరికాన్నే తిరస్కరిస్తున్న తెలం గాణ ప్రజలమీద ఆ నిజాం రాజునే 'రాజ ప్రముఖ్'గా నెహ్రూ-పటేల్ ప్రభుత్వం నియమించింది. క్రూరుడైన రజాకార్ నేత ఖాసీం రజ్వీని హోంమంత్రి సర్దార్ పటేల్ సకల మర్యాదలతో ప్రత్యేక విమానంలో పాకిస్తాన్‌కు పంపారు. ఉరికంబం ఎక్కవలసిన రాజుకే అధికారమిచ్చి గౌరవించడంతో పాటు, ఖాసీం రజ్వీ ప్రాణాలు కాపాడారు. అంతటితో ఆగలేదు. మీర్ ఉస్మాన్ అలీఖాన్‌కు నష్టపరిహారం, రాజ భరణాల పేరుతో ఏడాదికి కోటి రూపాయల చొప్పున ముట్టజెప్పారు. ఈ చరిత్రను బీజేపీ-ఆర్ఎస్ఎస్ నేతలు వక్రీకరిస్తున్నారు. కాంగ్రెస్ నాయకుడిగా ఉన్న సర్దార్ పటేల్‌ను హిందువుల ప్రతినిధిగా చిత్రీకరిస్తున్నారు. నిజాం రాజు మీద యుద్ధం చేసి రాజును లొంగదీసుకున్నట్టు నమ్మబలుకుతున్నారు. మరోవైపు ఆనాటి నెహ్రూ ప్రభుత్వమే నిజాంరాజు మీద యుద్ధం చేసి హైదరాబాదు రాజ్యాన్ని భారతదేశంలో విలీనం చేసినట్టు కాంగ్రెస్ నాయకులు చెప్పుకుంటున్నారు. జమ్మూ కాశ్మీర్‌ను భారత్‌లో విలీనం చేసుకున్న నెహ్రూ-పటేల్ ప్రభుత్వమే నిజాంరాజుతో మాత్రం యథాతథ ఒప్పందం చేసుకున్న విషయాన్ని అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్ రెండూ మరుగుపరుస్తున్నాయి.

తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం లేకపోతే విలీనం గానీ, సెప్టెంబర్ 17కు ప్రత్యేకతగానీ లేవు. ఇది కమ్యూనిస్టుల నాయకత్వంలో సాగిన పోరాట ఫలితం. ఈ మొత్తం పోరాటంతో అణువంత సంబంధంలేని ఆర్ఎస్ఎస్ మరోవైపు ఆనాడు జమ్మూకాశ్మీర్ రాజ్యం భారతదేశంలో విలీనం కావడాన్ని వ్యతిరేకించింది. స్వతంత్ర రాజ్యంగానే ఉండాలని చెప్పింది. ఇలాంటి ఆర్ఎస్ఎస్ దాని రాజకీయ విభాగమైన బీజేపీ ఇప్పుడు తెలంగాణ చరిత్రను, జమ్మూ కాశ్మీర్ చరిత్రనూ వక్రీకరిస్తున్నాయి. కొత్త తరాన్ని తప్పు దారి పట్టించేందుకు ప్రయత్నిస్తున్నాయి. ప్రతిదానికి మతంరంగు పులుముతున్నాయి. అధికార దాహం, స్వార్థ రాజకీయ ప్రయోజనాలే తప్ప చరిత్రను చరిత్రగా చూసేందుకు వీరు సిద్ధంగా లేరు.

> ఈ చరిత్రను బీజేపీ-ఆర్ఎస్ఎస్ నేతలు వక్రీకరిస్తున్నారు. కాంగ్రెస్ నాయకుడిగా ఉన్న సర్దార్ పటేల్‌ను హిందువుల ప్రతినిధిగా చిత్రీకరిస్తున్నారు. నిజాం రాజు మీద యుద్ధం చేసి రాజును లొంగదీసుకున్నట్టు నమ్మబలుకుతున్నారు. మరోవైపు ఆనాటి నెహ్రూ ప్రభుత్వమే నిజాంరాజు మీద యుద్ధం చేసి హైదరాబాదు రాజ్యాన్ని భారతదేశంలో విలీనం చేసినట్టు కాంగ్రెస్ నాయకులు చెప్పుకుంటున్నారు. జమ్మూ కాశ్మీర్‌ను భారత్‌లో విలీనం చేసుకున్న నెహ్రూ-పటేల్ ప్రభుత్వమే నిజాంరాజుతో మాత్రం యథాతథ ఒప్పందం చేసుకున్న విషయాన్ని అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్ రెండూ మరుగుపరుస్తున్నాయి. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం లేకపోతే విలీనం గానీ, సెప్టెంబర్ 17కు ప్రత్యేకతగానీ లేవు. ఇది కమ్యూనిస్టుల నాయకత్వంలో సాగిన పోరాట ఫలితం.

ఉద్యమాల సారధి...లౌకిక శక్తుల వారధి

దేశంలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో సీతారాం ఏచూరి మరణం తీరని లోటని 'న్యూస్‌క్లిక్' పోర్టల్ వ్యవస్థాపకుడు ప్రబీర్ పుర్కాయస్థ చెప్పారు. ఏచూరి ఎన్నో ఉద్యమాలకు నేతృత్వం వహిం చారని, దేశంలో లౌకిక, ప్రజాతంత్ర శక్తుల కలయికకు వారధిలా పనిచేశారని కొనియాడారు. ఏచూరితో తన కున్న అనుబంధాన్ని, జాతికి ఆయన అందించిన సేవలను గుర్తు చేసుకుంటూ పోర్టల్‌లో ప్రబీర్ ఓ వ్యాసం రాశారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే....



ప్రబీర్ పురకాయస్త

ఎమర్జెన్సీ సమయంలోనూ, ఆ తర్వాత సీతారాం ఏచూరి జేఎన్‌యూలో విద్యార్థి మాత్రమే కాదు. నాయకుడు కూడా. ఆ సమయంలో నేను కూడా జేఎన్‌యూ విద్యార్థినే. జేఎన్‌యూ ఛాన్సలర్ పదవికి రాజీనామా చేయాల్సిందిగా ఇందిరా గాంధీకి వర్సిటీ విద్యార్థులు రాసిన లేఖను ఆయన చదువుతున్న చిత్రం ఆ సమయంలో బాగా ప్రాచుర్యం పొందింది. నాటి సీతారాం మాకు ఇప్పటికీ గుర్తున్నారు. ఏచూరి చిరునవ్వే ఆయనకు ఎంతో మంది స్నేహితులను ఇచ్చింది. తొలుత విద్యార్థి నేతగా, ఆ తర్వాత పార్టీ నేతగా, దేశంలోని వామపక్ష ప్రజాతంత్ర శక్తులకు నాయకుడిగా సీతారాం అనేక వారధులు నిర్మించారు. రాజకీయ కూటములు ఏర్పాటుచేశారు. సీతారాంతో విభేదించే వారు సైతం ఆయనను గౌరవించే వారు. ఆయన మరణం అశని పాతం. అంతకంటే ఎక్కువ కూడా. ఎందుకంటే స్వాతంత్రోద్యమ కాలం నుండి మనం వారసత్వంగా పొందిన దేశ మౌలిక స్వరూపాన్ని మార్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్న ప్రస్తుత తరుణంలో వాటిని ప్రతిఘటిం చేందుకు విశాల కూటములు ఏర్పడాల్సిన అవసరం ఉంది. ఈ పరిస్థితులలో సీతారాం మరణించడం తీరని లోటేనని చెప్పాలి.

సంఘీభావాలు... ఆందోళనలు

మా విద్యార్థి రోజులలో...నేను, సీతారాం...మాకు అవసరమైన విద్య కోసం పోరాడడంతోనే సరిపెట్టు కోలేదు. రైతులు, కార్మికులకు సంఘీభావం తెలియజేశాము. అమెరికా సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా జరిగిన వియత్నాం ఆందోళనకు మద్దతు తెలుపుతూ ప్రదర్శన నిర్వహించాము. చిలీలో అలండే ప్రభుత్వాన్ని కూలదోసి క్రూరమైన పినోచెట్ పాలనను తీసుకొచ్చేందుకు జరిగిన కుట్రను నిరసించాము. దేశంలో జరిగిన రైల్వే సమ్మెకు విద్యార్థులు...ముఖ్యంగా జేఎన్‌యూ విద్యార్థులు సంఘీభావం తెలిపారు. ఢిల్లీలో జరిగిన వస్త్ర పరిశ్రమ కార్మికుల సమ్మెకు కూడా మద్దతు ఇచ్చారు. పినోచెట్ కుట్ర తర్వాత జరిగిన కిస్సింజర్ పర్యటనను నిరసించారు. వియత్నాం ప్రజలకు బాసటగా నిలిచారు. ఎమర్జెన్సీ ఎత్తివేసిన సమయంలో జేఎన్‌యూ విద్యార్థి యూనియన్‌కు ఏచూరి



తొలిసారి అధ్యక్షుడు అయ్యారు. ఆ తర్వాతి ఏడాదిలో రెండుసార్లు ఎన్నికలలో పోటీ చేసి విజయం సాధించారు.

'సంస్కరణల' ముసుగు తొలగించారు

మా విద్యార్థి జీవితం ముగిసే సమయంలో పార్టీకి భవిష్యత్ నాయకత్వాన్ని నిర్మించాల్సిన అవసర మున్నదని మా పాతతరం నేతలు నిర్ణయించారు. 1984లో జరిగిన పార్టీ 8వ జాతీయ మహాసభలలో ప్రకాష్ కరత్, సీతారాం ఏచూరిలకు కేంద్ర కమిటీలో స్థానం కల్పించారు. ఆ తర్వాత వారు పొలిట్‌బ్యూరోలో చేరారు. స్వాతంత్రోద్యమ కాలం నాటి నాయకులకు, కొత్త తరానికి మధ్య కీలక అనుబంధం ఏర్పడడానికి ఈ నిర్ణయం ఉపకరించింది. స్వాతంత్రోద్యమ కాలం నాటి నాయకులతో పోలిస్తే మా తరం ఎదుర్కొన్న సవాళ్లు భిన్నంగా ఉన్నాయి. జాతీయ స్థాయిలోనూ, అంతర్జాతీయ స్థాయిలోనూ అనేక సవాళ్లను ఎదుర్కోవాల్సి వచ్చింది. జాతీయ స్థాయిలో బలమైన లౌకిక ఆధారాలు ఉన్న కాంగ్రెస్ పార్టీ 'సరళీకరణ' నినాదాన్ని అందిపుచ్చుకుంది. వలస పాలకులు వదిలి వెళ్లిన పేదరికాన్ని నిర్మూలించాల్సిన అవసరాన్ని ఆ పార్టీ పట్టించుకోలేదు. ఆర్థిక అంశాలలో బలమైన పట్టున్న సీతారాం 'సంస్కరణల' ముసుగును తొలగించే బాధ్యతను చేపట్టారు. ప్రభుత్వ రంగాన్ని బడా పెట్టుబడిదారులకు విక్రయించడమే ఈ సంస్కరణల లక్ష్యం. దేశ రాజకీయ, ఆర్థిక వ్యవస్థపై ఏచూరి చేసిన రచనలు, నయా ఉదారవాదంపై ఆయన సునిశిత విమర్శలు పార్టీ కార్యకర్తల ప్రచారానికి ఎంతగానో ఉపయోగపడ్డాయి.

బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసి...

అంతర్జాతీయ స్థాయిలో సోషలిస్టు దేశాలు బలహీనపడ్డాయి. అమెరికా సామ్రాజ్యవాదం అంతరించి పోదన్న నమ్మకం పెరిగింది. అమెరికా పంచన చేయడం మినహా మరో దారిలేదని మన రాజకీయ వర్గం విశ్వ సించింది. అలీనోద్యమానికి, తృతీయ ప్రపంచానికి సంఘీభావం తెలిపే విషయంలో మౌనముద్ర వహించింది. అమెరికాతో అంటకాగాలని బీజేపీ కూడా వాదించడం ప్రారంభించింది.

దేశ ఆర్థికవ్యవస్థను పూర్తిగా పెట్టుబడి దారుల చేతిలో పెట్టాలని చెప్పింది. మరో మాటలో చెప్పాలంటే ఇవాళ మనం చూస్తున్న క్రోనీ కాపిటలిజం వైపు సాగాలని సూచించింది. ఈ పరిస్థితులలో సీతారాం మరోసారి నడుం బిగిం చారు. బీజేపీ విభజన రాజకీయా లను వ్యతిరేకించే శక్తులన్నింటినీ కలిపేందుకు కృషి చేశారు. అన్ని వర్గాలనూ సంప్రదించే సామర్థ్యం కలిగిన సీతారాం దేశ లౌకిక స్వరూపాన్ని, స్వభావాన్ని కాపాడేందుకు అలుపెరుగని కృషి చేశారు. ఆయన ప్రయత్నాల ఫలితం ఇటీవలి సార్వత్రిక ఎన్నికలలో కన్పించింది.

లక్ష్యం దిశగా సాగడమే నివాళి

అయితే ఏచూరి లక్ష్యం ఇంతటితో ముగిసిపోలేదు. మనం సాగాల్సిన స్పష్టమైన దిశను ఆయన నిర్దేశిం చారు. ఇందుకోసం సీతారాం తన జీవితాన్ని పొదుపు చేసుకోకుండా ఖర్చు చేశారు. ఈ ప్రపంచం అణచివేత నుండి విముక్తి పొందాలని ఆయన జీవిత పర్యంతం తపనపడ్డారు. ఆయన పోరాటాన్ని మనమందరం ముందుకు తీసికెళ్లాల్సిన అవసరం ఉంది. అదే ఆయనకు మనం అర్పించగలిగే అసలైన నివాళి.

నవతెలంగాణ
సమగ్ర తెలుగు దినపత్రిక
రంగారెడ్డి
5
మంగళవారం | సెప్టెంబర్ 17 2024 | www.navatelangana.com

గణనాథునికి బాలింగ్ గౌతమ్ గౌడ్ పూజలు



హఫీజ్‌పేట్ డివిజన్‌లోని జనప్రియనగర్, జనప్రియ 4వ ఫేజ్, ప్రకాష్‌నగర్ కాలనీ, అంబేద్కర్‌నగర్ కాలనీ, మాదినగూడ కాలనీల్లో ఏర్పాటు చేసిన వినాయక మండపాల్లో బాలింగ్ గౌతమ్‌గౌడ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు.

నవతెలంగాణ-చందానగర్

గణపతి లడ్డూ దక్కించుకున్న బొప్పిడి గోపాల్



నవతెలంగాణ-ఆమనగల్

కడ్తాల్ మండలంలోని రావిచేడ్ గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ సభ్యులు బొప్పిడి గోపాల్ గణపతి లడ్డూను దక్కించుకున్నారు. గ్రామంలో గౌరీనందన యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విఘ్నేశ్వరునికి సోమవారం నిమజ్జన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన లడ్డూ వేలం పాటలో బొప్పిడి గోపా ల్ రూ.56 వేలకు 7 కిలోల గణపయ్య లడ్డూను కైవసం చేసుకున్నారు. కార్యక్రమ నిర్వాహకులు బొప్పిడిని పూల మాలలు శాలువాలతో సన్మానించి లడ్డూను అందజేశా రు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యక్రమ నిర్వాహకులు పాల్గొన్నారు.

లడ్డు వేలం



నవతెలంగాణ-గండిపేట

బండ్లగూడ మున్సిపల్ కార్పొరేషన్ కిస్మత్‌పూర్ గ్రామం శ్రీకృష్ణ కాలనీ గణేష్ మండపం ప్రతిష్ఠించిన గణనాథుని లడ్డును కురుమ సంఘం నాయకులు బుడిగెల బాబురావు రూ.55 వేలకు కైవసం చేసుకున్నారు.

రూ.లక్ష పలికిన లడ్డు



నవతెలంగాణ-గండిపేట

నార్సింగి మున్సిపాలిటీలోని 8వ వార్డులో రూ.1,1100లకు దుద్దు ఆకాష్ లడ్డును కైవసం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ ప్రతి ప్రవీణ్‌కుమార్, కాలనీవాసులు, యువకులు తదితరులు పాల్గొన్నారు.

రూ.16 లక్షలు పలికిన లడ్డు



నవతెలంగాణ-గండిపేట్

మణికొండ మున్సిపాలిటీలోని అల్కాపూర్‌లో వినాయకుడి లడ్డు రూ. 16 లక్షలు పలికింది. అల్కాపూర్ ప్రణీత్ కాన్సెప్ట్ గేటెడ్ కమ్యూనిటీలో ప్రణ ీత్ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ పిఎస్ సురేష్ వినాయకుడి లడ్డుని దక్కించుకున్నాడు.

లడ్డు దక్కించుకున్న శివముదిరాజ్



నవతెలంగాణ-గండిపేట్

నార్సింగ్ మున్సిపాలిటీ వట్టినాగులపల్లి గ్రామంలో జై భవాని యూత్ అసోసియేషన్ వినాయకుడి లడ్డును రూ.2లక్షల పదివేలకు సోమయాల శివ ముదిరాజ్ కైవసం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో జై భవాని యూత్ అసోసియేషన్ సభ్యులు గణేష్ సింగ్, నాయకులు, యువకులు పాల్గొన్నారు

పెద్దషాపూర్‌లో రూ.2లక్షలకు లడ్డును దక్కించుకున్న ఎం.కృష్ణకుమార్‌యాదవ్



నవతెలంగాణ-శంషాబాద్

గణపతి నిమజ్జనోత్సవంలో భాగంగా నిర్వహిస్తున్న లడ్డూల వేలం పాటలో ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. శంషాబాద్ మండల పరిధిలోని పెద్ద షాపూర్ గ్రామంలో శివ రామాంజనేయ స్వామి ఆలయంలో గణపతి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. నిమజ్జనోత్సవంలో భాగంగా రెండు లడ్డులకు వేలంపాట నిర్వహించారు. మొదటి లడ్డును రూ.2 లక్షలకు మంచి కృష్ణకుమార్‌యాదవ్, రెండవ లడ్డు కేశంపేట నవీన్ ముదిరాజ్ రూ.56 వేలకు దక్కించుకున్నారు. వేలం పాటలో పాల్గొని లడ్డు దక్కించు కున్న ఇద్దరిని మాజీ ఎంపీపీ చెక్కల ఎల్లయ్యముదిరాజ్ ఘనంగా సన్మా నించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ చెక్కల చంద్రశేఖర్ ముదిరాజ్, ఆలయ కమిటీ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.



బానిసత్వంపై బంధూక్



'బాంఛన్ కాల్మోక్త' అన్న చేతులే బంధూక్ పట్టాయి. భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం తిరుగుబాటు చేశాయి. సాయుధ పోరుకు సమర శంఖం పూరించాయి. ఈ పోరును ఎర్రజెండా గుండెలకు హత్తుకుంది. ఎర్రదండు ముందుండి పోరాటానికి ఊపిరి పోసింది. నిజాం నవాబుకు, రజాకార్లకు, భూస్వాములకు, దోపిడీదారులకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు. గ్రామాల్లో దొరల గడీలను బద్దలు కొట్టారు. ఎన్నో గ్రామాలకు విముక్తి కల్పించారు. స్వేచ్ఛ గాలిని పీల్చారు. లక్షలాది ఎకరాల్లో భూములు పంచారు. ఈ పోరాటంలో ఎందరో తమ ప్రాణాలను విడిచి అమరులయ్యారు. ఆ మహా ఉజ్వల పోరాటమే తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం. ఈ పోరాటానికి రంగారెడ్డి జిల్లా కేంద్ర బిందువుగా నిలిచింది. రాచకొండ అగ్నికణమై మండింది. అమరుల త్యాగ ఫలితంగా రైతాంగ పోరాటం విజయం సాధించింది. ఎర్రజెండా రెపరెపలాడింది. నేడు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం.

నవతెలంగాణ-రంగారెడ్డి ప్రాంతీయ ప్రతినిధి

తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నాయకత్వం కీలక భూమిక పోషించింది. రాచకొండ కేంద్రంగా పుచ్చలపల్లి సుందరయ్య నాయకత్వ స్ఫూర్తితో భీంరెడ్డి రాంరెడ్డి, చంద్ర రాజేశ్వర్, కాసం కృష్ణ మూర్తిలు సాయుధ పోరాటానికి నాయకత్వం వహించారు. అక్కడి నుంచే తమ దళానికి పెంచుకుంటూ రంగారెడ్డి జిల్లా ప్రాంతంలో ఉద్యమాన్ని విస్తరించారు. కౌలు రైతులు, కూలీలు, సబ్బండ వర్గాలపై అనాటి భూస్వాములు, పెత్తం దార్లు వ్యవహరిస్తున్న తీరుకు వ్యతిరేకంగా ఉద్యమిస్తూ వారి ఆగడాలను తిప్పికొట్టేందుకు వీరోచిత పోరాటం చేశారు.

ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో వేలాది మంది ఉద్యమ నాయకులు, కౌలు రైతులు, పేద ప్రజలను నిజాం సైన్యం పొట్టన పెట్టుకుంది. భూ పోరాటంలో భాగంగా ఆరుట్ల గ్రామంలో కోమటి లింగయ్య, చెన్నరెడ్డిగూడెంకు చెందిన హనుమంతు కౌలు రైతులను రజకారులు చిత్ర హింసలు పెట్టి చంపారు. ఇలాంటి ఘటనలు జిల్లాలో ఎన్నో జరిగాయి. మంచాల మండలం నోముల గ్రామానికి చెందిన హనుమంతును జైల్లో పెట్టి కనీసం తాగునీరు ఇవ్వకుండ జైల్లోనే మరణించే విధంగా కఠినమైన శిక్షలు విధించింది. ఇలా ఎందరో మహనీయులు సాయుధ పోరాటంలో అమరులైయ్యారు. అమరుల త్యాగం, వారి పోరాట పటిమ నిజాం పాలనను అంతమొందించింది. వెట్టి చాకిరీకి విముక్తి కల్పించింది.

శివన్నగూడెం కేంద్రంగా ఉన్న రజకారుల క్యాంపుల్లో కౌలు రైతులను బంధించి చిత్ర హింసలకు గురిచేశారు. ఆ సమయంలో కమ్యూనిస్టు దళాలు రజాకారుల క్యాంపుపై మెరుపు దాడులు చేశారు. రజాకారుల వద్ద బంధీగా ఉన్న కౌలు రైతులు సోమయ్య, మల్లయ్యలను రక్షించారు. కానీ భూస్వాములకు ఎదురు తిరిగిన కౌలు రైతులను రజాకారులు సజీవ ఖననం చేశారు. బోడకొండ ఖిల్లా ప్రాంతంలో కౌలు రైతులను వారితోనే బొంద తీయించి అదే గోతిలో సజీవంగా పాతిపెట్టారు. ఈ ఘటనతో జిల్లాలో ఉద్యమం ఊపందుకుంది.

ఇబ్రహీంపట్నం, మంచాల, యాచారం, మాడ్గుల, తదితర ప్రాంతాల్లో యువత ఉద్యమంలో పాల్గొని ఆయా ప్రాంతాల్లో భూస్వాములకు ముచ్చేమటలు పట్టించారు. బర్ల శివయ్య, పోచబోయిన జంగయ్య, అడివయ్య, పోచయ్య, ఆరుట్ల గ్రామానికి చెందిన దానయ్య సాయుధ పోరాటంలో కీలక భూమిక పోషిస్తూ ఈ ప్రాంత ప్రజల్లో చైతన్యాన్ని నింపారు. శివన్నగూడెం రజాకారుల క్యాంప్‌పై దాడి చేసి భూస్వాముల భూములను పేదలకు పంపిణీ చేశారు. లోయపల్లి, అందోడ తాండ, ఎల్లమ్మ తాండలో దున్నే వాడిదే భూమి అన్న నినాదంతో భూ స్వాముల భూముల్లో ఎర్రజెండాలు పాతి వేలాది ఎకరాలు నిరుపేద దళిత, గిరిజనులకు పంపిణీ చేశారు.

ఉజ్వల పోరాటం

లెవి ధాన్యాన్ని వసూలు చేయకుండా అడ్డుకోవడం, పటేల్, పట్వార్‌ల వద్ద గల రికార్డులను లాక్కోవడం, పన్ను వసూలు నిరాకరించడం, పన్నులు చెల్లించకుండా ఉండటం పెద్ద ఎత్తున సాగింది. ఒక వెల్లువలా ప్రజలు కదిలారు. దీంతో ప్రభుత్వం గడగడలాడిపోయింది. ఈ నేపథ్యంలో 1947లో ఆయుధాల సేకరణకు పార్టీ పిలుపు నిచ్చింది. జాగీరుదార్లు, దేశ్‌ముఖ్‌ల గడీల మీద పడి ఆ యుధాలు లాక్కోవడం సాయుధ గెరిల్లా పోరాటం ప్రారంభమైంది. నిజాం రజాకారుల క్యాంపులను తుడిచిపెట్టారు. ఈ ప్రాంతంలో ఉండి కార్యకలాపాలు సాగించాలని, రాచ కొండ గుట్టల్లో రక్షణ తీసుకోవాలని కృష్ణమూర్తికి సుందరయ్య చెప్పారు. ఆయన సూచన మేరకు కృష్ణమూర్తి రంగారెడ్డి జిల్లా రాచకొండ ప్రాంతానికి వెళ్ళి అక్కడ దళాలను సిద్ధం చేసి గ్రామాల్లోకి వెళ్లి ప్రదర్శనలు చేశారు. ఆ ప్రాంతంలో ప్రజలు కమ్యూనిస్టులంటే భయపడేవారు. అలాంటి ప్రజల దగ్గరకు వెళ్లి 'సంఘం అంటే ఏమిటి.. కమ్యూనిస్టు పార్టీ ఏం చెబుతుంది. ఎవరి కోసం పోరాడుతుంది, మిలటరీ దాడుల నుంచి రక్షణ తీసుకోవడం కోసం వచ్చాం. మాకు వ్యతిరేకంగా పెత్తందారులు చెప్పింది వినకండి' అని ప్రజలందరినీ చైతన్యం చేశారు. అనంతరం గ్రామాల్లో ఒక నిర్మాణ యంత్రాంగాన్ని సృష్టించారు. వారితో శత్రువులపై పోరాడి విజయం సాధించారు.

నిజాం నియంత పాలనను మట్టుపెట్టింది కమ్యూనిస్టులే..

ఫ్యూడల్ వ్యవస్థ నుంచి ప్రజలను విముక్తి పరిచిన చరిత్ర ముమ్మమాటికీ కమ్యూనిస్టులదే. ఎవరెన్నీ కల్పిత కథలు రాసుకున్న ప్రజలు నమ్మరు. ఆనాటి తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం నేటి ఉద్యమాలకు స్ఫూర్తి. ప్రస్తుతం దేశంలో, రాష్ట్రంలో కొనసాగుతున్న నిర్బంధ పాలనకు వ్యతిరేకంగా భవిష్యత్‌లో ఉద్యమాలు చేపట్టి ప్రజలకు విముక్తి కల్పించడమే.. నిజాం సర్కార్‌కు వ్యతిరేకంగా పోరాటం చేస్తూ అమరత్వం పొందిన నాయకులకు మనం అర్పించే నిజమైన నివాళి.

- కాడిగళ్ల భాస్కర్ , సీపీఐ(ఎం) రంగారెడ్డి జిల్లా కార్యదర్శి

ప్రజా సంక్షేమానికి కృషి చేస్తాం



- చైర్‌పర్సన్ మైలారం నాగపూర్ణ శ్రీనివాస్
- రూ.50 లక్షలతో సీసీరోడ్డు పనులు

నవతెలంగాణ-గండిపేట్

కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి కృషి చేస్తోందని నార్సింగి చైర్‌పర్సన్ మైలారం నాగపూర్ణశ్రీనివాస్ అన్నారు. సోమవారం నార్సింగ్ మున్సిపాలిటీ మంచిరే వుల గ్రామంలో రూ.50 లక్షల మున్సిపాలిటీ నిధులతో సీసీరోడ్డు పనులకు శంకు స్థాపన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నార్సింగ్ మున్సిపాలిటీని ఆదర్శంగా చేసేందుకు కృషి చేస్తామన్నారు. ప్రజా అవసరాల మేరకు వార్డుల్లో మౌలిక వసతులను కల్పించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ప్రధాన సమస్యల ను పరిష్కరించేందుకు పాలకవర్గ సభ్యుల నిర్ణయం మేరకు పనిచేస్తామన్నారు. పెండిం గ్‌లో ఉన్న పనులను రాబోయే రోజుల్లో దశలవారీగా పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ పద్మ వీరరెడ్డి, వైస్ మాజీ ఎంపీపీ లంకల పాపిరెడ్డి, డైరెక్టర్ అశోక్‌రెడ్డి, మాజీ వార్డు సభ్యులు దామోదర్‌రెడ్డి, నాయకులు వడ్ల వీరాచారి, మహేష్‌రెడ్డి, శ్రీధర్‌రెడ్డి, వర్క్ ఇన్స్‌స్పెక్టర్ కళ్యాణ్, తదితరులు పాల్గొన్నారు.

యువత స్వయం ఉపాధితో ఎదగాలి

- బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కొంపల్లి అనంతరెడ్డి, ఎస్ఐ నర్సింగ్ రావు



నవతెలంగాణ-మొయినాబాద్

యువత స్వయం ఉపాధితో ఎదిగినప్పుడే సమాజంలో మంచి గుర్తింపు, గౌరవం లభిస్తుందని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కొంపల్లి అనంతరెడ్డి, ఎస్ఐ నర్సింగ్‌రావు అన్నారు. సోమవారం మండల కేంద్రంలో ని హైదరాబాద్ బస్సు స్టాప్ పక్కన స్థానిక ఎలుకగుడా గ్రామస్తులు ఆలూరి ప్రవీణ్ మేకప్ స్టూడియో అండ్ బ్యూటీ పార్లర్‌ని ప్రారంభించారు. స్టూడియో వ్యవస్థాపకులు ప్రవీణ్ మాట్లాడుతూ అన్ని రకాల వివా హ శు భకార్యాలకు ఫొటో షూట్‌లకు ప్రవీణ్ మేకప్ స్టూడియో అండ్ బ్యూటీ పార్లర్ నిరంతరం అందుబాటులో ఉం టుందని తెలిపారు.కార్యక్రమంలో తల్లిదండ్రులు, బంధువులు తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా నిమజ్జనం





సాంప్రదాయం వెల్లివిరిసే..



నవతెలంగాణ-ఆమనగల్

వినాయక విగ్రహాల నిమజ్జన వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు. ఊరేగింపు నిర్వహించి, ఆటపాటలతో వినాయకులను నిమజ్జనం చేశారు. ఈ ఊరేగింపుల్లో మహిళలు, యువతీ, యువకులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ప్రత్యేక దుస్తుల్లో ఆడిపాడారు. మైసిగండిలో సాంప్రదాయ దుస్తులతో వినాయక నిమజ్జనంలో యువతీ, యువకులు పాల్గొన్నారు.





నవతెలంగాణ
సమగ్ర తెలుగు దినపత్రిక
వికారాబాద్
మంగళవారం | సెప్టెంబర్ 17 2024 | www.navatelangana.com

అన్నప్రసాద వితరణలో పలువురు నేతలు



నవతెలంగాణ-శేరిలింగంపల్లి

శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని మార్తాండనగర్‌లో నిర్వహించిన అన్నదాన ప్రసాదానికి ముఖ్యాతిథిగా బీజేపీ నాయకులు రవికుమార్ యాదవ్, సీనియర్ నాయకులు గంగల చంద్రశేఖర్ యాదవ్, సంజీవరావు, నవీన్‌రెడ్డి, అనిల్ పటేల్, నరేందర్ యాదవ్ పాల్గొన్నారు.

గ్రామీణ విలేకరుల సంక్షేమ కమిటీ సభ్యులుగా శ్రీనివాస్ చారి



నవతెలంగాణ-వికారాబాద్ కలెక్టరేట్

టీయూడబ్ల్యూజే రాష్ట్ర సబ్ కమిటీ గ్రామీణ విలేకరుల సంక్షేమ కమిటీ సభ్యులుగా వికారాబాద్ జిల్లా యూనియన్ అధ్యక్షులు అక్రిడేషన్ కమిటీ సభ్యులు శ్రీనివాసచారిని నియమిస్తూ రాష్ట్ర యూనియన్ కార్యవర్గ సమావేశం నిర్ణయం తీసుకున్నది. ఈ నియామకాన్ని సంబంధించి నియామక పత్రాన్ని రాష్ట్ర టీయూడబ్ల్యూజే అధ్యక్షులు విరహత్ అలీకి సోమవారం అందజేశారు. కార్యక్రమంలో రాష్ట్ర యూనియన్ కోశాధికారి వెంకట్ రెడ్డి మేడ్చల్ జిల్లా యూనియన్ అధ్యక్షులు బాలరాజ్ రంగారెడ్డి జిల్లా యూనియన్ ప్రధాన కార్యదర్శి వెంకటరామిరెడ్డి ఉన్నారు.

కాలనీల్లో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాం

- కాంగ్రెస్ ఇన్‌చార్జి జగదీశ్వర్ గౌడ్



నవతెలంగాణ-శేరిలింగంపల్లి

కాలనీల సమస్యల పరిష్కారానికి కృషిచేస్తానని కాంగ్రెస్ ఇన్‌చార్జి జగదీశ్వర్ గౌడ్ అన్నారు. గచ్చిబౌలి డివిజన్ నియోజకవర్గంపరిధిలోని డబుల్ బెడ్రూం అసోసియేషన్ సభ్యులతో కాలనీలో ఉన్న నెలకొన్న మౌలికవసతుల అభివృ ద్ధిపై కాలనీ అసోసియేషన్ సభ్యులతో కలసి ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ కాంగ్రెస్ పెద్దల దృష్టికి తీసుకువెళ్లి నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తామ ని తెలిపారు. తన దృష్టికి వచ్చే ప్రతి అంశాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లి ప్రజలకు మంచి జరిగేలా చూస్తానని తెలిపారు. గెలుపో టములకు అతీతంగా ఎల్లప్పుడు ప్రజలకు అందుబాటులో ఉంటానని అన్నారు. కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు సయ్యద్ గౌస్, భరత్, కార్తిక్, రవి, శ్రీనివాస్, ప్రసాద్, కాలనీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

'వినాయకుడి ఆశీస్సులు ప్రజలపై ఉండాలి'

నవతెలంగాణ-శేరిలింగంపల్లి



గణేష్ నవరాత్రుల సందర్భంగా అల్లాదుర్గం పోచమ్మ దేవాలయం వద్ద ఏర్పాటు చేసిన గణేష్ మండపం వద్ద ప్యారారం సునీత నర్సింలు, బుగుడాల లక్ష్మి భాగయ్య దంపతులు అన్నదాన ప్రసాద వితరణ చేసి భక్తు లకు వడ్డించారు. వారు మాట్లాడుతు గణేష్ నవరాత్రులు ఎంతో భక్తి శ్రద్దలతో జరుపుకోవాలని పర్యావరణ గణపతులను పూజించి ప్రకృతిని కాపాడాలని సూచించారు. కార్యక్రమంలో గణేష్ కమిటీ సభ్యులు, భజనమండలి సభ్యులు పాల్గొన్నారు.

పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం



నవతెలంగాణ-కుల్కచర్ల

మండల కేంద్రంలోని పీవీఆర్ ఫంక్షన్ హాల్లో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 2006-2007 పదవ తరగతి బ్యాచ్‌కు చెందిన పూర్వ విద్యార్థులు సోమవారం ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు. సరిగ్గా 17 ఏండ్ల తరువాత విద్యార్థులంతా ఒకే చోట చేరి ఆత్మీయ పల కరింపులు, ఆలింగనాల నడుమ నాటి మధుర స్మృతులను, జ్ఞాపకాలను పంచుకున్నారు. గురువులను శాలువాలు పూలదండలతో ఘనంగా సత్కరించి వారి ఆశీస్సులు తీసు కున్నారు. వారు మాట్లాడుతూ... విద్యార్థి దశలో చేసిన చిలిపి చేష్టలు మరు వలేనివన్నారు. అనంతరం బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో ఆనాటి పాఠశాల ప్రధానో పాధ్యాయులు వెంకటేష్ రెడ్డి, లక్ష్మణ్, రవీందర్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, అంజనేయులు, సాయిలు, విద్యార్థులు, సురేష్ రెడ్డి, యాదయ్య లక్ష్మణ్, పాండు, నరేష్, రాజశేఖర్, తిరుపతి, విశ్వేంద్ర చారి, శివరాములు, కేశవులు, నవీన్, రమేష్, బీరప్ప, రంగా రాములు, నవీన్, తదితరులు పాల్గొన్నారు.

శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవాలయ గణపతి లడ్డు రూ.3,16,116లకు కైవసం

- శ్లోక చిట్ ఫండ్స్ ప్రొప్రైయిటర్స్ రాముపటేల్ మాధవి స్వాధీనం



నవతెలంగాణ-శేరిలింగంపల్లి

శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని కొండాపూర్ డివిజన్ శ్రీరామ్‌నగర్ కాలనీ ఏ బ్లాక్ శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవాలయం హరిహరదేవి క్షేత్రంలో గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా జరిగిన గణపతి లడ్డు వేలం పాటలో శ్లోక చిట్ ఫండ్స్ ప్రొప్రైయిటర్స్ మెడిశెట్టి మాదవి రాముపటేల్ దంపతులు రూ.3,16,116లకు లడ్డు ఆన్‌లైన్ వేలం పాట ద్వారా దక్కించుకున్నారు. ప్రజలందరూ వినాయకుడి ఆశీస్సులతో సుఖ సంతోషాలతో ఉండాలన్నారు. ఈ లడ్డు దక్కించుకొని దేవాలయ అభివృద్ధికి సహకరించినందుకు వారికి కమిటీ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.

'కేశపల్లి రాములు మాదిగ సేవలు మరువలేనివి'

నవతెలంగాణ-వికారాబాద్ కలెక్టరేట్



ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ కోసం మందకృ ష్ణమాదిగ సారథ్యంలో జరుగుతున్న దండోరా ఉద్యమంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా వికారాబాద్ ప్రాంతంలో దండోర ఉద్యమానికి వెన్నుద న్నుగా నిలిచి ఉద్యమ కార్యచనలో క్రియాశీలక పాత్ర పోషించి మాదిగ దండోరకు ఎనలేని సేవలందించిన కేశపల్లి రాములన్న మరణించడం మాదిగ జాతికి తీరని లోటనీ ఎమ్మార్పీఎస్ నాయకులు అన్నారు. సోమవారం కేశపల్లి రాములు భౌతికకాయానికి ఎమ్మార్పీఎస్ నాయకులు నివా ళులర్పించారు అనంతరం బాధిత కుటుంబానికి ఆర్థికసాయం అందజేసి కుటుంబానికి దండోరా ఉద్యమం అండగా నిలుస్తుందని తెలిపారు. కార్యక్రమంలో ఎంఎస్పీ జిల్లా అధ్యక్షుడు పి.ఆనంద్ మాదిగ ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు మల్లికార్జున్ మాదిగ, సీనియర్ నాయకులు మద్దిలేటి మాదిగ, మహేందర్ మాదిగ, శంకర్ మాదిగ, మెట్ల ఆశన్న మాదిగ, జాన్ మాదిగ, చేవెళ్ల ఎమ్మార్పీఎస్ నాయకులు కిష్టయ్య శంకరప్ప మాదిగ స్వామిదాస్ మాదిగ ప్రకాష్ మాదిగ, సుభాష్, మాదిగ ఉద్యోగుల సమాఖ్య నాయకులు రాములు జంగయ్య సుభాష్ మాదిగ, మహిళా నాయకురాలు అన్నపూర్ణ, సీనియర్ నాయకులు బాబురావు మాదిగ సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఆర్.మహిపాల్ మాదిగ రవికుమార్, మాదిగ సీనియర్ దళిత నాయకులు సిరిపురం సీఎం నర్సింలను బంటురం ఎంఆర్పీఎస్ నాయకులు భరత్ బాబురావు శ్రీను నాయక్ పాల్గొన్నారు.

పేరుకు పోయిన పెండింగ్ బిల్లులు

- ఇప్పటిదాకా రూపాయి ఇవ్వని కాంగ్రెస్ సర్కార్
- ఇబ్బందుల్లో మాజీ సర్పంచ్‌లు
- సంవత్సర కాలం నుండి వడ్డీలు కట్టలేక ఉన్నాం
- ఏడాది గడుస్తున్నా పట్టించుకోని సర్కార్

నవతెలంగాణ-కందుకూరు

కాంగ్రెస్ సర్కార్ అధికారంలోనికి వచ్చినప్పటినుండి ఇప్పటిదాకా రూపాయి కూడా ఇవ్వలేదని మాజీ సర్పంచ్‌లు, మినీ కాంట్రాక్టర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్పెషల్ అధికారుల పాలనలో పట్టించుకునే నాథుడే లేరన్నారు. సర్పంచ్‌లుగా ఉన్న సమయంలో గ్రామ అభివృద్ధి కోసం పంచాయతీ భవనాలు, బీసీ కమ్యూనిటీ హాల్, ఎస్సీ కమ్యూనిటీ హాల్స్, సీసీరోడ్లు, ప్రహరీలు, అండర్ గ్రౌండ్ నిర్మాణాల కోసం ఇతరుల వద్ద వడ్డీలకు రూపాయలు తెచ్చి అభివృద్ధి చేస్తే,





నేటికి అభివృద్ధి పనులకు బిల్లులు ఇవ్వ లేనందునా కష్టాల సుడిగుండంలో సర్పంచ్‌లు



ఉన్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

పెండింగ్ బిల్లులు ఇవ్వండి



ఏప్రిల్‌తో ఆర్థిక సంవత్సరం ముగియ డంతో ఉన్న నిధులు అన్ని వెనక్కి వెళ్లాయి. మా బిల్లులు మాకు ఇస్తే బాగుంటుంది. స్పెషల్ అధికారుల పాలనలో పట్టించుకునే నాథుడే కరువయ్యారు. మిత్తిలకు అప్పులు చేసి, గ్రామపంచాయతీ పరిధిలో అభివృద్ధి పనులు చేస్తే నేటికి ఏడాది గడుస్తున్నా చేసిన అభివృద్ధి పనులకు బిల్లులు ఇవ్వకపోవడం వలన తెచ్చిన డబ్బులకు వడ్డీలు కట్టలేక కొట్టుమిట్టాడు తున్నాం. అప్పుల పాలు అవుతున్నాం. మా పెండింగ్ బిల్లులు వెంటనే విడుదల చేయాలి.

– సామనేటి బాలకృష్ణ, మాజీ సర్పంచ్, చిప్పలపల్లి గ్రామపంచాయతీ

అప్పుల పాలు అవుతున్నాం



చిప్పలపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో వివిధ రకాల అభివృద్ధి పనుల కోసం రూ.40 లక్షలు ఖర్చు చేశాం. ఇప్పటివరకు రూపాయి కూడా ఇవ్వలేదు. ఎస్సీ కమిటీ హాల్ నిర్మాణం కోసం రూ.10 లక్షలు, సీసీరోడ్ల నిర్మాణం కోసం రూ.21 లక్షలు, 'మన ఊరు మనబడి నిర్మాణం కోసం రూ.4 లక్షలు, వడ్డీలకు రూపాయలు తెచ్చి అభివృద్ధి చేస్తే నేటికి ఏడాదయ్యింది. బిల్లులో చెల్లించలేదు. అప్పుల పాలు అవుతున్నాం. బిల్లులు ఎప్పుడొస్తుందో తెలియదు. ఇప్పటికైనా కాంగ్రెస్ సర్కారు స్పందించి మా పెండింగ్ బిల్లులు వెంటనే విడు దల చేయాలి.

– సురమోని లలిత కుమార్, మాజీ ఎంపీటీసీ

బైక్‌ను ఢీ కొట్టిన ఊరపంది





- బైక్ అదుపుతప్పి యువకుడు మృతి

నవతెలంగాణ-కందుకూరు

ఊర పంది బైకుకు అడ్డు రావడంతో బైకు అదుపుతప్పి యువకుడు బైక్ పై నుండి రోడ్డుపై పడడంతో యువకుడు మృతి చెందిన ఘటన కందుకూరు పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. కందుకూరు సీఐ సీతారాం తెలిపిన వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లా, కొత్తూరు మండలం కజీగూడ తండాకు చెందిన విస్లావత్ సునీల్ (28) ప్రయివేట్ జాబ్, సోమవారం కందుకూరు మండలం బేగరి కంచె గ్రామం నుండి రివోల్టర్ బైకు పై కజిగూడ తండాకు వెళుతున్నాడు. కందుకూరు గ్రామం కందుకూరు మండల కేంద్రం నుండి వస్తుండగా రోడ్డు మధ్యకు రాగానే అకస్మాత్తుగా ఊర పంది రోడ్డు పైకి బైక్ అడ్డుగా వచ్చింది. దీంతో బైకు అదుపు తప్పి విస్లావత్ కింద పడిపోయాడు. విస్లావత్ తలకు తీవ్రంగా రక్త గాయాలు అయ్యాయి. దీంతో స్థానికులు 108 ఫోన్‌చేసి వాహనంలో శంషాబాద్‌లోని ఓ ప్రయివేట్ ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే ఆ యువకుడు మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారని సీఐ సీతారం పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకొని ఎస్ఐ సైదులు ఆధ్వర్యంలో దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ సీతారం తెలిపారు.

గణనాథుడి పూజల్లో స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్





నవతెలంగాణ-వికారాబాద్ కలెక్టరేట్

వికారాబాద్ పురపాలక సంఘం పరిధిలోని పలు కాలనీలో జరిగిన వినాయకుడు పూజలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పాల్గొన్నారు. చౌదరికాలనీ, రాజీవ్ గృహ కల్ప, రామయ్యగూడ, శివరాంనగర్ కాలనీ, న్యూ గంజ్ హనుమాన్ దేవాలయం, న్యూ గంజ్ శివాలయం, అలంపల్లి అనంత పద్మనాభ దేవాలయం, కొత్తగూడ హనుమాన్ దేవాలయాల సమీపంలోని వినాయక మండపాలను స్పీకర్ సందర్శించి అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. మున్సిపల్ చైర్మెన్ మంజుల రమేశ్, పట్టణ అధ్యక్షులు అర్థ సుధాకర్ రెడ్డి, పట్టణ మహిళా అధ్యక్షురాలు పల్లవి శివానందం, కాంగ్రెస్ సీనియర్ నాయకులు, ప్రజా ప్రతినిధులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

రోడ్డుపై గుంతకు మరమ్మతులు పూర్తి చేయాలి



- ఎమ్మెల్యే గాంధీ

నవతెలంగాణ-చందానగర్

రోడ్డుపై గుంతకు మరమ్మతులు త్వరగా పూర్తి చేయాలని ఎమ్మెల్యే గాంధీ అన్నారు. చందానగర్ డివిజన్ పరిధిలోని శాంతినగర్ కాలనీలో రోడ్డు కుంగి అకస్మాత్తుగా భారీ గుంత ఏర్పడింది. విషయం తెలుసుకున్న కార్పొరేటర్లు మంజుల రఘునాథ్ రెడ్డి, ఉప్పలపాటి శ్రీకాంత్ జలమండలి అధికారులతో ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ పరిశీలించి గుంతను పూడ్చేసి మరమ్మతు పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఓపెన్ నాలలోని నీరు డ్రయినేజీ మ్యాన్ హెూల్‌లోకి చేరడంతో 5 మీటర్ల పొడవు, 2 మీటర్ల లోతులో రోడ్డు కుంగిపోవడంతో భారీ గుంత ఏర్పడిందని తెలిపారు. వాహనాదారులకు పాదచారులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా వీలైనంత త్వరగా సమస్యను పరిష్కరించాలని అధికారులకు ఎమ్మెల్యే సూచించారు. గుంత చుట్టూ రక్షణ చర్యలు చేపట్టాలని, బారికేడ్లు ఏర్పటు చేసి త్వరితగతిన పనులు పూర్తి చేయాలన్నారు. ఇలాంటివి పునరావృతం కాకుండా చూడాలని అధికారులకు ఎమ్మెల్యే సూచించారు. సంబంధిత అన్ని ప్రభుత్వ శాఖల యంత్రాంగం సమన్వయంతో పని చేయాలని తక్షణ రక్షణ చర్యలు చేపట్టాలన్నారు. కార్యక్రమంలో జలమండలి అధికారులు జీఎం బ్రిజేష్ కుమార్, డీజీఎం వెంకటేశ్వర్లు, మేనేజర్ బిక్కు లాల్, ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, కృష్ణరావు, భవాని, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.

కందుకూరు మండలంలో గణేష్ నిమజ్జనాలు





నవతెలంగాణ-కందుకూరు

మండలంలో వివిధ గ్రామాల్లో లడ్డూల వేలం పాటలు. గణేష్ ఊరేగింపులు, ఆటపాటలతో నృత్యాలతో భజనలతో ఉట్లు కొట్టి గణేష్ నిమజ్జనాలు చేశారు. మండలం కొత్తూరు గ్రామంలో ప్రగతి యువజన సంఘం ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన లడ్డు వేలం పాటలో మీగడ సుదర్శన్ రూ.66 వేలు, శివాజీ కాలనీ బొక్క నారాయణరెడ్డి రూ.29 వేలు, గోల్డ్ పేస్ కాలనీ పొగిడి పాల యాదగిరి రూ.26 వేలకు లడ్డును తగ్గించుకున్నారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ పల్లె వసంత కృష్ణగౌడ్, నాయకులు కర్నాటి బాబు గౌడ్, మండల కృష్ణ, తోకల నరసింహ గౌడ్, సుదర్శన్, పెంటయ్య చారి, దయ్యాల శ్రీకాంత్, ప్రగతి యువజన సంఘం అధ్యక్షులు కర్నాటి రాజేష్, శ్రవణ్ కుమార్, బొక్క శేఖర్ రెడ్డి, దయ్యాల రాజు, అంబటి దేవేందర్,కర్నాటి సుధాకర్, జ్ఞానేశ్వర్, పాల్గొన్నారు.

కందుకూరు మండల కేంద్రంలో

మండల కేంద్రంలో నవతరం యూత్ ఆధ్వర్యంలో ఉట్లు కొట్టి, భాజా భజంత్రీలతో, ఆటపాటలతో గణేష్ మండపాల వద్ద ఉత్సవాలు నిర్వహించుకున్నారు. గణేష్ లడ్డూ కోసం 1600 మంది రూ.200ల టోకెన్ తీసుకొని లడ్డు సవాలు పాల్గొనగా కందుకూరు మండలం బెగరి కంచెకు చెందిన ఢిల్లీ కృష్ణ రూ.200 టోకెన్ కే లడ్డు దక్కించుకున్నారు. కార్యక్రమంలో నవతరం యూత్ అధ్యక్షులు, కార్యదర్శులు, సభ్యులు, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

నాసనపల్లి రోడ్డు చినుకు పడితే చిత్తడే..





నవతెలంగాణ-వికారాబాద్



వికారాబాద్ మండలం మదనపల్లి విలేజ్ మీదుగా వెళ్లే మోత్కుపల్లి నాసన్పల్లి మీదుగా వెళ్లే ప్రధాన రోడ్డు పలుచోట్ల ఛిద్రమైంది. ఆ రోడ్డంతా కాలువాలా తలపిస్తుంది. రోడ్డుపైన గుంతలు ఏర్పడడంతో రాకపోకలు సా గించేందుకు వాహనదారులు చాలా అవస్థలు పడుతున్నారు. బీఆర్ఎస్ నాయకులు మల్లేష్ యాదవ్ మాట్లా డుతూ..రోడ్డంతా రాళ్లు లేచి అంచులు అధ్వానంగా తయారయ్యాయని తెలిపారు. దీంతో ద్విచక్ర వాహనదారులు జారిపడి గాయాల పాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మదనపల్లి, నాగ్సాన్పల్లి, మోత్కుపల్లి, గ్రా మాల ప్రజలు ఈ రోడ్డుపై రోజు అధిక సంఖ్యలో రాకపోకలు సాగిస్తుంటారని దీంతో రోజు ఏదో ఒక ప్రమాదం జరుగుతుందన్నారు. ప్రజలు ఈ రోడ్డుగుండా వెళ్లాలంటేనే భయాందోళలనకు గురువుతున్నారని తెలిపారు. అధికారులు వెంటనే స్పందించి కొత్త రోడ్డు వే యాలన్నారు. అప్పటి వరకైనా ఈ రోడ్డును మరమ్మతులు చేయాలని ప్రజలు కోరుతున్నారు.

మైలార్‌దేవ్‌పల్లి డివిజన్‌లో నిమజ్జనం ప్రశాంతం





నవతెలంగాణ-రాజేంద్రనగర్

నవరాత్రులు పూజలందుకున్న వినాయకుని నిమజ్జనం మైలార్‌దేవ్ పల్లి డివిజన్‌లో ప్రశాంతంగా కొనసాగుతుంది. డివిజన్ పరిధిలోని వివిధ కాలనీలోని భారీ వినాయకులను పల్లె చెరువు వద్ద అర్ధరాత్రి వరకు నిమజ్జనం కొనసాగింది. కాలనీలో నుంచి భారీ ఊరేగింపుగా డప్పు వాయిద్యాలు, సాంస్కృతిక కార్యక్రమాలతో వినాయకుని ఊరేగింపు జరిగింది. నిమజ్జనం జరిగే పల్లె చెరువు వద్ద అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఎలాంటి ఇబ్బందులు కాకుండా పోలీసులు అన్ని ఏర్పాట్లు చేయడంతో నిమజ్జనం ప్రశాంతంగా కొనసాగుతుంది. పల్లె చెరువు వద్ద భారీ లైటింగ్సు ఏర్పాటు చేశారు అదేవిధంగా కరెంటు సమస్య తలెత్తకుండా జనరేటర్ కూడా అధికారులు అందుబాటులో ఉంచారు. రాజేంద్రనగర్ డీఈ రత్నాకర్ దగ్గరుండి విద్యుత్ ఏర్పాట్లను చేయించారు. అదేవిధంగా జలమండలి అధికారులు కాటేదాన్, దుర్గానగర్, మైలార్దేవపల్లిపల్లి చెరువు వద్ద నిమజ్జనం చూడడానికి వచ్చే భక్తుల కోసం తాగునీటి సౌకర్యాన్ని కల్పించారు.

వేలంపాటలో లక్షలు పలికిన లడ్డు



మైలర్ దేవ్ పల్లి డివిజన్ లక్ష్మి గుడ గ్రామంలో ఆంజనేయ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన గణనాథుడిని నిమజ్జనానికి ముందు నిర్వహించిన లడ్డు వేలం పాటలో రూ.3లక్షల 5 వేలకు లడ్డూను లక్ష్మిగుడ రజక సంఘం సభ్యులు, ముత్యాల పందిరి వేణు, ముత్యాల పందిరి మల్లేష్, ము త్యాల పందిరి విష్ణు, ముత్యాల పందిరి రాఘవేందర్,ముత్యాల పందిరి నాని కైవసం చేసుకున్నారు. ప్రగతి కాలనీ గణేష్ మండపం వద్ద జరి గిన లడ్డూ వేలం పాటలో అదేకాలనీకి చెందిన కమల్ కిషోర్ రూ.2 లక్షల 26 వేలకు లడ్డూను వేలంలో దక్కిం చుకున్నాడు. కాటేదాన్ బంగారు మైసమ్మ దేవాలయంలో ఏర్పాటు చేసిన వినాయకుని వద్ద లడ్డూను పద్మశాలి పురం ప్రాంతానికి చెందిన జయప్రకాష్ రూ.2 లక్షల 20 వేలకు తీసుకున్నారు.

శివపాండురంగా ఆంజనేయుడి ఆలయంలో గణపతి పూజలు

నవతెలంగాణ-దోమ



అన్ని దానాల్లోకెల్లా అన్నదానం మిన్న అని శివాలయ గణేష్ నిర్వాహక కమిటీ నిర్వాహకులు అన్నారు. సోమవారం దోమ మండల కేంద్రంలో శివ పాండురంగా ఆంజనేయ స్వామి దేవాలయంలో నెలకొల్పిన వినాయక మండపంలో అన్న ప్రసాద కార్యక్రమం నిర్వహించారు. వితఈ సందర్భంగా ఏడాదికోసారి గణేష్ 11 రోజుల పేరిట గ్రామాల్లో ఆధ్యాత్మిక చింతనతో చేపట్టిన కార్యక్రమాలు అద్భుతం అని అన్నారు. ఈ ఏడాది వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు కూడా బాగా పండుతాయని, ఆ గణనాథుడి ఆశీస్సులు ప్రజలు రైతులు మహిళలపై చిన్నారులపై ఉంటాయని అన్నారు. గ్రామాలు పచ్చగా సస్యశ్యామలంగా ఉండాలని ఆ గణనాథుని కోరుకున్నట్లు నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో గణేష్ కమిటీ నిర్వాహకులు, మహిళలు, యువకులు తదితరులు పాల్గొన్నారు.

వ్యాపారస్తులు రహదారులను ఆక్రమించొద్దు

చేవెళ్ల ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ వెంకటేశం



నవతెలంగాణ-షాబాద్

వ్యాపారస్తులు రహదారులు ఆక్రమించి రాకపోకలకు ఇబ్బందులకు కలిగించొద్దని చేవెళ్ల ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ వెంకటేశం అన్నారు. సోమవారం నాగర్‌గూడ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంపై ఆరా తీశారు. రహదారి యూ టర్న్ వద్ద యజమానులు రోడ్డును ఆక్రమం చడంతో ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు. వెంటనే రోడ్డును ఆక్రమించిన షాపులను తొలగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రహదారులను వ్యాపారం ఆక్రమించడం చట్ట విరుద్ధమన్నారు. రోడ్డు నిబంధనలు ప్రతి ఒక్కరూ పాటించాలని సూచించారు.

గ్రామాభివృద్ధికి కృషి

మాజీ ఉపసర్పంచ్ సామప్రతాప్‌రెడ్డి



నవతెలంగాణ-షాబాద్

గ్రామాభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నట్టు ముద్దెంగూడ మాజీ ఉప సర్పంచ్ సామ ప్రతాప్‌రెడ్డి అన్నారు. సోమవారం ముద్దెంగూడ అనుబంధ గ్రామమైన ఎర్రోనిగూడ గ్రామానికి వెళ్ళే రోడ్డుకు ఇరువైపులా పిచ్చి మొక్కలను జేసీపీతో తొలగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామాభివృద్ధికి నిరంతరం కృషి చేస్తామన్నారు.

తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట స్ఫూర్తితో

వర్గ పోరాటాలకు సిద్ధం కావాలి

- సాయుధ రైతాంగ పోరాటం గురించి మాట్లాడే హక్కు బీజేపీకి లేదు
- సీపీఐ రాష్ట్ర సమితి సభ్యులు పానుగంటి పర్వతాలు



నవతెలంగాణ-షాద్‌నగర్

తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట స్ఫూర్తితో వర్గ పోరాటాలకు సిద్ధం కావాలని సీపీఐ రాష్ట్ర సమితి సభ్యులు పానుగంటి పర్వతాలు అన్నారు. సోమవారం షాద్‌నగర్ పట్టణంలో నిర్వహించిన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట 76వ వార్షికోత్సవ సభలో ఆయన పాల్గొన్ని మాట్లాడుతూ ఆనాడు గడీల పాలన నుంచి నిజాం దేశ్ ముఖ్‌ల నుంచి తెలంగాణ ప్రజలకు విముక్తి కలిగించిన పోరాటం నేటికీ ప్రపంచ పోరాటాలకు అది స్ఫూర్తిదాయకమన్నారు. నిజాంలు, ముస్లింలు, హిందు పోరాట చరిత్రను వక్రీకరించి, బీజేపీ విమోచన దినం అని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. తెలంగాణ రైతాంగ పోరాటంలో పాల్గొన్ని, ప్రాణాలను అర్పించింది కమ్యూనిస్టులేనని తెలిపారు.ఆ పోరాటంలో పాల్గొనని బీజేపీ వారు చరిత్రను మార్చే పనిలో ఉన్నారని దుయ్యబట్టారు. తెలంగాణ సాయుధ రైతంగ పోరాట స్ఫూర్తితో జిల్లాలో భవిష్యత్తులో వర్గ పోరాటాలను మరింత ఉధృతం చేస్తామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు సభ్యులు ఎం.శ్రీను, సీపీఐ మండల కార్యదర్శులు ఎండి షకీల్, గడ్డం జంగయ్య, చంద్రబాబు, ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు పవన్, నాయకులు శివ, విజయ్, ఆకాష్, సాయి, అజ్మత్‌అలీ, డి.ఎల్లయ్య, మైసయ్య తదితరులు పాల్గొన్నారు.



గొర్లమందపై కుక్కల దాడి

- 30 గొర్రెలు మృత్యువాత
- రూ.3లక్షలకు పైగా ఆస్తినష్టం
- ఆందోళనలో బాధితుడు
- ప్రభుత్వమే ఆదుకోవాలని కోరుతున్న బాధిత కుటుంబం



నవతెలంగాణ-కొందుర్గు

గొర్లమండపై కుక్కలు దాడి చేయడంతో సుమారుగా 30 గొర్రెలు మృత్యువాత పడ్డాయి. ఈ ఘటన కొందుర్గు మండలంలో ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం కొందుర్గు మండలానికి చెందిన తంద్రి ఎల్లంపల్లి శ్రీశైలం, బాలయ్యకు చెందిన గొర్లను ప్రతి రోజూ మేతకు తీసుకెళ్లి సాయంత్రానికి తమ పొలం వద్ద ఉన్న దొడ్లోనే తోలేవాడు. రోజు మాదిరిగానే గొర్లను మేపి, దొడ్లో కొట్టినాడు. ఆదే రాత్రి 10:30 నుంచి 11:00 గంటల సమయంలో ఆ ప్రాంతంలో ఉన్న వీధికుక్కలు గొర్ల దొడ్లోకి చొరబడి మందలో విచ్చలవిడిగా దాడి చేయడంతో 25 గొర్లు గాయపడగా, ఐదు గొర్రెపిల్లలను కరుచుకుతిన్నాయి. గమనించిన బాధితుడు బోరున విలపించాడు. ఆరుగాలం కష్టపడి, తిండితిప్పలు మానేసి జీవాలను మేపుకుని పెంపుచేసుకునే వారు. ఈ కుక్కల దాడిలో జీవాలు గాయాలు పాలుకాగా, మరికొన్ని మృత్యువాత పడటంతో బాధితుడు శ్రీశైలం ఆందోళన చెందాడు. కొన్నేండ్లుగా కాపాడుకుంటున్న జీవాలు మృత్యువాత పడటంతో కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు. దాదాపు 30 గొర్రెలు మృత్యువాత పడటంతో రూ.3 లక్షల ఆర్థిక నష్టం వాటిల్లినట్టు వెల్లడించారు. కుక్కల దాడిలో నష్టపోయిన బాధితుడు శ్రీశైలంకు ఉన్నత అధికారులు స్పందించి, ప్రభుత్వం ద్వారా నష్టపరిహారం అందించాలని గ్రామస్తులు కోరారు.

అయితే కొందుర్గు గ్రామంలో గతేడాది నుంచి వీధి కుక్కల దాడిలో మూగజీవాలు మృత్యువాత పడుతున్న విషయం విధితమే. అదే విధంగా మహిళలను, పిల్లలను గాయపర్చిన సందర్భాలు కూడా అనేకం ఉన్నాయి. గ్రామంలో ఉన్న కుక్కలను తరలించేందుకు గ్రామ పంచాయతీ అధికారులు, మండల అధికారులు వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. అదే విధంగా మహిళలను, పిల్లలను గాయపరిచి ప్రాణనష్టం అయ్యే అవకాశాలు ఉందనీ గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి, వీధికుక్కలను గ్రామం నుంచి తరలించాలని కొందుర్గు మండల ప్రజలు కోరుతున్నారు.



టీడబ్ల్యూజేఎఫ్ జిల్లా అధ్యక్షుడికి పితృవియోగం

- కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, జర్నలిస్టులు

నవతెలంగాణ-షాద్‌నగర్

తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు మిద్దెల సత్య నారాయణ గౌడ్ తండ్రి అంజిలయ్యగౌడ్ అనారోగ్యంతో మృతి చెందారు. సోమవారం ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, చౌదరిగుడా మండల కాంగ్రెస్ అధ్యక్షులు రాజు, పార్టీ కొందుర్గు మండల అధ్యక్షులు కృష్ణారెడ్డి, పురుషోత్తంరెడ్డి, సత్యనారాయణరెడ్డి, యాదగిరిగౌడ్, చంద్రశేఖర్, మాజీ ఎంపీపీ ఆంజనేయులు, మాజీ సర్పంచ్ శివకుమార్ తదితరులు అంజలయ్య మృతదేహంపై పూలమాలలు వేసి, నివాళ్లులర్పించారు. అలాగే టీడబ్ల్యూజేఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి సైదులు, షాద్ నగర్ డివిజన్ అధ్యక్షులు మల్లేష్, కార్యదర్శి నరేష్, నర్సింహారెడ్డి, బూర్గుల ఫణీంద్ర, మహేశ్వరం నవతెలంగాణ విలేకరి శేఖర్, అంజిలయ్య కలిసి మృతదేహంపై పూలమాలలు వేసి, నివాళ్లులర్పించారు.

ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వైద్య, ఆరోగ్య శిబిరం ఏర్పాటు



నవతెలంగాణ-తలకొండపల్లి

మండల పరిధిలోని లింగరావుపల్లి గ్రామంలోఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మెన్, మాజీ జడ్పీటీసీ ఉప్పల వెంకటేష్ వైద్య, ఆరోగ్య శిబిరం సోమవారం ఏర్పాటు చేశారు. ఈ శిబిరంలో డాక్టర్ అఖిల్, డాక్టర్ అనిల్ కామినేని ఆస్పత్రి ఆధ్వర్యంలో 189 మందికి వైద్య పరీక్షలు చేసి, మందులు ఉచితంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ శ్రీనివాస్‌గౌడ్, వెంకటరెడ్డి, మాజీ మండల కో-ఆప్షన్ ఇమ్రాన్, ఉప సర్పంచ్ మణికంఠ, జెలెందర్‌రెడ్డి, బీఆర్ఎస్ గ్రామ అధ్యక్షులు యాదయ్య, ఎలమంద రెడ్డి, అరవింద్, జగతయ్య గుప్తా, యాదయ్య, శేఖర్‌గౌడ్, శేఖర్, యాదిరెడ్డి, జైపాల్‌రెడ్డి, తిరుపతిగౌడ్, ప్రమోద్, యాదయ్య, ఆశావర్కర్లు గ్రామ పెద్దలు నాయకులు పాల్గొన్నారు.

నీటిలో మునిగి వ్యక్తి మృతి



నవతెలం గాణ-షాబాద్

గణేష్ నిమజ్జనం చేసిన తరువాత చెరువులో ఈతకు వెళ్లి వ్యక్తి మృతి చెందిన ఘటన షాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం చోటు చేసుకుంది. ఇన్‌స్పెక్టర్ కాంతారెడ్డి తెలిపిన వివరాల మేరకు

మండల పరిధిలోని రుద్రారం గ్రామానికి చెందిన ఇబ్రహీం (32) ఆదివారం గ్రామస్తులతో కలిసి గణేష్ నిమజ్జనం కోసం చందనవెళ్లి రుద్రారం గ్రామాల మధ్యలో ఉన్న చెక్ డ్యాం వద్ద వెళ్లారు. గణేష్ నిమజ్జనం చేసిన తరు వాత చెక్ డాంలో ఈత కొడుతుండగా నాచులో ఇరుక్కొని మృతి చెందాడు. సోమవారం ఉదయం చెక్ డ్యాంలో నీటిపై శవమై తేలాడు. స్థానికులు గమనించి పోలీసులకు విషయం తెలియజేడంతో వారు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని వెలికి తీసి, పోస్టుమార్టం నిమిత్తం చేవెళ్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అనంతరం కుటుంబ సభ్యులకు మృతదేహాన్ని అప్పగించారు. మృతుని కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.

ఘనంగా మహమ్మద్ ప్రవక్త జయంతి

- ప్రభుత్వ ఆస్పత్రిలో రోగులకు పండ్లు పంపిణీ



నవతెలంగాణ-కొడంగల్

కొడంగల్ పట్టణ కేంద్రంలో మహమ్మద్ ప్రవక్త జయంతి సంద ర్భంగా షేకుల్ ఇస్లాం ట్రస్ట్ చైర్మెన్ ఆఫీస్ కరీం, అష్రఫీ, మాజీ ఉప సర్పంచ్ ఎస్ఎం గౌసన్ ఆధ్వర్యంలో మిలాద్-ఉన్-నబీ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కొడంగల్ ప్రభుత్వ ఆస్పత్రిలో రోగులకు డాక్టర్ పూజా పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సి పల్ కో-ఆప్షన్ సభ్యులు మునీర్, కొడంగల్ పట్టణ అధ్యక్షులు నహీం, సయ్యద్ హామీద్, సయ్యద్ ఇసాక్ పాషా, షేక్ అహ్మద్, సాబీర్, వహీద్, హైమద్‌ఖాన్, హకిం,రహీం, మహబూబ్, జాంగిర్, రహిమత్ పాల్గొన్నారు.

గణనాథుని పూజలో డోకుర్ ప్రభాకర్ రెడ్డి



నవతెలంగాణ-తలకొండపల్లి

మండల పరిధిలోని వెల్జాల్ గ్రామంలోని భవాని మాత ఆలయంలో, 1,3 వార్డు లోని ప్రతిష్ఠించిన గణ నాథులకు సోమవారం ఘనంగా పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకుల ఆహ్వానం మేరకు కాంగ్రెస్ మండల అధ్యక్షులు డోకూర్ ప్రభాకర్‌రెడ్డి పూజల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలోని అర్చకులు జి శ్రీనివాసమూర్తి, గ్రామస్తులు మాజీ ఎంపీటీసీ అంబాజీ, మాజీ సర్పంచ్ పయ్యావుల రమేష్ యాదవ్, మాజీ ఉపసర్పంచ్ ఎంఏ అజీజ్, వెంకటరెడ్డి, తిరుపతి రెడ్డి, నర్సింలు, అశోక్, గ్రామ కాంగ్రెస్ అధ్యక్షులు అబ్బాస్, మారుతి పాల్గొన్నారు.

సర్వ మానవాళి శ్రేయసే అల్లా ధ్యేయం

- ఆమనగల్, కడ్తాల్ మండల కేంద్రాలతో పాటు ఆయా గ్రామాల్లో ఘనంగా మిలాద్ ఉన్ నబీ వేడుకలు



నవతెలంగాణ-ఆమనగల్

మానవులంతా ఒకటేనని తారతమ్య భేదం లేకుండా శాంతి, సహజీవనం, దానం, దైవభీతితో మెలగాలని మహమ్మద్ ప్రవక్త బోధించారని, ప్రతి ఒక్కరూ ఆ దిశలో పయనించాలని మత గురువు అబ్దుల్ వాహెద్ మౌలానా కోరారు. ఆదివారం రాత్రి మహమ్మద్ ప్రవక్త జయంతి సందర్భంగా ఆమనగల్, కడ్తాల్ మండల కేంద్రాలతో పాటు ఆయా గ్రామాల్లో మిలాదున్నబి పండుగను ముస్లిం సోదరులు భక్తిశ్రద్ధలతో ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆమనగల్ పట్టణంలో ఉన్న జామియా మజీద్, మహమ్మదీయా మజీద్, హమ్దె హిలాల్ మస్జిద్లను విద్యుత్ దీపాలతో అలంకరించి ప్రత్యేక ప్రార్థనలు, దువాలు నిర్వహించి జాగరణ చేశారు. మత గురువు వహేద్ మౌలానా మాట్లాడుతూ సమాజంలో శాంతి నెలకొల్పేందుకు సర్వమానవాళి శ్రేయస్సు కోసం అల్లా ఆఖరి ప్రవక్తగా జన్మించారని అందుకు అంతిమ దైవ గ్రంథమైన ఖురాన్‌లో తెలిపారని ఆయన చెప్పుకొచ్చారు. మహమ్మద్ ప్రవక్త, సూక్తులను బయాన్ ద్వారా ముస్లిం సోదరులకు వివరించారు. మహమ్మద్ ప్రవక్త చూపిన బాటలో ప్రతీ ఒక్క ముస్లిం నడిచినప్పుడే జీవితం సార్థకం అవుతుందన్నారు. శాంతికి చిహ్నమైన మహమ్మద్ ప్రవక్త జయంతి రోజున ప్రతి ఏటా మిలాద్ ఉన్ నబీ పండుగను జరుపుకుంటారని మత గురువు వాహెద్ మౌలానా తెలిపారు. అనంతరం ఆయా మజీద్‌లలో ప్రత్యేక దువా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయా మజీద్ అధ్యక్షులు, మైనార్టీ నాయకులు, ముస్లిం సోదరులు పాల్గొన్నారు.

ఉడిమేశ్వరంలో లడ్డూ వేలం

- రూ.81 వేలకు దక్కించుకున్న చెప్పల సాయిలు



నవతెలంగాణ-కొడంగల్

కొడంగల్ మండలం ఉడిమేశ్వరం గ్రామంలోని వినాయక ఉత్సవ విగ్రహం సమీపంలో వినాయక నిర్వహకులు ఆదివారం రాత్రి వినాయక లడ్డూ వేలం నిర్వహించారు. ఈ వేలంలో కుమ్మరి జనార్ధన్, సయ్యద్ పాషా, గంగ పోల్ల మోహన్ రెడ్డిల ఆధ్వర్యంలో ఉడిమేశ్వరం గ్రామానికి చెందిన సి.సాయిలు రూ.81 వేలకు వినాయక లడ్డూ కైవసం చేసుకున్నారు. ఈ లడ్డూ వేలం హైలెట్‌గా నిలిచింది. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు పాల్గొన్నారు.



రూ.2లక్షల 36 వేలకు లడ్డూ దక్కించుకున్న ముంగి జంగారెడ్డి

నవతెలంగాణ-శంకర్‌పల్లి

ఓషన్ పార్కులోని నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన వినాయకుల లడ్డును వేలం వేయగా ముంగి జంగారెడ్డి రూ.2 లక్షల 36 వేలకు దక్కించుకున్నాడు.



శంకర్‌పల్లిలో..

శంకర్‌పల్లి మండలంలోని ఇంద్రారెడ్డి నగర్ కాలనీలో ఏర్పాటు చేసిన వినాయకుని పూజలో సోమవారం మాజీ ఎంపీటీసీ కురుమ వెంకటేష్, మాజీ వార్డు సభ్యులు వై ప్రవీణ్ కుమార్ ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.

మక్తగూడాలో లడ్డూ వేలం..

- రూ.లక్షా 60వేలకు దక్కించుకున్న వడ్డే రాజు



నవతెలంగాణ-కొత్తూరు

మండలంలోని మక్తగూడ గ్రామంలో ఏర్పాటు చేసిన వినాయక లడ్డూ వేలం పాటలో భారీ ధర పలికింది. పోటాపోటీగా సాగిన వేలం పాటలో గ్రామానికి చెందిన వడ్డే రాజు లక్ష అరవై వేల రూపాయలకు దక్కించుకున్నారు. అనంతరం అతన్ని నిర్వాహకులు ఘనంగా శాలువాలతో సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... వేలంపాటలో లడ్డూ భారీ ధర పలికినప్పటికీ దక్కించుకున్నందుకు సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల ఓబీసీ చైర్మెన్ వడ్డే శేఖర్, ప్రవీణ్‌గౌడ్, సుధాకర్ గౌడ్, డి.బాబు, డి.మల్లేష్, వి. మల్లేష్, మహేందర్, సాయి నాగేష్, లక్కీగౌడ్, అశోక్, వెంకటేష్, లింగంగౌడ్, బాలరాజు తదితరులు పాల్గొన్నారు.

మిలాద్ ఉన్ నబీ జయంతి వేడుకలు



నవతెలంగాణ-కొడంగల్

కొడంగల్ పట్టణంలోని మిలాద్ ఉన్ నబీ జయంతి వేడుకలు ముస్లింలు సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరులు మాట్లాడుతూ సహనం, సౌశీల్యం, దయాగుణంతో సమాజానికి ఆదర్శంగా నిలవాలన్నది మిలాద్-ఉన్-నబి ముఖ్య ఉద్దేశం అన్నారు. కొడంగల్ పట్టణంలో పలు వీధుల గుండా తిరుగుతూ మిలాద్ జులూస్ స్థానిక అంబేద్కర్ చౌరస్తా వరకు ఊరేగింపు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ ముద్దప్ప దేశ్ముఖ్ పాల్గొని, ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. మాజీ ఎంపీపీ ముద్దప్ప దేశ్ముఖ్‌ను ముస్లిం సోదరులు శాలువాలతో ఘనంగా సన్మానించారు. అనంతరం మాజీ ఎంపీపీ ముద్దప్ప దేశ్ముఖ్ మాట్లాడుతూ ఇస్లాం పవిత్రతను మహమ్మద్ ప్రవక్త ప్రపంచానికి చాటి చెప్పారని అన్నారు. శాంతి, సోదర భావమే ప్రవక్త సందేశమన్నారు. ఇక్కడ హిందూ ముస్లింల మధ్య మంచి వాతావరణం ఉంటుందని తెలిపారు.

కలాల్‌వాడి గణనాథుడి సన్నిధిలో అన్నదానం



నవతెలంగాణ-కొడంగల్

కొడంగల్ మున్సిపల్‌లోని కలాల్‌వాడి మండపంలో సోమవారం నిర్వహించిన ప్రత్యేక పూజల్లో మాజీ ఎంపీపీ ముద్దప్ప దేశ్ముఖ్, పీఎస్ సీఎస్ చైర్మెన్ కటకం శివకుమార్, కాంగ్రెస్ మండల అధ్యక్షులు నందారం ప్రశాంత్ పాల్గొన్నారు. మండపం వద్దకు చేరుకున్న గణేష్ విగ్రహ కమిటీ ప్రతినిధులు ఘనస్వాగతం పలికి, శాలువాలతో సన్మానించారు. పూజా కార్యక్రమాల అనంతరం ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కులమతాలకతీతంగా సోదర భావంతో వినాయక ఉత్సవాలు నిర్వహించుకోవడం భిన్నత్వంలో ఏకత్వానికి నిదర్శమన్నారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షులు మురారి వశిష్ఠ, శ్రీనివాస్ గౌడ్, శివరాజ్‌పాటిల్, దామోదర్ రెడ్డి, గంట రాజుగౌడ్ తదితరులు పాల్గొన్నారు.



తాగునీటి కోసం ఆర్థిక సాయం

నవతెలంగాణ-తలకొండపల్లి

మండల పరిధిలోని సోమవారం పెద్దూర్‌తండా గ్రామ పంచాయతీలో తాగునీటి సమస్య పరిష్కరించాలని తండా ప్రజల కోరారు. దీంతో ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మెన్, తలకొండపల్లి మాజీ జడ్పీటీసీ, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఉప్పల వెంకటేష్ స్పందించి ,తన నిధుల నుంచి తాగునీటి కోసం బోరు వేయించేందుకు రూ.2 లక్షలు మంజూరు చేయించారు. దీంతో గ్రామ ప్రజలు ఉప్పల వెంకటేష్‌కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ మూడవత్ సక్రికిషన్‌నాయక్, పెద్దూర్ మాజీ ఎంపీటీసీ మూడవత్ రఘునాయక్, శ్రీను, రవి, గ్రామనాయకులు, మోత్యి, కిషన్, జాను, బాలు, సాయికుమార్ తదితరులు పాల్గొన్నారు.



రూ.3 లక్షల 20,001వేలు పలికిన లడ్డు

వేలంలో దక్కించుకున్న పొట్ట రమేశ్, యాదయ్య, శివశంకర్

నవతెలంగాణ-చేవెళ్ల

చేవెళ్ల మండల కేంద్రంలోని అంబేద్కర్ నగర్ కాలనీలోని పోచమ్మ గుడి ఆలయ సమీపంలో ప్రతిష్ఠించిన వినాయకుని లడ్డూ వేలం పాటలో 3 లక్షల 20 వేల ఒక్క రూపాయికి, పొట్ట రమేష్, కొజ్జెంకి యాదయ్య, గంగి శివశంకర్‌లు కైవసం చేసుకున్నారు.

గ్రామంలో నీటి శుద్ధి కేంద్ర పనులకు శంకుస్థాపన



నవతెలంగాణ-తలకొండపల్లి

తాగునీటి సమస్య పరిష్కరించేందుకు తనవంతు కృషి చేస్తానని కాంగ్రెస్ మండల అధ్యక్షులు డోకూర్ ప్రభాకర్ రెడ్డి అన్నారు. సోమవారం మండల పరిధిలోని పడకల్ గ్రామంలో తాగునీటి శుద్ధి కేంద్రం లేకపోవడంతో గ్రామస్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కాంగ్రెస్ గ్రామ నాయకులు, కాంగ్రెస్ మండల అధ్యక్షులు డోకూర్ ప్రభాకర్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆయన వెంటనే స్పందించి, గ్రామంలో తాగునీటి శుద్ధి కేంద్రం నిర్మాణానికి సోమవారం గ్రామస్తుల ఆధ్వర్యంలో ఆయన శంకుస్థాపన చేసినట్టు తెలిపారు.

ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ జోగు రమేష్, వెంకటాపూర్ మాజీ సర్పంచ్ పయ్యావుల రమేష్‌యాదవ్, మాజీ ఉపసర్పంచ్ శ్రీశైలం యాదవ్, సంఘయపల్లి కాంగ్రెస్ నాయకులు ద్యాప తిరుపతిరెడ్డి, నరసింహ, రమేష్, పెద్దయ్య యాదవ్, తిరుపతయ్యగౌడ్, రామస్వామి, ఎండీ గౌస్ గ్రామపంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

నవతెలంగాణ
రంగారెడ్డి
మంగళవారం | సెప్టెంబర్ 17 2024 | www.navatelangana.com



జహంగీర్ పీర్ దర్గాలో ఘనంగా మిలాద్ ఉన్ నబి

నవతెలంగాణ-కొత్తూరు
మహ్మద్ ప్రవక్త జయంతి పురస్కరించుకుని జాంగిర్ పీర్ దర్గాలో ముస్లిం సోదరులు మిలాద్ ఉన్ నబిని సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరులు భారీ ర్యాలీగా బయలుదేరి దర్గాను దర్శించుకుని దట్టీలను సమర్పించారు. మమ్మద్ ప్రవక్త సందేశాన్ని వివరించారు. అనంతరం ముస్లిం సోదరుల ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు.

ప్రశాంతంగా గణనాథుల నిమజ్జనం



నవతెలంగాణ-ఆమనగల్
ఆమనగల్ కడ్తాల్ మండలాల్లో సోమవారం వినాయక నిమజ్జన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆయా గణనాథుల మండ పాల వద్ద కార్యక్రమ నిర్వాహకులు ప్రత్యేక పూజలు నిర్వహించి మండపం ఆవరణలో అన్నదాన కార్యక్రమం చేపట్టారు. అనంతరం ఉట్లు కొట్టే కార్యక్రమం, గణపతి లడ్డూలను వేలం నిర్వహించారు. సాంప్రదాయ దుస్తులతో యువతీ యువకులు ఉత్సాహంగా నిమజ్జన వేడుకల్లో పాల్గొని సమీపంలోని చెరువుల్లో వినాయకులను నిమజ్జనం చేశారు.



వినాయకుడి ఆశీస్సులు అందరిపై ఉండాలి

● ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్

నవతెలంగాణ-షాద్‌నగర్
వినాయకుడి ఆశీస్సులు అందరిపై ఉండాలని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. సోమవారం షాద్ నగర్ పట్టణంలోని రతన్ కాలనీ శివసేనా యూత్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని, మాట్లాడుతూ నవరాత్రులు ఎంతో భక్తిశ్రద్ధలతో కాలనీవాసులు ప్రతిఏటా గణపతి ప్రతిమను స్థాపించి ప్రత్యేక పూజలు చేయడం అభినందనీయమన్నారు. అనంతరం కాలనీ వాసులకు అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు మహమ్మద్ అలీఖాన్ బాబర్, కొంకల్ల చెన్నయ్య, వన్నాడ ప్రకాష్‌గౌడ్, బాలరాజ్ గౌడ్, కౌన్సిలర్ సర్వర్ పాషా, కింది బాయి మహేందర్, మహమ్మద్ ఆరిఫ్, శ్రీకాంత్, ప్రశాంత్, రాజు, శ్రీను పాల్గొన్నారు.

' దుద్యాలలోనే ఐటీఐ, ఇంటిగ్రేటెడ్ కళాశాలలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నిర్మించాలి '



నవతెలంగాణ-కొడంగల్
దుద్యాల మండల కేంద్రంలోనే ఐటీఐ, ఇంటిగ్రేటెడ్ కళాశాలలతో పాటు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఏర్పాటు చేయాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. సోమవారం దుద్యాల మండల కేంద్రంలోని పంచాయతీ కార్యాలయం ఎదుట దుద్యాల గ్రామ ప్రజలు ధర్నా చేపట్టి, నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు నరేష్, బసిరెడ్డి, వెంకట్, బుస్స చంద్రయ్యలు మాట్లాడుతూ మండల కేంద్రంలో ప్రభుత్వ కార్యాలయాలను ఉండాలన్నారు. కానీ హకీంపేట్ గ్రామానికి ఎందుకు మంజూరు చేశారని ప్రశ్నించారు. హకీంపేటనే మండల కేంద్రంగా ప్రకటిస్తే సరిపోయేది కదా విమర్శించారు. మండల కేంద్రం ఒక దగ్గర మరో దగ్గర ప్రభుత్వ కార్యాలయాలు ఉండడం ఏమిటని నిత్యం ప్రజలు మండల కేంద్రానికి రాకపోకలు సాగుతాయనీ, కావున మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, ఐటీఐ, ఇంటిగ్రేటెడ్ కళాశాలలు ఏర్పాటు చేయాలని కోరారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచించి దుద్యాల మండల కేంద్రంలోనే ఉండే విధంగా చూడాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి



నవతెలంగాణ-షాబాద్
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందాడు.ఈ ఘటన షాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సోమవారం చోటు చేసుకుంది. ఇన్‌స్పెక్టర్ కాంతారెడ్డి తెలిపిన వివరాల మేరకు..మండల పరిధిలోని నాగర్‌గూడ గ్రామానికి చెందిన ఎర్రవల్లి లింగయ్య (65) నాగర్ గూడ చౌరస్తా వద్ద రోడ్డు దాటుతుండగా షాద్‌నగర్ వైపు నుంచి అతి వేగంగా వస్తున్న లారీ అతన్ని ఢీకొనడంతో తీవ్ర గాయాలు అయ్యాయి. గమనించిన స్థానికులు నగరంలోని ఓ ప్రయివేట్ ఆస్పత్రికి తరలించగా, చికిత్స చేసి, అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. ఈ మేరకు లారీ డ్రైవర్ గోవింద్‌పై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.



ఘనంగా నిమజ్జనం

నవతెలంగాణ-చేవెళ్ల
చేవెళ్ల మండల కేంద్రంలోని అంబేద్కర్ నగర్ కాలనీలోని పోచమ్మ గుడి సమీపంలో ప్రతిష్టించిన వినాయకుడు 9 రోజుల పాటు ఘనంగా పూజలు అందుకున్నారు. సోమవారం ఈ సందర్భంగా వినాయకుడికి గ్రామస్తులందరూ కలిసి ఘనంగా పూజలు చేశారు. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ ఏడాది కూడా వినాయకుడి లడ్డూ వేలం పాట నిర్వహించారు. ఈ వేలంలో పొట్ట రమేష్, కొజ్జెంకి యాదయ్య, గంగి శివశంకర్‌లు కలిసి రూ.3,25,001లకు లడ్డూను కైవసం చేసుకున్నారు. అనంతరం వినాయక నిమజ్జనం నిమిత్తం గ్రామస్తులు కలిసి ఊరేగింపుగా తీసుకెళ్లారు. అనంతరం అక్కడి నుంచి ఆటాపాటలతో వినాయకుని శోభయాత్ర ఘనంగా నిర్వహించి, నిమజ్జనం చేశారు.

ప్రజా హక్కుల పోరాట యోధుడు సీతారాం ఏచూరి





● సీఐటీయూ జిల్లా అధ్యక్షులు ఎన్ రాజు
● ఆమనగల్ లో సీఐటీయూ ఆధ్వర్యంలో కామ్రేడ్ సీతారాం ఏచూరి సంతాప సభ

నవతెలంగాణ-ఆమనగల్
కామ్రేడ్ సీతారాం ఏచూరి ప్రజా హక్కుల పోరాట యోధుడని సీఐటీయూ జిల్లా అధ్యక్షులు ఎన్ రాజు అన్నారు. సోమవారం ఆమనగల్ పట్టణంలో సీఐటీయూ ఆధ్వర్యంలో కామ్రేడ్ సీతారాం ఏచూరి సంతాప సభ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఆయన పాల్గొన్ని, స్థానిక నాయకులతో కలిసి ఏచూరి చిత్రపటానికి పూల మాలలు వేసి, ఘనంగా నివాళ్లులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విద్యార్థి దశ నుంచి తన జీవితం తుది వరకు ప్రజల పక్షాన పోరాడిన పోరాట యోధుడని గుర్తు చేశారు. భావి తరాలకు కామ్రేడ్ సీతారాం ఏచూరి స్ఫూర్తి ప్రదాత అని కొనియాడారు. సీపీఐ(ఎం) జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నికైన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. అలాంటి మహోన్నత వ్యక్తి ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. సీఐటీయూ ఆమనగల్ ఏరియా కన్వీనర్ జే.పెంటయ్య ఆధ్వర్యంలో జి.నరసింహ అధ్యక్షుని జరిగిన ఈ సమావేశంలో ఆమనగల్ కడ్తాల్ తలకొండపల్లి మాడ్గుల మండలాల సీఐటీయూ అధ్యక్ష కార్యదర్శులు, భవన నిర్మాణ కార్మికులు, గ్రామ పంచాయతీ కార్మికులు, మధ్యాహ్న భోజన కార్మికులు, హమాలి సంఘం సభ్యులు, నరసింహ, ముస్తఫా, పాండు, జంగయ్య, ఆశీర్వాదం, పద్మ, సఫియా, గోజీ, శ్రీశైలం, ఛత్రు తదితరులు పాల్గొన్నారు.

నిమజ్జనం ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలి

● సీఎల్ శ్రీనివాస్ యాదవ్

నవతెలంగాణ-తలకొండపల్లి
వినాయక నిమజ్జనం ప్రజలందరూ ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని బీఆర్ఎస్ సీనియర్ నాయకులు సీఎల్ శ్రీనివాస్ యాదవ్ సూచించారు. సోమవారం మండల పరిధిలోని వెల్జాల్ గ్రామంలోని భవాని మాత ఆలయంలోని వినాయకుడి నిమజ్జన వేడుకలు ఘనంగా నిర్వ హించారు. పలు గణేష్ మండపాలను సందర్శించి గణేష్‌నికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజలంతా సంతోషంతో కలిసి మెలిసి జరుపుకునే పండుగ వినాయక నవరాత్రులు అని అన్నారు. చివరి రోజు విష్ణువర్ధన్ యాదవ్ అన్న దానం చేపట్టారు. ఘనంగా నిమజ్జన కార్యక్రమం చేపట్టారు. స్థానిక సహదేవ సముద్రం చెరువులు నిమజ్జనం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీలు శ్రీనివాస్ మూర్తి, అంబాజీ,



విష్ణువర్ధన్, గోపాలకృష్ణ, సుధాకర్, సంపత్ కుమార్, శ్రీను, మల్లేష్ ఉన్నారు.







వినాయక నిమజ్జన ఏర్పాట్లు పరిశీలన

● భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాలి
● మోకిలా సీఐ వీరబాబు, ఎస్ఐ కోటేశ్వరరావు

నవతెలంగాణ-శంకర్‌పల్లి
శంకర్‌పల్లిలోని మోకిలా వినాయక నిమజ్జనానికి చేస్తున్న ఏర్పాట్లను మోకిలా సీఐ వీరబాబు, ఎస్ఐ కోటేశ్వరరావు, మోకిలా గ్రామ పెద్దలతో కలిసి సోమవారం పరిశీలించారు. అనంతరం వారు మాట్లాడుతూ శంకర్‌పల్లి , మోకిలా చుట్టు పక్కల గ్రామాల వారిగా జరుగుతున్న నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లను పరిశీలించినట్టు తెలిపారు. ప్రధానంగా ఉన్నటువంటి మూసి వాగు పరిశీలించినట్టు వెల్లడించారు. నిమజ్జనం చేసే వద్ద క్రేన్లను ఏర్పాటు చేయాలా వద్దా అని ఆలోచిస్తున్నట్టు వెల్లడించారు. అదేవిధంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా లైటింగ్ ఏర్పాటు కూడా చేస్తున్నట్టు తెలిపారు. వినాయకులను విగ్రహాలను దృష్టిలో పెట్టుకుని భారీ క్రేన్లను ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. నిమజ్జన సమయంలో ప్రజలు భక్తి భావంతో శోభయాత్ర జరపాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ గ్రామ అధ్యక్షుడు గౌండ్ర సత్యం, ఎం.లింగం, కుశలయ్య, జి.రాములు, శ్రీశైలం, ఎం.వెంకట్, కె. రాజు, కె. యాదయ్య, సిహెచ్. కృష్ణ సిబ్బంది తదితరులున్నారు.

మైసిగండిలో ఘనంగా వినాయక నిమజ్జనం





నవతెలంగాణ-ఆమనగల్
కడ్తాల్ మండలంలోని మైసిగండి గ్రామంలో వినాయక చవితి సందర్భంగా కొనసాగుతున్న గణపతి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా సోమవారం వినాయక నిమజ్జన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా విఘ్నేశ్వరుల వద్ద నిర్వహించిన కార్యక్రమాల్లో సీడబ్ల్యూసీ సభ్యులు, ఏఐసీసీ కార్యదర్శి డాక్టర్ చల్లా వంశీచంద్ రెడ్డి, కల్వకుర్తి శాసన సభ్యులు కసిరెడ్డి నారాయణరెడ్డి తదితరులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం టీపీసీసీ కార్యవర్గ సభ్యులు ఆయిళ్ళ శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన లడ్డూల వేలం పాటలో పెద్ద వినాయకుని లడ్డూ అత్యధిక ధర పలికింది. స్థానిక నాయకులు జాటావత్ రమేష్ నాయక్ అత్యధికంగా పాట పాడి రూ.3.50 లక్షలకు పెద్ద వినాయకుని లడ్డూను కైవసం చేసుకున్నారు. అనంతరం జరిగిన వినాయక నిమజ్జనంలో చిన్నా పెద్దా అనే తేడా లేకుండా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వినాయక కమిటీ చైర్మెన్ కేతావత్ హీరాసింగ్ నాయక్, మాజీ ఎంపీపీ కమ్లి మోత్యా నాయక్, మాజీ సర్పంచ్ తులసి రామ్ నాయక్, శేఖర్ గౌడ్, నాయకులు గూడూరు శ్రీనివాస్ రెడ్డి, యాట నర్సింహ ముదిరాజ్, బిచ్యా నాయక్, డోకూరి ప్రభాకర్ రెడ్డి, జగన్, జవాహర్ లాల్ నాయక్, రెడ్యా నాయక్, దుద్యనాయక్, సక్రి, రాజునాయక్, రాము నాయక్, తులసి రామ్‌నాయక్, పత్య నాయక్, సృజన్, సాయి, రాందాస్ నాయక్, బోని శంకర్, స్టాలిన్ కిషన్, వినోద్ నాయక్ పాల్గొన్నారు.



బైక్, డీసీఎం ఢీకొనడంతో ఇద్దరికి తీవ్రగాయాలు





నవతెలంగాణ-కేశంపేట
స్ప్లెండర్ బైకును డీసీఎం ఢీకొనడంతో ఇద్దరి వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన కేశంపేట మండలం గాంధీ శంకర్‌పల్లి గ్రామ సమీపంలో రహదారిపై సోమ వారం చోటు చేసుకుంది. తలకొండపల్లి గ్రామానికి చెందిన పసునూరి శ్రీధర్ చారి, కేశంపేట గ్రామానికి చెందిన దిదియ్యాల శివ కలిసి తలకొండపల్లి నుంచి టీఎస్ 06 ఇఇ 7740 నెంబర్ ఉన్నస్ప్లెండర్ బైక్ పై వెళ్లుతున్నారు. గాంధీ శంకర్‌పల్లి సమీపంలో రాగానే రహదారిపై ఏపీ 22 టీఏ 0076 ఉన్న డీసీఎం అతివేగంగా వచ్చి ఢీకొనడంతో వారిద్దరికీ తీవ్ర గాయాలు అయ్యాయి. విషయము తెలుసు కున్న కుటుంబ సభ్యులు శ్రీధర్ చారి, శివలను చికిత్స నిమిత్తం అంబు లెన్స్‌లో షాద్ నగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తర లించారు. మెరుగైన చికిత్స కోసం బుగ్గారెడ్డి ఆస్పత్రికి తరలించారు.

డీసీఎం డ్రైవర్ తుమ్మ కృష్ణయ్య అతివేగంగా డీసీఎంను నడుపడంతో ఈ ఘటన చోటు చేసు కుందనీ, ఆ వ్యక్తిపై చట్ట రీత్యా చర్యలు తీసుకుని, తమకు తగు న్యాయం చేయాలని బాధితుడు శివ సోదరుడు దిదియాల మహేష్ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ రాజ్‌కుమార్ తెలిపారు.



ప్రధాన మంత్రి మోడీని దీవిస్తున్న భరతమాత చిత్రం..!

నవతెలంగాణ-కొడంగల్
దౌల్తాబాద్ మండల పరిధిలోని యాంకి గ్రామానికి చెందిన డాక్టర్. సున్నపు అశోక్ ప్రధాని మోడీకి విభిన్నంగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. మంగళవారం దేశ ప్రధాని నరేంద్ర మోదీ 74వ జన్మదినోత్సవన్ని పురస్కరించుకొని తన జేబులో ఉన్న కలంతో మోదీని దీవిస్తున్న భరతమాత ఊహ చిత్రన్ని గీసి తన కళాఅభిమానాన్ని ప్రత్యేకంగా చాటుకున్నారు. ఈ సందర్భంగా అశోక్ గీసిన కార్టున్ బొమ్మ చూపరులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఈ చిత్రాన్ని చూసిన పలువురు స్థానికులు

వినాయక పూజలో పలువురు నేతలు



నవతెలంగాణ-శేరిలింగంపల్లి

కొండాపూర్ డివిజన్ పరిధిలోని అంజయ్యనగర్ సాగర సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయకుడి పూజా కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులతో నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్‌చార్జి వి.జగదీశ్వర్ గౌడ్ పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు సయ్య ద్‌గౌస్, భరత్, తెలంగాణ సాగర సంఘం అధ్యక్షులు శేఖర్‌సాగర్, గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు రవిసాగర్, నాయకులు విక్రమ్‌చారి, చంద్రకాంత్, శివగౌడ్, చెన్నయ్యసాగర్, నర్సింహ సాగర్, రవిసాగర్, రాజుసాగర్, సురేష్ సాగర్, సీతారాంసాగర్, మన్యం కొండసాగర్, శ్రీను సాగర్, ఆంజనేయులు సాగర్, రవీందర్‌సాగర్, కృష్ణసాగర్, నడిపి ఆంజనేయులు సాగర్ తదితరులు పాల్గొన్నారు.

మియాపూర్‌లో ఘనంగా గణపతి పూజలు



నవతెలంగాణ-మియాపూర్

మియాపూర్‌లోని మెట్రో లాస్ట్ పిల్లర్ వద్ద యోషితా హౌసింగ్ ఇన్ఫ్రా వారు 10వ రోజు ఘనంగా అన్నప్రసాద కార్యక్రమం నిర్వహించారు.మొదటి రోజు నుండి మొదలైన అన్నప్రసాదం పదవ రోజుకి చేరుకుంది. ఏటా తమ సంస్థ వినాయక చవితి వేడుకలు ఘనంగా నిర్వహిస్తామని అందులో భాగంగా అన్నదానం, పూజల అనంతరం ప్రసాదం అందజేస్తామని యోషిత హౌసింగ్ అండ్ ఇన్ఫ్రా ఎండీ కమలాకర్ తెలిపారు. కార్యక్రమంలో మియాపూర్ సీఐ దుర్గ రామలింగ ప్రసాద్, ఎస్సై వెంకటేశ్వర్లు, గనాది వెంకట్ పాల్గొన్నారు.

హామీలు అమలు చేస్తున్న ప్రభుత్వం

- కాంగ్రెస్ నాయకులు కొర్ర శ్రీనివాస్ నాయక్
- రూ.500 కే గ్యాస్ సిలిండర్ పంపిణీ



నవతెలంగాణ-మంచాల

ఎన్నికల్లో ఇచ్చిన హామీలను రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తుందని కాంగ్రెస్ నాయకులు, మాజీ ఎంపీపీ కొర్ర శ్రీనివాస్ నాయక్ అన్నారు. సోమవారం మండల పరిధిలోని లోయపల్లి గ్రామంలో రూ. 500కే గ్యాస్ సిలిండర్ పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహిళలకు సోమవారం రూ.500కే గ్యాస్ సిలిండర్ పథకం అమలు చేశారని తెలిపారు. మహిళలకు ఫ్రీ బస్సులు, ప్రతి కుటుంబానికీ రాజీవ ఆరోగ్యపథకం కింద రూ. 10లక్షలు, గృహజ్యోతి పథకం కింద ఇంటికి 200 యూనిట్లు విద్యుత్ ఫ్రీ, రైతులకు రూ.2 లక్షల వరకు రుణ మాఫీ, అక్టోబర్‌లో రైతు భరోసా కింద ఎకరం రూ.7500లు, ఇండ్లు లేని నిరుపేదలకు ఒక్కొక్కరికీ రూ.5 లక్షలు ఇస్తారని తెలిపారు. సీఎం.రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగా రెడ్డిల సహకారంతో ఇబ్రహీంపట్నం నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందన్నారు. కార్యక్రమంలో నాయకులు చెరుకు గణేష్‌గౌడ్, బావికాడి వెంకటేష్‌గౌడ్, నూతన గంటి లింగయ్య, భీముడు, తదితరులున్నారు.

'పాలకులకు ఉద్యమకారుల కుటుంబాల ఉసురుముడుతుంది'



నవతెలంగాణ-దోమ

తెలంగాణ ఉద్యమకారుల కుటుంబాల ఉసురు తెలంగాణ పాలకులకు ముడుతుందనీ తెలంగాణ ఉద్యమ వేదిక రాష్ట్ర కమిటీ నాయకులు అన్నారు. జిట్ట బాలకృష్ణా రెడ్డి సంతాప సభలో ఆయన మాట్లాడుతూ.. జిట్ట బాలకృష్ణారెడ్డికి ఏదో ఒక పదవి దక్కినా ఇంకొక 20 ఏండ్లు బతికేవాడని, తెలంగాణ ఉద్యమ వేదిక రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రామన్న అన్నారు. నేడే ఉద్యమకారుల గురించి బీఆర్ఎస్ నేడు పాలిస్తున్న కాంగ్రెస్ ఉద్యమకారుల గురించి ఆలోచించాలని మరొక్కసారి తెలంగాణ ఉద్యమ వేదిక విజ్ఞప్తి చేస్తుందన్నారు. ఉద్యమకారుల గురించి అన్ని పార్టీలు చర్చించాలని కోరుతూ జిట్ట బాలకృష్ణారెడ్డికి కన్నీటి నివాళులర్పించారు. కార్యక్రమంలో హర్యాన గవర్నర్ బండారు దత్తాత్రేయ, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మలిదశ ఉద్యమ నేత డాక్టర్ చెరుకు సుధాకర్, మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి, మాజీ హోంశాఖ మంత్రులు మహమూద్ అలీ, మాజీ ఎమ్మెల్యే చిడమర్తి లింగయ్య, శేఖర్ రెడ్డి, ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు దాసోజుల శ్రావణ్, పల్లెరవి గౌడ్, బీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ రాష్ట్ర నాయకులు, తెలంగాణ ఉద్యమకారులు తెలంగాణ ఉద్యమ వేదిక రాష్ట్ర కమిటీ నాయకులు కర్రసునీల్, బాబురావు, శివరాములు, నిమ్మలవీరన్న, జాంగిర్, ప్రసాద్, కోమ్రెడ్డి మురళి, తెలంగాణ ఉద్యమ వేదిక అన్ని జిల్లాల అధ్యక్షులు పాల్గొన్నారు.

మాజీ ఎంపీపీ గణేష్ మండపాల సందర్శన



నవతెలంగాణ-యాచారం

మండల పరిధిలోని నంది వనపర్తిలో నెలకొల్పిన గణేష్ మండపాలను మాజీ ఎంపీపీ రాచర్ల వెంకటేశ్వర్లు సోమవారం సందర్శించారు. అనంతరం గణేష్ స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గణేష్ మండపాల నిర్వాహకులు మాజీ ఎంపీపీ వెంకటేశ్వర్లును శాలువాతో ఘనంగా సన్మానించారు. శాలివాహన యువజన సంఘం గణేష్ మండప నిర్మాణానికి మూడేడ్ల వెంకట్ రెడ్డి 50 బస్తాల సిమెంటును ఆర్థిక సాయంగా అందించారు. అనంతరం కుమ్మరి సంఘం పెద్దలు వారికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు.

హాఫిజ్ పేట్‌లో ప్రశాంతంగా నిమజ్జనం



నవతెలంగాణ-శేరిలింగంపల్లి

ఓల్డ్ హాఫీజ్పేట్‌లోని హాఫీజ్ పేట్ చేరులో పెన్సిల్ ఆర్టిస్ట్ సోదరులు చిట్ల కుందన్ ముదిరాజ్, కార్తీక్ ముదిరాజ్, సాయి, మని, శివాజీ, భను వారి మిత్ర బృందం శ్రీ గణేష్ నిమజ్జనంలో పాల్గొన్నారు.



పరిగి పట్టణ కేంద్రంలోని బార్పేట్‌లోని శివాజీ సేన ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భారీ గణనాధుని సోమవారం నిమజ్జనం చేశారు. వినాయకుని మొదటి లడ్డును టి విజయ్ కుమార్ రూ.లక్ష 6 వేలకు కైవసం చేసుకున్నారు. పి.బాలకృష్ణారెడ్డి రూ.61,111 లకు కైవ సం చేస్తున్నారు.

నవతెలంగాణ-పరిగి

గందరగోళంగా శేరిలింగంపల్లి రాజకీయం

- ఎమ్మెల్యేలా..వీధి రౌడీలా అంటున్న ప్రజలు
- పాలనపై లేని శ్రద్ధ
- వ్యక్తి గత దాడులకు సిద్ధమైన నేతలు



ఇటీవల ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటివద్ద చోటుచేసుకున్న ఉద్రిత పరిస్థితి

నవతెలంగాణ-శేరిలింగంపల్లి

రాజకీయం అంటేనే ప్రజల్లో ఒక విధమైన భావన ఉంది. దాన్ని నిజం చేసేలా రాజకీయ నాయకులు వ్యవ హరిస్తున్నారు. అభివృద్ధిలో హైటెక్ నియోజకవర్గంగా పేరుగాంచిన శేరిలింగంపల్లి నియోజకవర్గం ఇప్పుడు ఇద్దరు ఎమ్మెల్యేలు ప్రవర్తిస్తున్న తీరుతో అంతే పేరు మారు మోగుతుంది. రాష్ట్ర రాజకీయా లను ఒక ఊపు ఊపిన ఘటన శేరిలింగంపల్లి నియోజకవర్గంలో జరిగిన విషయం తెలిసిందే. స్థానిక ఎమ్మెల్యేతో పాటు హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి కూడా ఇదే ప్రాంతంలో నివసిస్తుండడంతో గొడవకు ముఖ్య కారణమైంది. బీఆర్ఎస్ నుండి గెలిచిన ఇద్దరు ఎమ్మెల్యేలు రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే స్థానిక ఎమ్మెల్యే అందులో చేరాడు. ఇటీవల పీఏసీ చైర్మెన్‌గా ఎన్నికైన గాంధీ తాను బీఆర్ఎస్‌కు రాజీనామా చేయలేదని ప్రకటించాడు. అలాంటప్పుడు కాంగ్రెస్ కండువా ఎందుకు కప్పుకున్నా వాని గాంధీ ఇంటిపై గులాబీ జెండా ఎగుర వేస్తామని కౌసిక్ రెడ్డి ప్రకటించడంతో ఇద్దరి మధ్య గొడవ పెరి గింది. గాంధీ ఇంటికి వెళ్తానని కౌసిక్ రెడ్డి ప్రకటించ డంతో ఆవేశానికి లోనైన గాంధీ వర్గం 'నువ్వేంది మా ఇంటికొచ్చేది మేమే వస్తాం' అని కార్పొరేటర్లు అనుచరులతో కలిసి గాంధీ, కౌశిక్ రెడ్డి ఇంటిని ముట్టడించడానికి వెళ్లి నానా హంగామా చేశారు. ఇదంతా తెలుసుకున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో పాటు పలువురు ఎమ్మెల్యేలు కౌసిక్ రెడ్డి ఇంటికి వెళ్లి జరిగిన పరిస్థితి ని తెలుసుకున్నారు. అనంతరం గొడవ పెద్దది కాకూడదని గచ్చిబౌలి పోలీసులు బీఆరెఎస్ నేతలను అరెస్ట్ చేసి సుదూర పోలీస్ స్టేషన్‌కు తరిలించి వదిలేశారు. దీన్ని మరింత సీరియస్‌గా తీసుకున్న బీఆర్ఎస్ నేతలు గాంధీపై కక్ష తీర్చుకోవడానికి ప్రణాళికలు సిద్ధం చేసు కొని ఎలాగైనా గాంధీ ఇంటిని ముట్టడించడానికి సిద్ధమ వుతున్నారు. ఏ రోజు ఏం జరుగుతుందోనని పోలీసులు గాంధీ ఇంటి చుట్టూ గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.

తమ్మలోనిగూడలో మురికి నీటితో ఇబ్బందులు

- తాగునీటి పైపులో మురికి నీరు కలుస్తుందని మండిపాటు
- ఫిర్యాదు చేసినా పట్టించుకోని అధికారులు
- వచ్చే కంపు భరించలేకపోతున్నామని ఆవేదన
- సమస్యను పరిష్కరించాలని సీపీఐ(ఎం) నాయకుడు జంగారెడ్డి డిమాండ్



నవతెలంగాణ-యాచారం

మండల పరిధిలోని తమ్మలోనిగూడ ఎల్లమ్మ ఆల యం దగ్గర మురికి నీరు ఏరులై పారుతుంది. దాని పక్కనే ఊరిలోకి వచ్చే తాగునీటి పైపులైన పగిలి మురికి నీరు కలుస్తుందని సీపీఐ(ఎం) నాయకుడు శీలం జంగారెడ్డి సోమవారం తెలిపారు. తాగునీటి పైపులైన్‌లో మురికి నీరు కలిసి నిత్యం గ్రామస్తులు జ్వరం, వాంతులతో ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. వచ్చే మురికి నీటి కంపు వాసనతో భరించలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామ సెక్రెటరీ దృష్టికి తీసుకెళ్లిన పట్టించుకోవడంలేదని ఆరోపించారు. ఏ మురికి నేటితో నిత్యం దోమల బెడద విపరీతంగా ఉందని తెలిపారు. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా అధికారుల నుంచి స్పందన రావడంలేదని చెప్పారు. ఏ మురికి నీరు గ్రామంలో సరఫరా అయ్యే వాటర్ పైప్‌లైన్ లీకేజీ ద్వారా అందులో కలుస్తున్నాయని గుర్తు చేశారు. దీంతో గ్రామ ప్రజలు రాకపోకలకు ఏ మురికి నీరు ఇబ్బందిగా మారిందని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికైనా గ్రామ సెక్రెటరీ, సంబంధిత అధికారులు ఏ మురికి నీటి సమస్యకు పరిష్కారం చూపాలని జంగారెడ్డి డిమాండ్ చేశారు. ఈ సమస్యను పరిష్కరించకుంటే కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు.

రాజేంద్రనగర్ మసీదులో రక్తదాన శిబిరం

- చిల్కూరు బాలాజీ అర్చకులు రంగరాజన్ హాజరు
- వెల్లివిరిసిన మత సామరస్యం



నవతెలంగాణ-రాజేంద్రనగర్

మత సామరస్యం వెల్లివిరిసింది. సర్వమత సమానత్వంపై సానుకూల సందేశాన్ని పంపింది. సర్వమత సౌభ్రాతత్వాన్ని చాటి చెప్తూ హెల్పింగ్ హ్యాండ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మిలాద్ ఉన్ నబీ సందర్భంగా రాజేంద్రనగర్‌లోని మసీదు ఈ ముహమ్మద్ హుస్సేన్ వద్ద ఈ రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ రక్తదాన శిబిరానికి చిల్కూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు సీఎస్ రంగరాజన్ ఆలయ సిబ్బందితో కలిసి వచ్చారు. ఈ శిబిరంలో హిందూ, ముస్లింలు రక్తదానం చేశారు. రాష్ట్ర ఎంఎన్‌జే క్యాన్సర్ ఆస్పత్రిలో క్యాన్సర్‌తో బాధపడుతున్న చిన్నారుల కోసం రక్తాన్ని సమీకరించేందుకు ఈ రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ ఆస్పత్రిలో ప్రతిరోజూ దాదాపు వంద యూనిట్ల రక్తం అవసరమవుతుంది. ఇక్కడ సంవత్సరానికి దాదాపు 2500 పెద్ద, 4000 చిన్న శస్త్రచికిత్సలు జరుగుతాయి. చికిత్స సమయంలో రోగులకు రక్తమార్పిడి అవసరం పడుతుంది. క్యాన్సర్‌తో బాధపడుతున్న పిల్లలకు కీమోథెరపీ చేస్తున్నప్పుడు తరచూ రక్తమార్పిడి అవసరం. మెజారిటీ హిందూ కమ్యూనిటీ, ప్రధాన మైనారిటీ కమ్యూనిటీ మధ్య మతసామరస్యం, శాంతిని ప్రోత్సహించడంలో భాగంగా హెల్పింగ్ హ్యాండ్ ఫౌండేషన్, చిల్కూర్ బాలాజీ ఆలయం 5 ఏండ్లుగా కలిసి పని చేస్తుంది. సంఘ సంస్కర్తలు ఆలయ అర్చకులు రంగరాజన్, హెల్పింగ్ హ్యాండ్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు ముజ్తబా అస్కారీ ఇద్దరూ ఓయూలో ఇంజనీరింగ్ బ్యాచ్‌మేట్స్, పూజారికి రాఖీ కట్టిన సమయంలో దళిత మహిళకు వినికిడి యంత్రాలు అవసరమైన మహిళకు విషయంలో ఒకరికొకరు కనెక్ట్ అయ్యారు. 2019లో హెల్పింగ్ హ్యాండ్ ఫౌండేషన్ ఈ వినికిడి యంత్రాలను స్పాన్సర్ చేసింది. అప్పటి నుంచి వీరిద్దరూ విశ్వాసంతో సంబంధం లేకుండా వెనుకబడిన వర్గాల అభ్యున్నతి కోసం సామాజిక సంక్షేమ కార్యక్రమాలపై దృష్టి పెట్టారు. ఈ సందర్భంగా చిల్కూరు బాలాజీ ప్రధాన ఆలయ అర్చకులు రంగరాజన్ మాట్లాడుతూ..ముస్లిం సోదరుల కృషి అభినందనీయమన్నారు. రక్తదానం ఎంతో మంది జీవితాలను రక్షిస్తుందన్నారు. అత్యున్నత మానవీయ విలువలు, దయను బోధించిన ఇస్లాం ప్రవక్త జన్మదినోత్సవం కంటే గొప్ప రోజు ఏదీ ఉండదన్నారు. ఈ శిబిరంలో హిందువులు కూడా ముందుకు వచ్చి రక్తదానం చేయడం సంతోషదాయకం అన్నారు. హెల్పింగ్ హ్యాండ్ ఫౌండేషన్ ముజ్తబా హసన్ అస్కారీ మాట్లాడుతూ.. 10 ఏండ్లుగా ఈ క్యాన్సర్ ఆస్పత్రితో కలిసి పని చేస్తున్నామన్నారు. ఆస్పత్రి బ్లడ్ బ్యాంక్‌పై చాలా భారం ఉందన్నారు. ఈ రోజు చైల్డ్ క్యాన్సర్ రోగుల కోసం కనీసం 200 యూనిట్ల రక్తాన్ని దానం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. ఈ రక్తం ఆస్పత్రిలో ఉన్న రోగులకు ఉచితంగా అందించనున్నట్లు తెలిపారు.

మర్పల్లి మండలంలో ఘనంగా మిలాద్ ఉన్ నబీ



నవతెలంగాణ-మర్పల్లి

మండల కేంద్రంతో పాటు ఆయా గ్రామాల్లో సోమవారం ప్రేమ సహనం శాంతి ప్రబోధించిన మొహమ్మద్ ప్రవక్త జన్మ దినోత్సవాన్ని పురస్కరించుకొని ముస్లిం సోదరులు శాంతియుతంగా పెద్ద ఎత్తున వీధుల్లో భక్తిశ్రద్ధలతో ర్యాలీలు నిర్వహించారు. మండల కేంద్రంలో నూర్ మజీద్ నుండి మైబు సుభాని దర్గా మీదుగా సయ్యద్ పటేల్ దర్గా వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో పెద్దలు యువకులు పాల్గొన్నారు

ఓజోన్ పరిరక్షణ అవగాహనా దినోత్సవం



నవతెలంగాణ-శేరిలింగంపల్లి

ఈ సృష్టిలో సమస్త జీవకోటికి జీవాధారం ఓజోన్‌తోనే' అని ఆచార్య డి. కిషోర్ కుమార్ అన్నారు. ప్రపంచ ఓజోన్ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కన్వీనర్ తాడిబోయిన రామస్వామి యాదవ్ ఆధ్వర్యంలో గచ్చిబౌలి డివిజన్ పరిధిలో గల జవహర్ నవోదయ విద్యాలయనందు విద్యార్థినీ విద్యార్థులకు అవగాహనా కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఆచార్య. కిషోర్ కుమార్ సెంటర్ ఫర్ ఎర్త్, ఏషియన్ అండ్ ఎట్మాస్పియర్ సైన్సెస్, కేంద్రీయ విశ్వ విద్యాలయం, హైదరాబాదు వారు విచ్చేసి ఆయన మాట్లాడుతూ ఓజోన్ పొర యొక్క ప్రాముఖ్యత దానిని రక్షించవలసిన ఆవశ్యకత పై అవగాహన పెంచడానికి ఐక్యరాజ్యసమితి వారు ప్రతి సంవత్సరం ఒక నినాదంతో నిర్వహిస్తున్నారని అన్నారు. ప్రపంచ దేశాలు సెప్టెంబర్ 1వ తేదీ 2022వ సంవత్సరంన కిగాలీ ఎమండ్‌మెంట్‌ను అంగీకరిం చాయి. దీని ప్రకారం హెచ్‌సిఎఫ్. ఏ. వాడకం తగ్గించడం హెచ్‌సిఎఫ్ఏ. వాతావరణంలోకి ప్రవేశించకుండా అరికట్టడం. తద్వారా భూ తాపాన్ని తగ్గించడం. ఓజోన్ పొర సూర్యుని నుండి వచ్చే హానికరమైన అతినీలలోహిత కిరణాల నుండి భూమిని రక్షించే కవచంగా పనిచేస్తుంది. అడవులను నరికి వేయడం, కాలుష్యం పెరగడం వలన ఓజోన్ వాయువు రోజురోజుకూ తగ్గి పోతుంది. దీనివలన భూతాపం పెరగడం, వానలు కురవకపోవడం వంటి అనర్థాలను మనం ఎదుర్కొంటున్నాము. జవహర్ నవోదయ విద్యాలయ ప్రిన్సిపాల్ డి. విజయ భాస్కర్ అధ్యక్షత వహించారు. పిల్లలందరిచేత ఓజోన్ పరిరక్షణకు కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ మిత్రి, అధ్యాపకుడు శ్రీనివాసరావు ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు అమ్మయ్య చౌదరి తదితరులు పాల్గొన్నారు.

దాడి చేసిన వ్యక్తులపై

పోలీసులకు ఫిర్యాదు, కేసు నమోదు

నవతెలంగాణ-శంషాబాద్

దాడి చేసి గాయపరచిన వ్యక్తులపై కేసు నమోదైన ఘటన శంషాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో సోమవారం జరిగింది. స్టేషన్ హౌస్ ఆఫీసర్ కె. నరేందర్ రెడ్డి దగ్గర తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని కాచారం గ్రామానికి చెందిన కుమ్మరి శైలజ, ఆమె భర్త సురేష్ తమ 4 నెలల పాపతో కలిసి ఊట్‌పల్లిలో వున్న సురేష్ వాళ్ల బాబాయ్ రవీందర్ ఇంటికి వచ్చారు. ఆదివారం 15వ తేదీ సాయత్రం 06:30 గంటల సమయంలో ఊట్‌పల్లి గ్రామానికి చెందిన కుమ్మరి ఆరవింద్, కుమ్మరి ప్రదీప్‌లు కలిసి రవీందర్ ఇంటికి వచ్చారు. వారు సురేష్‌ను బూతు మాటలు తిడుతుంటే ఎందుకు మమ్మల్ని తిడుతున్నార ని అతను ప్రశ్నించాడు. కోపోద్రిక్తులైన వారిద్దరితో పాటు మరికొందరు కలిసి సురేష్ తలపై ఒక పైప్‌తో కొట్టడం వల్ల అతని తలకు రక్తగాయాల య్యాయి. అడ్డుకోబోయిన భార్య శైలజను కొట్టడమే కాకుండా 4 నెలల పాపను చంపుతామని బెదిరించి కారు అద్దాలు పగల గొట్టారు. దీంతో ఆమె కుమ్మరి అరవింద్, ప్రదీప్, మరికొంత మంది పై చర్య తీసుకోవాలని కోరుతూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

నిమజ్జనోత్సవాన్ని పశాంతంగా జరుపుకోవాలి

- బీఆర్ఎస్ రాజేంద్రనగర్ నియోజకవర్గం ఇన్‌చార్జి పి. కార్తీక్‌రెడ్డి



నవతెలంగాణ-శంషాబాద్

గణపతి నవరాత్రుల ఉత్సవాలలో భాగంగా నిర్వహిస్తున్న నిమజ్జనోత్సవం ప్రశాంతంగా జరుపుకోవాలని బీఆర్ఎస్ రాజేంద్రనగర్ నియోజకవర్గం ఇన్‌చార్జ్ పి. కార్తిక్ రెడ్డి అన్నారు. ఆదివారం రాత్రి శంషాబాద్ మండల పరిధిలోని కవ్వగూడ, నర్క్యాడ, చౌదరిగూడ గ్రామాల్లో ప్రతిష్టించిన గణపతులను ఆయన స్థానిక నాయకులతో కలిసి సందర్శించారు. మండపాల నిర్వాహకులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన సంస్కృతి సంప్రదాయాలలో భక్తి శ్రద్ధలతో ప్రశాంతంగా జరుపుకోవాలని సూచించారు. కార్యక్రమంలో మల్కారం పీఏసీఎస్ చైర్మెన్ బుర్కుంట సతీష్, డైరెక్టర్ హెచ్. శివాజీ, సీ హెచ్ రాజేందర్, వెంకట్ రెడ్డి, భాస్కర్ రమేష్ బి. మహేష్ నీరటీ కృష్ణ, మురళి, బూర్కుంట గోపాల్ బూర్కుంట సంజీవ, నాగేష్, మహేష్ యాదవ్, కొమ్ము గోపాల్, కొమ్ము జంగారావు కుక్కల సుదర్శన్ ప్రశాంత్ మామిళ్ళ మల్లేష్ యాదవ్, ప్రభాకర్ పాల్గొన్నారు.



గణపయ్యకు ఘనంగా పూజలు



నవతెలంగాణ-కుల్కచర్ల

మండలం ఇప్పాయిపల్లి గ్రామంలో హిందూ ఉత్సవకమిటీ ఆధ్వర్యంలో గణపయ్యకు ఘనంగా పూజలను నిర్వహించారు. నవరాత్రుల సందర్భంగా భక్తులు ప్రత్యేక పూజలు అన్నదాన కార్యక్రమాలను, సంప్రదాయ పద్ధతిలో భజనలను నిర్వహిస్తున్నారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు,గ్రామ ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.



అంబేద్కర్ కాలనీ లడ్డును రూ.51 వేలకు దక్కించుకున్న తక్కలి శేఖర్

నవతెలంగాణ-మర్పల్లి

మండల కేంద్రంలోని అంబేద్కర్ కాలనీ మండపంలో ఏర్పాటు చేసిన గణేష్ లడ్డును ఆదివారం రాత్రి జరిగిన వేలంపాటలో రూ.51 వేలకు తక్కలి శేఖర్ దక్కించుకున్నారు. అనంతరం ప్రశాంతవాతావరణంలో గణపతి ని నిమజ్జనాన్ని చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులంతా పాల్గొన్నారు.



తెలంగాణ తల్లి విగ్రహం స్థానంలో రాజీవ్‌గాంధీ విగ్రహావిష్కరణా?

కేటీఆర్ ఆగ్రహం

నేడు తెలంగాణ తల్లి విగ్రహాలకు పాలాభిషేకాలకు పిలుపు

నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్

తెలంగాణ తల్లి విగ్రహం స్థానంలో రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించడం పట్ల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ చర్యలకు నిరసనగా తెలంగాణ తల్లి విగ్రహాలకు పాలాభిషేకాలకు పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన వెంటనే సకల మర్యాదలతో రాజీవ్ గాంధీ విగ్రహాన్ని గాంధీభవన్‌కు తరలిస్తామని తెలిపారు. ఢిల్లీ పెద్దల మెప్పుకోసమే రేవంత్ రెడ్డి తెలంగాణ తల్లి ఆత్మను తాకట్టు పెట్టారని విమర్శించారు. ఇది తెలంగాణ అస్తిత్వాన్ని తాకట్టు పెట్టే సిగ్గుమాలిన చర్య అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర సచివాలయం, తెలంగాణ అమర జ్యోతి మధ్యలో ఉండాల్సిన తెలంగాణ తల్లి విగ్రహం స్థానంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెట్టడం సరికాదని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి చర్యకు నిరసనగా మంగళవారం రాష్ట్రంలోని అన్ని తెలంగాణ తల్లి విగ్రహాలకు పాలాభిషేకాలు నిర్వహించాలని పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపునిచ్చారు. తెలంగాణ తల్లిని అవమానించేలా కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన చర్యను ఎక్కడికక్కడ పార్టీ శ్రేణులతో సహా తెలంగాణ వాదులంతా వ్యతిరేకిస్తూ నిరసన తెలపాలని కోరారు. వెంటనే రేవంత్ రెడ్డి తాను చేసిన తప్పును సరిదిద్దుకోవాలని సూచించారు. లేదంటే కచ్చితంగా తెలంగాణ ప్రజలు సరైన సమయంలో బుద్ధి చెప్పటం ఖాయమని హెచ్చరించారు.

తెలంగాణ సచివాలయం, అమరజ్యోతి మధ్యలో తెలంగాణ తల్లి విగ్రహం ఉండాలని మాజీ సీఎం కేసీఆర్ 2023 జులైలోనే ఈ స్థలాన్ని ఎంపిక చేశారని కేటీఆర్ గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం కుసంస్కారంతో తెలంగాణ ఉద్యమానికి సంబంధం లేని వ్యక్తి విగ్రహాన్ని ఆ స్థలంలో ఏర్పాటు చేసిందని విమర్శించారు. తెలంగాణ ప్రజలు, తెలంగాణ మనోభావాల కన్నా కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఢిల్లీ బాసుల మెప్పు పొందటమే ముఖ్యమైందని దుయ్యబట్టారు. తెలంగాణ అస్తిత్వంతో పెట్టుకున్న వారికి రాజకీయ సమాధి తప్పదని హెచ్చరించారు. తెలంగాణ అస్తిత్వం, తెలంగాణ ప్రయోజనాల విషయంలో బీఆర్ఎస్ మాత్రమే రాజీలేని పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు.

డీసీఎం చక్రాల కింద పడి బాలుడు మృతి

- రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌లో ఘటన



నవతెలంగాణ-రాజేంద్రనగర్

ఆగి ఉన్న డీసీఎం వద్ద మూడేండ్ల బాలుడు ఆడుకుంటుండగా.. దాన్ని గమనించని తండ్రి.. డీసీఎం ముందుకు తీసుకొని వెళ్లడంతో చక్రాల కింద పడి బాలుడు మృతిచెందాడు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో సోమవారం జరిగింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కర్నూల్ జిల్లాకు చెందిన కృష్ణ కొంతకాలం కిందట తన కుటుంబంతో కలిసి బతుకుదెరువు కోసం వచ్చి రాజేంద్రనగర్‌లోని కిస్మత్‌పూర్ ప్రాంతంలో నివాసముంటున్నాడు. ఆయన స్థానికంగా సిమెంట్ ఇటుకలు తయారీ చేసే పరిశ్రమలో డీసీఎం నడిపిస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. అయితే సోమవారం ఇటుక బట్టీల వద్ద డీసీఎం కింద అతని కుమారుడు విగ్నేష్(3) ఆడుకుంటున్నాడు. ఇది గమనించని తండ్రి డీసీఎం స్టార్ట్ చేసి ముందుకు వెళ్లడంతో అతని కుమారుడు చక్రాల కిందపడి అక్కడికక్కడే మృతి చెందాడు. క్షణంలో జరిగిన ఈ ఘటనలో తన కొడుకును చనిపోవడంతో కృష్ణ కన్నీరు మున్నీరుగా రోధించాడు. బాలుడు డీసీఎం చక్రాల కింద ఆడుకుంటున్న విషయం తండ్రి గమనించకపోవడంతో ఈ ఘటన జరిగిందని పోలీసులు తెలిపారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

సౌర విప్లవంలో సువర్ణ అధ్యాయం సృష్టిద్దాం

(మొదటిపేజీ తరువాయి)

తర్వాత మొదటి వంద రోజుల్లో ప్రతి రంగాన్ని ఉపయోగించుకునేందుకు ప్రయత్నించామని చెప్పారు. రాబోయే వెయ్యి సంవత్సరాల్లో అభివృద్ధికి అవసరమైన పునాదిని వేసేందుకు భారత్ చర్యలు తీసుకుంటోందని చెప్పారు. అగ్ర స్థాయికి చేరడమొక్కటే లక్ష్యం కాదని, ఆ స్థాయిని నిలుపుకోవడం అన్నింటికంటే కీలకమని మోడీ వ్యాఖ్యానించారు. ఈ వంద రోజుల్లో మా ప్రాధాన్యతలేమిటి, పనిచేసే వేగం, స్థాయి ఏమిటో మీరు చూడగలరని అన్నారు. 2047కల్లా అభివృద్ధి చెందిన దేశంగా భారత్ నిలవాలంటే కావాల్సిన ఇంధన అవసరాలు ఏమిటో తెలుసునని, అయితే స్వంతంగా చమురు, గ్యాస్ వనరులు లేనందున, ఇంధనపరంగా స్వతంత్రులం కానందున సౌర, పవన, అణు, జల విద్యుత్‌లను బలోపేతం చేసుకుని మన భవిష్యత్‌ను నిర్మించుకోవాలని నిర్ణయించినట్లు మోడీ చెప్పారు. హరిత భవితవ్యం, నెట్ జీరో అనే పదాలు మనకు సంబంధించినంతవరకు కేవలం ఫ్యాన్సీ పదాలు కావని, వాటిని సాధించేందుకు మనం కట్టుబడి వున్నామని చెప్పారు. సౌర విద్యుత్ నగరాలుగా అయోధ్యతో పాటూ మరో 16 నగరాలను అభివృద్ధిపరచాలని ప్రభుత్వం భావిస్తోందని చెప్పారు. హరిత ఇంధన రంగంలో చాలా కీలకమైన నిర్ణయాలు తీసుకున్నామని చెప్పారు. పేదలకు ఏడు లక్షల ఇండ్లు కట్టాలని నిర్ణయం తీసుకున్నామని, రెండో పదవీ కాలం ముగిసే సరికి నాలుగు కోట్ల ఇళ్లు పూర్తయ్యాయని చెప్పారు. 500గిగావాట్ల పునర్వినియోగ ఇంధన లక్ష్యాన్ని సాధించేందుకు అనేక స్థాయిల్లో భారత్ కృషి చేస్తోందన్నారు. పీఎం సూర్య ముఫ్త్ బిజిలీ యోజన అనేది విశిష్టమైన పై కప్పు సౌర పథకమని చెప్పారు. ఇది పెట్టుకునేవారికి ప్రభుత్వం నిధులు అందిస్తుందన్నారు. ప్రతి ఇంటి పైకప్పు మీద సౌర ఫలకాల ఏర్పాటుకు సాయపడుతుందన్నారు.

అక్టోబర్‌లో కొత్త రేషన్‌కార్డులు

- హెల్త్‌కార్డులు కూడా
- అర్హతను ఖరారు చేసేందుకు త్వరలో మరో భేటీ
- రేషన్ కార్డుల అర్హతపై రాజకీయ పార్టీలకు లేఖలు : క్యాబినెట్ సబ్ కమిటీ

నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్

అక్టోబర్‌లో కొత్త రేషన్ కార్డుల ప్రక్రియ ప్రారంభం కానున్నది. దీనితో పాటు హెల్త్‌కార్డుల ప్రక్రియనూ మొదలు పెట్టనున్నారు. ఈ మేరకు కొత్త రేషన్ కార్డులు, హెల్త్ కార్డుల జారీపై సోమవారం హైదరాబాద్‌లోని జలసౌధలో జరిగిన మంత్రివర్గ ఉపసంఘం 4వ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రేషన్ కార్డుల జారీకి సంబంధించి తుది ప్రక్రియ, మార్గదర్శకాల ఖరారు ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా కమిటీ చైర్మెన్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న అర్హులైన కుటుంబాలకు రేషన్ కార్డు, హెల్త్‌కార్డులు విడివిడిగా అందజేయనున్నట్టు తెలిపారు. ప్రస్తుతం 89.96 లక్షల రేషన్ కార్డులు ఉండగా, 2,81,70,000 మంది లబ్దిదారులు ఉన్నట్టు చెప్పారు. కొత్త రేషన్ కార్డులు,హెల్త్ కార్డుల జారీపై విధి విధానాలు, ప్రస్తుతం ఉన్న పరిస్థితులు, నిబంధనలు, ఏ విధంగా సాఫీగా ముందుకు వెళ్లాలన్న అంశాలపై సమావేశంలో చర్చించినట్టు తెలిపారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ రేషన్ కార్డుల జారీ ప్రక్రియ ఎలా ఉండాలన్న అంశంపై రాజకీయ పార్టీలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఇప్పటికే లేఖలు రాశామని చెప్పారు. త్వరలోనే మరోసాటి సమావేశమై తెల్ల రేషన్ కార్డులకు ఎవరు అర్హులనే విషయంపై ఏకాభిప్రాయానికి రానున్నట్టు తెలిపారు. అర్హులైన ప్రతి కుటుంబానికి పారదర్శకంగా రేషన్ కార్డులు జారీ చేయనున్నట్టు తెలిపారు. ఇప్పటి వరకు 16 మంది ప్రజాప్రతినిధులు ఇచ్చిన సూచనలు, సలహాలపై చర్చించినట్టు తెలిపారు. ప్రధాన ప్రతిపక్ష బీఆర్ఎస్ ఇచ్చే సూచనల విషయంలో తాము ఎలాంటి భేషజాలకు పోకుండా పరిగణనలోకి తీసుకుంటామని స్పష్టం చేశారు. రేషన్ కార్డు, హెల్త్‌కార్డు రెండూ కూడా స్మార్ట్ కార్డులు జారీ చేయాలన్నదే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని పొంగులేటి వెల్లడించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, పౌర సరఫరాల శాఖ కమిషనర్ డీఎస్ చౌహాన్, సంయుక్త సంచాలకులు ప్రియాంక ఆల పాల్గొన్నారు.

ఆకేరు ఆక్రోశం.. మున్నేరు ఉక్రోషం

వరద కారణాలు అన్వేషిస్తున్న అధికారులు

- ఒకే ప్రాంతంలో కేంద్రీకరించి కురిసిన వర్షాలు
- ఆకేరు సామర్థ్యానికి రెట్టింపు స్థాయిలో ఉధృతి
- ఆ ప్రభావం మున్నేరుపై పడటం ఓ ముఖ్య కారణం
- మున్నేరుపై రెండేండ్ల క్రితం నిర్మించిన చెక్‌డ్యామ్‌తో బ్యాక్‌వాటర్ ఎఫెక్ట్
- రెండు మీటర్ల మేర పెరిగిన నీటిమట్టం..

సెప్టెంబర్ 1, 2024 ఖమ్మం నగరానికి ఓ చేదు జ్ఞాపకం. 80 ఏండ్లలో ఎప్పుడూ లేని విధంగా ఆ రోజు మున్నేరు ఉప్పొంగింది. ఖమ్మం నగరంతో పాటు ఖమ్మం రూరల్ మండలాన్ని ముంచెత్తింది. ఈ విపత్తుకు ప్రధాన కారణాలేంటి? రెండేండ్లుగా మున్నేరు ఎందుకు ఉగ్రరూపం దాల్చుతోంది.. దీన్ని ఎదుర్కోవడం ఎలా..? మున్నేరు ముంపు వెనుక కారణాలపై అధికారులు అన్వేషణ మొదలుపెట్టారు.





నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి

ఈనెల ఒకటో తేదీ, గతేడాది జులై 27వ తేదీన మున్నేరు ఉప్పొంగి ఖమ్మం నగరంతో పాటు సరిహద్దు ఖమ్మం రూరల్ మండలంలోని ఏటి పరివాహక ప్రాంతాలను ముంచెత్తింది. 80 ఏండ్ల చరిత్రలో ఎన్నడూ లేని విధంగా సెప్టెంబర్ 1న ఖమ్మం పరిసరాలు ముంపునకు గురయ్యాయి. దీని ప్రభావంతో ఖమ్మం నగరంతో పాటు పాలేరు నియోజకవర్గంలోని 20 కాలనీలకు చెందిన సుమారు 9000 కుటుంబాలు, ఆకేరు పరిసరాలతో కలుపుకుంటే మొత్తంగా 15వేల కుటుంబాలు సర్వస్వం కోల్పోయాయి. ఈ వరదలకు రూ.300 కోట్లకు పైగా ప్రభుత్వ ప్రయివేటు ఆస్తులు నీటిపాలయ్యాయని అధికారులు ప్రాథమిక అంచనా వేశారు. వరదల వల్ల ఒక్కో కుటుంబానికి రూ.2నుంచి 5లక్షలకు పైగా నష్టం వాటిల్లింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఆకేరు పోటెత్తడంతో దాని ప్రభావం మున్నేరుపై పడింది. తద్వారా మున్నేరు ఖమ్మం పరిసరాల్లో 32.6 అడుగుల ఎత్తుకు పైగా ప్రవహించడంతో తీరని నష్టం చోటుచేసుకుంది. ఈ వరదలకు అసలు కారణాలేంటో తెలుసుకునే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. గతేడాది జులై 27వ తేదీన 107.600 హై ఫ్లడ్ లెవల్ (హెచ్ఎఫ్ఎల్) నమోదు కాగా, ఈ ఏడాది 111.670 మ్యాక్సిమమ్ ఫ్లడ్ లెవల్ (ఎంఎఫ్ఎల్) నమోదవడం గమనార్హం.

ఆకేరు ఆక్రోశం

ప్రాథమిక అంచనాల ప్రకారం మున్నేరు ముంపునకు ఆకేరు పరివాహకంలో కేంద్రీకృతమై కురిసిన వర్షాలే కారణమని తెలుస్తోంది. వరంగల్ సమీపంలోని వర్ధన్నపేట పరిసరాల నుంచి మొదలయ్యే ఆకేరు.. ఖమ్మం రూరల్ మండలం తీర్థాల వద్ద మున్నేరులో కలుస్తుంది. ఆకేరు పరిసరాల్లో ఆగస్టు 31, సెప్టెంబర్ 1న 45 సెం.మీ వర్షపాతం నమోదైంది. తద్వారా ఆకేరు గరిష్ట నీటి సామర్థ్యం 2.8 లక్షల క్యూసెక్కులు కాగా మొన్న రెట్టింపు స్థాయిలో 4 లక్షల క్యూసెక్కుల నీరు ప్రవహించింది. అనేక చెరువులు, కుంటలకు గండ్లు పడ్డాయి. ఆ నీరంతా మున్నేరులో కలవడంతో నదీ సామర్థ్యానికి మించి 32.6 అడుగులకు పైగా ఎత్తుతో మున్నేరు ప్రవహించింది. ఖమ్మం సరిహద్దుల్లోని మున్నేరు పరిసరాల్లో గత పదేండ్లలో నిర్మించిన ప్రభుత్వ, ప్రయివేటు అక్రమ నిర్మాణాలే వరద బీభత్సానికి కారణమని అధికారులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. దీనికి సంబంధించిన రిపోర్టును ఇరిగేషన్ అధికారులు ఇప్పటికే ప్రభుత్వానికి సమర్పించినట్టు తెలుస్తోంది.

ప్రకాశ్‌నగర్ చెక్‌డ్యామే కారణం..!

రెండేండ్ల నుంచి మున్నేరు వరదలకు పరివాహక ప్రాంతాలు ముంపునకు గురవడానికి ప్రధానంగా ప్రకాశ్‌నగర్ వద్ద నిర్మించిన చెక్‌డ్యామే కారణమని అధికారులు రిపోర్టులో పేర్కొన్నట్టు సమాచారం. ఈ చెక్‌డ్యామ్‌కు తోడు మరికొన్ని ప్రయివేటు అక్రమ నిర్మాణాల కారణంగా వరద నీరు వెనక్కు తన్ని మున్నేరు పరిసరాలు ముంపునకు గురవుతున్నాయని రిపోర్టులో పేర్కొన్నారని తెలిసింది. ఈ చెక్‌డ్యామ్ ప్రభావంతో మొన్నటి వరదలకు బ్యాక్‌వాటర్ రెండు మీటర్లకు పైగా వెనక్కు తన్నిందని సంబంధిత శాఖ అధికారులు నిర్ధారించారు. ఈ నేపథ్యంలో 2021 బీఆర్ఎస్ హయాంలో రూ.8 కోట్ల వ్యయంతో 8 ఫీట్ల ఎత్తుతో నిర్మించిన ఈ చెక్‌డ్యామ్‌ను తొలగించడమో లేదంటే ఎత్తు తగ్గించడమో చేయాలని నిర్ధారించినట్టు సమాచారం. ఇప్పటికే వరద ప్రభావంతో ప్రకాశ్‌నగర్ బ్రిడ్జి దెబ్బతిన్నది. ఖమ్మం నగరంలో మూడు బ్రిడ్జీలు ఒకే ఎత్తుతో ఉండగా ఈ చెక్ డ్యామ్ ప్రభావంతోనే ప్రకాశ్‌నగర్ బ్రిడ్జికి ముప్పు వాటిల్లిందని అధికారులు నిర్ధారించారు. ఆర్నెళ్ల పాటు ఈ వంతెనపై రాకపోకలను నిషేధించి రిపేర్ పనులు చేపడుతున్నారు.

భవిష్యత్తులో ఈ ప్రభావం మరికొన్ని బ్రిడ్జీలపై పడే ఆస్కారం ఉండటంతో ఈ చెక్‌డ్యామ్‌ను తొలగించడంతో పాటు బఫర్‌జోన్ నిబంధనలకు విరుద్ధంగా ఉన్న ప్రయివేటు నిర్మాణాలైన ఫంక్షన్‌హాల్స్, అపార్టుమెంట్లు, కాలేజీలు, చర్చీలు, ఆలయాలు, శ్మశానాలు వంటి వాటిపై సైతం చర్యలు తీసుకోవాలని అధికారులు సూచించినట్టు సమాచారం.

ఆర్‌సీసీ వాల్ ఎత్తు, విస్తరణపైనా అధ్యయనం

గతేడాది వరదలను దృష్టిలో పెట్టుకుని మున్నేరుకు ఇరువైపులా ఖమ్మం, పాలేరు నియోజక వర్గాల్లో 17 కి.మీ మేర 31 ఫీట్ల ఎత్తుతో రిటైనింగ్ వాల్ నిర్మించాలని నిర్ధారించారు. దీనికి రూ.650 కోట్లు కూడా మంజూరు చేశారు. టెండర్లు పూర్తయ్యి పనులు కూడా ప్రారంభమయ్యాయి. అయితే ఈసారి వరద 31 ఫీట్లకు పైగా రావడంతో భవిష్యత్తు వందేండ్ల నగర విస్తీర్ణాన్ని దృష్టిలో పెట్టుకుని నిర్మించే ఈ రిటైనింగ్ వాల్‌పై నీటిపారుదల శాఖ మరోసారి సమీక్ష చేస్తోంది. వాల్ ఎత్తు పెంచడంతో పాటు గోడగోడకు మధ్య గతంలో 300 మీటర్ల విస్తీర్ణం పెట్టారు. దాన్ని మరింతగా విస్తరించాలనే దిశగా చర్చిస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వరదల పరిశీలనకు వచ్చిన సమయంలో ఇంజనీర్ల అధ్యయనం తర్వాత ఆర్‌సీసీ వాల్ ఎత్తు, విడ్త్ పెంపుపై నిర్ణయం తీసుకుంటామని ప్రకటించారు. ఒకవేళ ఆర్‌సీసీ వాల్ ఎత్తు పెంచితే బ్రిడ్జీలపై ప్రభావం పడే ఆస్కారం ఉన్న నేపథ్యంలో ఇంజనీర్లు ప్రత్యామ్నాయ మార్గాలపై చర్చిస్తున్నారు.

తెలుగు రాష్ట్రాలకు రెండు వందేభారత్ రైళ్లు

(మొదటిపేజీ తరువాయి)

మార్గంలో మొదటిది. దీంతో పాటు నాగ్‌పూర్-సికింద్రాబాద్ వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ను కూడా మోడీ ప్రారంభించారు. ఇది 19వ తేదీ నుంచి ప్రయాణికులకు అందుబాటులోకి రానుంది.దుర్గ్-విశాఖపట్నం (20829) వందే భారత్.. దుర్గ్ నుంచి వారానికి 6 రోజులు(గురువారాలు మినహా) 05.45 గంటలకు బయలుదేరుతుంది. అదే రోజు 13.45 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో విశాఖపట్నం-దుర్గ్ (20830) వందే భారత్ విశాఖపట్నం నుంచి వారానికి 6 రోజులు (గురువారాలు మినహా) 14.50 గంటలకు బయలుదేరుతుంది. అదే రోజు రాత్రి 22.50 గంటలకు దుర్గ్ చేరుకుంటుంది. ఈ నెల 20 నుంచి ఈ రైలు క్రమంగార తిరగనుంది.

వందేభారత్ రైళ్ల ప్రారంభం సందర్భంగా ప్రధాని మోడీ మాట్లాడుతూ.. మూడోసారి అధికారంలోకి వచ్చిన తొలి 100 రోజుల్లోనే ప్రతిపక్షాలు తనను అనేకసార్లు ఎగతాళి చేశాయన్నారు. అయితే, ప్రతిపక్షాల అవమానాలకు స్పందించకూడదని తాను నిర్ణయించుకున్నట్టు తెలిపారు. వంద రోజుల ప్రభుత్వ ప్రణాళికను పూర్తి చేయడంపైనే దష్టి సారించానని తెలిపారు.

"దేశాభివద్ధి కోసం ఎలాంటి అవకాశం వదులుకోలేదు. విదేశాల్లోనూ మన అభివద్ధి కోసం ప్రయత్నాలు జరిగాయి. ఈ వంద రోజుల్లో రూ. 15 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులు ప్రారంభమయ్యాయి. 3 కోట్ల ఇండ్లు నిర్మిస్తామని హామీ ఇచ్చాం. వేగంగా ఆ పనులు చేపడతాం. గ్రామ, పట్టణ ప్రజల జీవనాన్ని మెరుగుపరచడంపై దష్టి సారిస్తున్నాం" అని ఈ సందర్భంగా మోడీ పేర్కొన్నారు. ఒకవైపు దేశంలోని ప్రతి పౌరుడు ప్రపంచంలో భారత్‌కు బ్రాండ్ అంబాసిడర్ కావాలని కోరుకుంటుంటే.. మరోవైపు కొంతమంది మాత్రం తప్పుడు పనులు చేస్తూ.. దేశ సమైక్యతపై దాడి చేస్తున్నారని విమర్శించారు. ఈ శతాబ్దం మన దేశానికి బంగారు కాలమని.. వచ్చే 25 ఏండ్లలో భారత్‌ను అభివద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దుతామని ప్రధాని ధీమా వ్యక్తం చేశారు.

చరిత్ర తెలుసుకుని మాట్లాడాలి

(మొదటిపేజీ తరువాయి)

పొలిమేరలు దాటించి తరిమి కొట్టేందుకు కాంగ్రెస్ కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. గాడిదలకు, సన్నాసులకు గాంధీల చరిత్ర ఏం తెలుసని సీఎం చమత్కరించారు. స్వాతంత్రోద్యమ సమయంలో నెహ్రూ పదేండ్లు జైలు జీవితం గడిపారని చెప్పారు. దేశ తొలి ప్రధానిగా 563 సంస్థానాలను ఆయన దేశంలో విలీనం చేశారని గుర్తు చేశారు. తొలినాళ్లలో విద్యా సాగునీటి రంగానికి ప్రాధాన్యతనిచ్చి ఉన్నత విద్యా సంస్థలు, సాగునీటి ప్రాజెక్టులు నెలకొల్పారని చెప్పారు. తెలుగు రైతులకు సాగునీరందిస్తున్న నాగార్జున సాగర్, శ్రీశైలం, శ్రీరాంసాగర్ ప్రాజెక్టులు నెహ్రూ హయాంలో కట్టినవేనని సీఎం గుర్తు చేశారు. ఇందిరాగాంధీ కాలంలో తీసుకొచ్చిన రాజభరణాల రద్దు, బ్యాంకుల జాతీయాకరణ, సీలింగ్ యాక్ట్ వల్ల దేశంలో కోట్లాది మంది పేదలకు మేలు జరిగిందన్నారు. రాష్ట్రంలో 25 లక్షల ఎకరాల అసైన్డ్ భూములపై పేదలకు హక్కులు కల్పించామని చెప్పారు. 18 ఏండ్లకే ఓటు హక్కు, స్థానిక సంస్థలకు నేరుగా నిధులు, మహిళా రిజర్వేషన్లు రాజీవ్‌గాంధీ ప్రధానిగా ఉన్నప్పుడే సాధ్యమయ్యాయని వివరించారు. ఆయన దేశానికి కంప్యూటర్‌ను పరిచయం చేయకుంటే కేటీఆర్ అమెరికా పోయి చదివేటోడు కాదనీ, గుంటూరులో ఇడ్లీ, వడ అమ్ముకునేటోడని విమర్శించారు.

మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ త్యాగాల కుటుంబం గురించి మాట్లాడే హక్కు దోపిడీ కుటుంబానికి లేదన్నారు. పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ మాట్లాడుతూ రాజీవ్‌గాంధీ స్ఫూర్తితో పరిపాలన చేయాలనే ఉద్దేశంతో ఆయన విగ్రహాన్ని సచివాలయం ముందు సీఎం నెలకొల్పారని అన్నారు. రాజీవ్‌గాంధీ విగ్రహ రూపశిల్పి రమణా రెడ్డిని ఈ సందర్భంగా సీఎం, మంత్రులు సన్మానించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ ఇన్‌చార్జి దీప్‌దాస్ మున్షి, మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, డి శ్రీధర్‌బాబు, సీతక్క, కొండా సురేఖ, తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు, ప్రభుత్వ సలహాదారులు కేకే, వేంనరేందర్‌రెడ్డి, మేయర్ గద్వాల విజయలక్ష్మి, స్థానిక ఎమ్మెల్యే దానం నాగేందర్ తదితరులు పాల్గొన్నారు.

లాల్ నీల్ ఐక్యతకు వారధి బొజ్జా తారకం

- వర్ధంతిసభలో గద్దం జాన్సీ, స్కైలాబ్ బాబు



నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్

లాల్‌నీల్ ఐక్యతకు వారధిగా బొజ్జతారకం ఎంతో కృషి చేశారని కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి స్కైలాబ్‌బాబు, దళిత స్త్రీ విముక్తి జాతీయ కన్వీనర్ గద్దం ఝాన్సీ తెలిపారు. సోమవారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆర్‌పీఐ అధ్యక్షులు జన్ను సాంబయ్య అధ్యక్షతన తారకం వర్ధంతి సభను నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కారంచేడు, చుండూరుల నుంచి లక్షింపేట వరకు తాను మరణించే వరకు దళితులపై దాష్టీకాలను ఖండిస్తూ ప్రత్యక్ష వుద్యమాలు నిర్మించారని తెలిపారు. కుల, వర్గ ఉద్యమాలు జమిలిగా నడపాలనీ, లాల్ నీల్ శక్తుల ఐక్యతకు వారధిగా నిలిచారని పేర్కొన్నారు.ఆయన నేటి తరానికి స్ఫూర్తి ప్రదాత అని తెలిపారు.1990 దశాబ్దంలోనే " కులము - వర్గము" అనే చారిత్రాత్మక సిద్ధాంత గ్రంధాన్ని రాశారని గుర్తు చేశారు. దేశంలో వర్గం ప్రాధాన్యతతో పాటు , కులం ప్రాధాన్యత గురించి ప్రస్తావించారని పేర్కొన్నారు. దళిత- వామపక్ష ఉద్యమాలు విద్వేష రహితంగా కలిసి పనిచేయకపోతే దేశానికి భవిష్యత్తు లేదని విశ్వసించారని గుర్తు చేశారు. ఆయన పీడిత వర్గ ఐక్యత, సామాజిక న్యాయం కోసం కృషి చేశారని తెలిపారు. కార్యక్రమంలో ఆలిండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కాడారం వినయ్ కుమార్ ఆర్‌పీఐ రాష్ట్ర కార్యదర్శి అంకేశ్వరపు రమేష్, ఉపాధ్యక్షులు నక్క భిక్షపతి, కార్యదర్శి పార్నంది రమేష్ చంద్ర, మహిళా నాయకురాలు పీసరి రజిత, షాహిదా బేగం, బాణాల మరియ తదితరులు పాల్గొన్నారు.

నిమజ్జనం పూర్తయ్యే వరకు అప్రమత్తం

(మొదటిపేజీ తరువాయి)

బండ్‌తో పాటు ప్రధాన మండపాలు, చెరువుల వద్ద ప్రత్యేక పర్యవేక్షణ ఉండాలని సూచించారు. బ్లైండ్ స్పాట్స్, హాట్ స్పాట్స్‌లకు సంబంధించి రికార్డులు మెయింటెన్ చేయడంతో పాటు సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు. సిబ్బందికి ప్రతీ గంటకోసారి కమాండ్ కంట్రోల్ నుంచి సూచనలు ఇచ్చి అప్రమత్తం చేయాలని సూచించారు. గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా 733 సీసీ కెమెరాలతో నిమజ్జన ప్రక్రియను పర్యవేక్షిస్తున్నట్టు ముఖ్యమంత్రికి నగర పోలీస్ కమిషనర్ సివి. ఆనంద్ ఈ సందర్భంగా వివరించారు.

స్నేహితుని భార్యపై లైంగికదాడికి యత్నం

- తిరస్కరించడంతో గొంతు నులిమి హత్య
- కేసును ఛేదించిన పోలీసులు
- నిందితుని అరెస్టు, రిమాండ్
- వివరాలు వెల్లడించిన శంషాబాద్ ఏసీపీ, సీఐ



నవతెలంగాణ-కొత్తూరు

స్నేహితుని భార్యపై లైంగికదాడికి యత్నించి హత్య చేసిన నిందితున్ని సోమవారం పోలీసులు అరెస్ట్‌చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ నెల 12వ తేదీ జరిగిన ఈ ఘటనపై మృతురాలి కూతురు రేణుక ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టి వారం రోజుల్లోనే నిందితుడిని పట్టుకున్నారు. కేసుకు సంబంధించిన వివరాలను శంషాబాద్ ఏసీపీ శ్రీనివాసరావు, సీఐ నరసింహారావు సోమవారం మీడియాకు వెల్లడించారు. రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలంలోని ఇముల్ నర్వ గ్రామానికి చెందిన యాదమ్మ (45) భర్త ఐదేండ్ల క్రితం అనారోగ్యంతో మృతి చెందాడు. వారికి ఇద్దరు కుమార్తెలు ఉండగా కొత్తూరులోని లేబర్ అడ్డా మీద యాదమ్మ పనులు చేసుకుంటూ తన ఇద్దరు కూతుర్ల పెండ్లిండ్లు చేసింది. అయితే పని ప్రదేశంలో ఆమెకు ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లాకు చెందిన రామారావుతో పరిచయం ఏర్పడింది. ఇద్దరు కలిసి స్థానికంగా ఇల్లు అద్దెకు తీసుకుని ఉంటున్నారు. వీరిద్దరూ నిందితుడు మేస్త్రి బాబురావు దగ్గర పనులు చేసేవారు. కాగా, యాదమ్మపై కన్నేసిన బాబురావు ఆమెను ఎలాగైనా లొంగదీసుకోవాలని ఆమెతో చనువుగా ఉంటూ దగ్గరయ్యే ప్రయత్నం చేసేవాడు. ఈ క్రమంలోనే రామారావు సొంత పనుల మీద తన స్వగ్రామానికి వెళ్లాడు. ఇదే అవకాశంగా భావించిన బాబురావు కల్లు ప్యాకెట్‌తో ఈ నెల 12వ తేదీ ఉదయం యాదమ్మ ఇంటికి వెళ్లాడు. అలాగే సాయంత్రం మరొక కల్లు ప్యాకెట్, మద్యం బాటిల్‌తో ఆమె ఇంటికి వెళ్లగా.. ఇద్దరూ కలిసి మద్యం తాగారు. అనంతరం ఆమెపై లైంగికదాడికి యత్నించగా తిరస్కరించింది. దాంతో ఎక్కడ విషయం బయటికి వస్తుందేమోనని భయపడి ఆమె మొహంపై పిడుగులు గుద్ది, గొంతు నులిమి హత్య చేశారు. అనంతరం నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుడిని పట్టుకుని విచారించగా హత్య చేసినట్టు ఒప్పుకున్నాడు. అతన్ని అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించారు. ఈ సమావేశంలో ఎస్ఐ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

2035 నాటికి 40 వేల మెగావాట్ల గ్రీన్ పవర్ ఉత్పత్తి

- దానికోసం సమగ్ర ఇంధన విధానం
- తెలంగాణలో పెట్టుబడులు పెట్టండి : ప్రపంచ 4వ పునరుత్పాదక విద్యుత్ పెట్టుబడిదారుల సమ్మేళనంలో డిప్యూటీ సీఎం భట్టి

నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో

తెలంగాణ రాష్ట్రంలో 2035 నాటికి 40 మెగావాట్ల గ్రీన్ పవర్‌ను ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని ఉప ముఖ్యమంత్రి, విద్యుత్, ఆర్థిక శాఖల మంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. సోమవారం గుజరాత్‌లోని గాంధీనగర్ మహాత్మా మందిర్ కన్వెన్షన్ అండ్ ఎగ్జిబిషన్ సెంటర్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన ప్రారంభమైన నాల్గవ ప్రపంచ గ్రీన్ పవర్ పెట్టుబడిదారుల సమ్మేళనం, ఎగ్జిబిషన్ సందర్భంగా ఏర్పాటైన సభలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో గ్రీన్ పవర్ ఉత్పత్తికి ఉన్న మార్గాలు, రాష్ట్ర ప్రభుత్వ విధానాలను ఆయన వివరించారు. రాష్ట్రంలో రానున్న ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ సిటీ, ఫోర్త్ సిటీ, మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టులు, గ్రీనపవర్‌తో ముడిపడి ఉన్నాయని వివరించారు. దానికి అవసరమైన వనరులు, నైపుణ్యం పుష్కలంగా ఉన్నాయని తెలిపారు. 300 రోజులకు పైగా ఉండే సూర్యరశ్మితో దాదాపు 26.4 గిగావాట్ల సామర్థ్యాన్ని అంచనా వేస్తున్నామన్నారు. భారతదేశంలో బలంగా గాలులు వీచే మొదటి ఎనిమిది రాష్ట్రాల్లో తెలంగాణ ఉందనీ, ఇక్కడ 150 మీటర్ల వద్ద దాదాపు 54 గిగావాట్ల గాలి సామర్థ్యం లభిస్తుందని తెలిపారు. శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల్లో పంప్డ్ స్టోరేజ్ ద్వారా విద్యుదుత్పత్తికి అవకాశాలున్నాయని చెప్పారు. రిజర్వాయర్లు, పాడుబడిన గనుల్లో నది, దాని వెలుపల పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టులు చేపట్టొచ్చని అన్నారు. హైడ్రోజన్, జియో థర్మల్, మినీ హైడల్ విద్యుదుత్పత్తికి అవకాశాలున్నాయని తెలిపారు. గ్రీన్ పవర్ ప్రాజెక్టులను ప్రోత్సహించడానికి సమగ్ర గ్రీన్ పవర్ ఎనర్జీ పాలసీని అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర డిస్కంల సీఎమ్‌డీలు ముషారఫ్ ఫారూఖీ, వరుణ్‌రెడ్డి, రెడ్కో చైర్మెన్ వావిళ్ల అనీల తదితరులు పాల్గొన్నారు. పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

పెట్టుబడిదారులతో భేటీ

నాలుగురోజులు జరిగే ఈ సదస్సులో ఔత్సాహిక పెట్టుబడిదారులు, కంపెనీల ప్రతినిధులతో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఆయా కంపెనీల చైర్మెన్లు, మేనేజింగ్ డైరెక్టర్లు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు, కంపెనీల ప్రతినిధులతో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. ఈ భేటీలో పలు స్వదేశీ, విదేశీ సంస్థల ప్రతినిధులు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి వ్యక్తం చేశారు.

సమర్థవంతమైన ఆదేశాలు జారీ చేయాలి

- సీజేఐ చంద్రచూడ్‌కు వెయ్యిమందికి పైగా ప్రముఖులు, సంస్థల లేఖ
- సుమోటోగా తీసుకున్నా ఇంత జాప్యమా ?

ముంబయి : ఆర్‌జీకార్ ఆస్పత్రిలో జరిగిన జూనియర్ డాక్టర్‌పై లైంగికదాడి, హత్య కేసులో సమర్థవంతమైన న్యాయపరమైన ఆదేశాలను జారీ చేయాలని కోరుతూ పౌర సంఘాలు, ప్రముఖులు, మేధావులు భారత ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్‌కు ఆదివారం లేఖ రాశారు. వెయ్యి మందికి పైగా ప్రముఖులు, 55 సంస్థలు ఈ బహిరంగ లేఖ రాశాయి. సౌత్ ఆసియన్ సాలిడారిటీ కలెక్టివ్, వేవ్ ఫౌండేషన్, లాయర్స్ కలెక్టివ్, సీపీఐ(ఎం), ఆదివాసీ మహిళల నెట్‌వర్క్ వంటి సంస్థలు ఇందులో వున్నాయి. రేపిస్టులను, హంతకులను గుర్తించి, అరెస్టు చేసి, కఠినంగా శిక్షించడంతో సహా ప్రధానంగా 9 డిమాండ్లను ఆ లేఖలో ప్రస్తావించారు. జాతీయ టాస్క్ ఫోర్స్ (ఎన్‌టిఎఫ్) కూర్పును సుప్రీంకోర్టు మార్చాలని కోరారు. ఆరోగ్య రంగంలో వ్యవస్థాగతమైన లోపాలు, లొసుగులు, అవినీతి రాకెట్ల గురించి తెలుసుకోవడానికి సమర్థవంతమైన రీతిలో నిజ నిర్ధారణ జరగడానికి వీలుగా ఈ టాస్క్ ఫోర్స్‌లో డాక్టర్లు, విద్యార్థులు, హక్కుల కార్యకర్తలు, లాయర్లను తీసుకోవాలని కోరారు. అలాగే ఎన్‌టిఎఫ్, ఆందోళన చేస్తున్న జూనియర్‌డాక్టర్లతో, విద్యార్థులు, మహిళలు, ఫెమినిస్ట్ సంఘాలు, వేదికలు ఇలా ఈ ఉద్యమంలో భాగస్తులైన వారితో సంప్రదింపులు జరపాల్సిన అవసరం వుందని ఆ లేఖ పేర్కొంది. ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటుకు ఆదేశాలు జారీ చేయడంతో పాటూ విచారణా ప్రక్రియను మరింత వేగిరపరిచేందుకు వీలుగా తీసుకోవాల్సిన చర్యలను తీసుకోవాలని కోరింది. తప్పు చేసిన పోలీసు అధికారులు, స్థానిక పార్టీ కార్యకర్తలు, రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో శాంతియుతంగా ఆందోళన జరుపుతున్నవారిపై భౌతికంగా దాడికి దిగిన వారు ఇలా అందరిపై చర్యలకు ఆదేశించాలన్నారు.

సుప్రీం కోర్టు ఈకేసును సుమోటోగా స్వీకరించినా ఇక ఇలాగే ప్రతిష్టంభనలో వుండడం పట్ల వారు విస్మయం వ్యక్తం చేశారు. ఆందోళనకారుల ఆవేదనను, ఆగ్రహావేశాలను బాధను పరిష్కరించడంలో సుప్రీం విఫలమైందన్నారు. నెల రోజులు గడిచినా, ఇంకా సీబీఐ ఈ కేసులో ఎలాంటి నిర్ధారణలకు రాలేదని ఆ లేఖ పేర్కొంది.

ఈ వ్యాధి ఉన్నవారు...

టమాటాను ప్రతిరోజు మనం ఆహారంలో వాడుకుంటూ ఉంటాం. ఇందులో ఫైబర్, విటమిన్ సి, పొటాషియం, విటమిన్ కె, ఫోలేట్ లాంటివి ఉంటాయి. అయితే కొన్ని వ్యాధులు ఉన్నవాళ్లు టమాటాను తక్కువ తీసుకుంటే మంచిదని నిపుణులు చెబుతున్నారు.

అల్సర్ సమస్య ఉన్నవాళ్లు : కడుపులో అల్సర్స్ ఉన్నవాళ్లు ఎట్టి పరిస్థితుల్లో కూడా టమాటాలను ఎక్కువగా వాడకూడదు. ఇది ఈ సమస్యను ఎక్కువ చేస్తుంది. దీంట్లో ఎసిడికి నేచర్ ఎక్కువగా ఉండడం ద్వారా అల్సర్ నొప్పిని పెంచుతుంది. కాబట్టి అల్సర్ ఉన్నవాళ్లు టమాటాలను సాధ్యమైనంత వరకు తక్కువగా వాడితే మంచిది.

కిడ్నీ స్టోన్స్ ఉన్నవారు : కిడ్నీ స్టోన్స్ ఉన్నవాళు టమాటాను వాడకుండా ఉంటే ఉత్తమం. టమాటాలో ఎక్కువ మొత్తంలో ఆక్సలైట్స్ ఉంటాయి. ఈ ఆక్సిలేట్లు మన శరీరంలోని కాల్షియంతో కలిసి క్యాల్షియం ఆక్సిలేట్ అనేటువంటి గట్టి పదార్థాన్ని ఏర్పరుస్తాయి. ఇవి మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడడానికి కారణం అవుతాయి. కాబట్టి కిడ్నీలో స్టోన్స్ ఉన్నవారు ఎట్టి పరిస్థితుల్లో కూడా టమాటాలకు దూరంగా ఉంటే మంచిది.

ఎలర్జీ ఉన్నవాళ్లు : చర్మ సమస్యలు, దద్దుర్లు, వాపు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉన్నవారు టమాటాలకు దూరంగా ఉంటే మంచిది. ఎలర్జీ ఉన్నవాళ్లు టమాటాను ఎక్కువగా వినియోగిస్తే ఈ సమస్య మరింత ఎక్కువ అవుతుంది.

ఆర్థరైటిస్ రోగులు : టమాటాలో సోలా నిన్ అనే పదార్థం ఉంటుంది. ఇది మన శరీరంలోని నొప్పులకు వాపు కు కారణం అవుతుంది. ఆర్థరైటిస్ జబ్బులు ఉన్నవాళ్ళకు ఈ టమాటాలకు దూరంగా ఉంటే ఈ సమస్య నుండి బయటపడతారు. ■

బిడ్డను వదిలి తుపాకి పట్టి...

మెట్టినింటిలో అడుగుపెట్టడంతోనే తెలంగాణా సాయుధ పోరాటంలో భాగమయ్యారు. భర్త అప్పటికే ఉద్యమంలో ఉన్నారు. సాయుధ పోరాటం కోసం బంధువుల నుండి సామాజిక వివక్షను సైతం ఎదుర్కొన్నాం. పసి బిడ్డను విడిచి మరీ వెట్టికి వ్యతిరేకంగా సాగిన పోరాటంలో తన వంతు పాత్ర పోషించారు. తుపాకి బట్టి అడవులకు వెళ్లారు. జైలు జీవితం అనుభవించారు. బయటకు వచ్చి ఎన్నో కష్టాలు అనుభవించారు. ఆమే కామ్రెడ్ లలితమ్మ.



సేకరణ: వీర తెలంగాణ మాది పుస్తకం నుండి

లలితమ్మది సూర్యపేట తాలుకాలోని కొత్తపల్లి గ్రామం. బ్రాహ్మణ, భూస్వామ్య కుటుంబంలో పుట్టారు. తల్లి వెంకట రామనర్సమ్మ, తండ్రి సీతారామారావు. అప్పట్లో చదువు ఉన్నత కుటుంబాలకే పరిమితం. ఎందుకంటే పాఠశాలలు లేవు. దాంతో పంతులును తీసుకొచ్చి ఇంటివద్దే చదువు చెప్పించుకుని ఆయనకు కొంత చెల్లించుకునేవారు. ఇలా సొంతంగా ఖర్చు పెట్టుకునే స్థోమతవుంటేనే నాడు చదువు. గ్రామాల్లో పేదరికంతో పాటు సామాజిక వివక్ష తీవ్రంగా వుండేది. చిన్నకులం వాళ్లను కొట్టడానికి చేతికి బదులు కర్రను వాడేవారు. ఎందుకంటే చేతితో కొడితే అతన్ని తాకాల్సి వస్తుందని. కర్రతో కొట్టినా కొందరు స్నానాలు చేసి శుభ్రమయ్యేవారు. అంటే నాటి కాలంలో వివక్ష ఏ స్థాయిలో వుండేదో అర్థం చేసుకోవచ్చు. ఉన్నత వర్గాల స్త్రీలలో సైతం చైతన్యం అంతంతమాత్రమే. స్త్రీలు బయటికి వెళ్లాలంటే బండికి పరదా కట్టే తీసుకెళ్లేవారు. బంధువులు ఇంటికి వస్తే స్త్రీలు ఇంటెనుకకు వెళ్లేవారు. చిన్న వయసులోనే ఆడపిల్లలకు పెండ్లి చేసేవారు. అలా లలితమ్మకు ఆరేండ్ల వయసులో పెండ్లి చేశారు. వీరు మేనత్త, మేనమామ పిల్లలు. భర్తది సూర్యపేట తాలుకాలోని నామావరం గ్రామం. పేరు తిరుమలరావు. ఎనిమిది వరకు చదివి వ్యవసాయం చేసేవారు.

హహిళాసభలో సభ్యురాలిగా

13 ఏండ్లు వచ్చిన తర్వాత లలితమ్మ అత్తారింటికి అడుగుపెట్టారు. కమ్యూనిస్టుల ఆధ్వర్యంలోని ఆంధ్రమహాసభ తొలి సభలు చిలుకూరులో జరిగాయి. వాటికి దేవులపల్లి వెంకటేశ్వరరావు, రావి నారాయణరెడ్డి, మగ్దూం మోహియుద్దీన్‌తో పాటు లలితమ్మ భర్త తిరుమలరావు కూడా వెళ్లారు. దేవులపల్లి వెంకటేశ్వరరావు వీరికి బంధువు. ఈయన ద్వారానే తిరుమలరావుకు ఆంధ్రమహాసభతో పరిచయం. తర్వాత అది లలితమ్మకు పరిచయమయింది. రెండవ సభ భువనగిరిలో జరిగింది. ఆ సభకు భర్త ఈమెను కూడా తీసుకెళ్లారు. అప్పుడే ఆమెకు ఆరుట్ల కమలాదేవి, సత్యవతితో పరిచయం. ఆ సమయంలో 'అమ్మ' నవల ఆమెను ఎంతో ఆకర్షించింది. అప్పుడే సూర్యపేటలో తొలిసారిగా ఆంధ్రమహిళాసభ ఏర్పాటుచేశారు. ఆ సంఘంలోని స్టాండింగ్ కమిటీలో లలితమ్మ (1943-44) కూడా సభ్యులయ్యారు. ఇలా ఆమె ఉద్యమంలో అడుగుపెట్టారు.

పాపతోనే అడవికి...

1946లో నిజాం సర్కారుకు వ్యతిరేకంగా తుపాకులు పట్టాలని పార్టీ పిలుపునిచ్చింది. ఆడవారు సైతం కర్రలు చేతపట్టి పోరాటంలోకి వెళ్లారు. అప్పుడు లలితమ్మ తన పాపను ఒక ముసలి అవ్వ వద్ద వదిలి కర్రతీసుకొని పోరాటంలోకి వెళ్లారు. ఈ పోరాటానికి లలితమ్మ భర్త కూడా నాయకత్వం వహించారు. దాంతో పోలీసుల, రజాకార్ల దాడులు పెరిగాయి. నామావరంలో వున్న వారి ఇంటిని తగలబెట్టారు. కుటుంబ సభ్యులపై దాడులు చేశారు. ఉద్యమం ఉధృతమయింది. కార్యకర్తలకు తుపాకులు పేల్చడంలో శిక్షణ ఇచ్చారు. లలితమ్మ, స్వరాజ్యం, శశిరేఖ, ప్రియంవద తుపాకులు పేల్చడం నేర్చుకున్నారు. నిర్బంధం పెరగడంతో అడవుల్లోకి వెళ్లారు. లలితమ్మ పాపాను తీసుకొని అడవుల్లోకి వెళ్లారు. బిడ్డను ఎవరికైనా ఇచ్చి ఉద్యమంలో పని చేయాలని నిర్ణయించుకున్నారు. పాపను పెంచుకునేందుకు ఓ రెడ్డి కుటుంబం ముందుకు వచ్చింది. అయితే చివరకు తన అత్తగారి వద్దే బిడ్డను వదిలి వెళ్లారు.

అరెస్టు చేసి జైలుకు

పార్టీపై నిషేధం పెరగడంతో కృష్ణాజిల్లాలోని సీతానగరంకు వెళ్లారు. గొడవలు తగ్గాక తిరిగొచ్చి బంగ్లాలు కూలగొట్టే ఉద్యమం ప్రారంభించారు. ఇందులో మహిళలు సెంట్రీలుగా వుండేవాళ్లు. ప్రతి మైలుకు ఒక సెంట్రీని నియమించింది పార్టీ. ఈ సందర్భంలో కమ్యూనిస్టుల వివరాలు చెప్పండని గ్రామస్తులపై దాడులు, మహిళలపై అత్యాచారాలు జరిపేవారు. వాటి నుండి తప్పించుకునేందుకు మహిళలకు శిక్షణ ఇచ్చారు. వడిసెలతో దాడిచేసి రక్షించుకోవడం నేర్చుకున్నారు. దీంతో పోలీసులు రావడం తగ్గిపోయింది. గ్రామాల్లో ప్రజారాజ్యాలు ఏర్పాటుచేశారు. కనీసవేతనాలు ఇప్పించారు. అప్పటికే నిజాం సంస్థానంపై యూనియన్ సైనికచర్య ప్రారంభమైంది. దాంతో గ్రామస్తులపై దాడులు ప్రారంభమయ్యాయి. మరోవైపు కమ్యూనిస్టులను అరెస్టుచేస్తున్నారు. ఆ సమయంలో లలితమ్మ ఖమ్మం దగ్గర్లోని ఓ ఊర్లో తలదాచుకున్నారు. ఎవరో సమాచారం ఇవ్వడంతో పోలీసులు ఆ ఇంటికి వచ్చారు. అప్పటికి పాపకు ఐదారేండ్లు. పోలీసులు ఇంట్లో అమ్మను పిలుచుకు రమ్మని చెప్పడంతో, పాప పరుగెత్తుకుంటూ వెళ్లి తల్లికి చెబుతుంది. అప్పుడు లలితమ్మ చేతిలో ప్రజాశక్తి వీక్లీ వుంది. పోలీసులు ఆమెను అరెస్టుచేసి ఖమ్మం తీసుకెళ్లారు. తర్వాత వరంగల్‌కు తరలించారు. అంతే కాదు ఆమెకు ఆశ్రయం ఇచ్చిన వ్యక్తిని కూడా అరెస్టుచేశారు. అప్పటికే శశిరేఖ, ప్రియంవద, తిరుపతమ్మ కూడా అరెస్టయ్యారు.

సామాజిక వివక్ష

తక్కువ సమయంలోనే పార్టీలో చురుకైన కార్యకర్తగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఉద్యమ అవసరాలరీత్యా ఇతరుల ఇండ్లలో భోజనం చేసేవారు. దాంతో బంధువుల నుండి సామాజిక వివక్షకు గురయ్యారు. చివరకు తల్లిదండ్రులకు కూడా ఆమె దూరమయ్యారు. పార్టీలో పని చేస్తుందని మేనమామ కోపంతో ఆమెను కాల్చెయ్యాలని తుపాకీ కూడా తీసుకొచ్చాడు. అయితే అప్పుడే లలితమ్మకు కూతురు పుట్టింది. కాన్పు అయ్యాక తన చిన్నమ్మ ఆమెను ఇంటికి తీసుకెళ్లింది. కానీ భోజనం మాత్రం ఇంటి బయటే వడ్డిస్తామనడంతో లలితమ్మ తిరిగి తన ఇంటికి వచ్చేశారు.

ప్రపంచాన్ని తెలుసుకున్నాం

'పోరాటం ద్వారా అనుకున్నది సాధించాం. రాజకీయ పరిజ్ఞానం పెరిగింది. ప్రపంచం అంటే ఏమిటో తెలిసింది. నిజాంపై నేను, స్వరాజ్యం రాసిన పాట ఎంతో సంతృప్తినిచ్చింది. మేం దళంలో వుండగా ఓసారి గ్రామాల్లోకి నిజాం అడుగుపెట్టాడు. దీంతో దేశముఖ్‌లంతా నిజాంను బండ్లలో ఊరేగించారు. నిజాం బండి వెనక ఎన్నో బండ్లు కట్టారు. దీంతో మేం ఓ పాట రాశాం. ఇందులో అధికశాతం పదాలు రాసింది స్వరాజ్యమే' అంటూ లలితమ్మ వీర తెలంగాణ మాది పుస్తకంలో తన జ్ఞాపకాలను పంచుకున్నారు.

జైల్లో పోరాటం...

జైల్లో భోజనం సరిగా లేదని ఆందోళన చేపట్టారు. నిరాహారదీక్షలు చేశాం. దాంతో ఎవరో వీరిని కలవడానికి వచ్చారని 'ములాఖత్' పేరు చెప్పి గుల్బర్గాకు తీసుకెళ్లారు. తిరిగి తమ రాష్ట్రానికి పంపించాలని 20 రోజులు జైల్లో నిరాహారదీక్షచేశారు. మూడేండ్ల తర్వాత వీరిని పెరోల్‌పై విడుదల చేశారు. జైలునుండి బయటకు వచ్చేసరికి వీరి ఇల్లు, భూమి ఏమీ లేదు. దాంతో అనేక ఇబ్బందులు పడ్డారు. 'నాగులు' (వడ్డీ) కింద డబ్బు తీసుకుని భర్త కొంత భూమి కొన్నారు. లలితమ్మ కష్టపడి ఏడవ తరగతివరకు చదివి టీచర్ ఉద్యోగం సంపాదించి జీవితంలో కాస్త స్థిరపడ్డారు.

వెట్టి చాకిరీ నుంచి విముక్తి చేసింది సాయుధ పోరాటమే

(మొదటిపేజీ తరువాయి)

సభ నిర్వహించారు. ప్రజానాట్యమండలి జిల్లా కార్యదర్శి కుమ్మరి శంకర్ అధ్యక్షతన జరిగిన సభలో జూలకంటి రంగారెడ్డి మాట్లాడారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో అనేకమంది అమరవీరులు నేలకొరిగార న్నారు. వారి వారసత్వాన్ని ముందుకు తీసుకపోవడం కోసం సీపీఐ(ఎం) కృషి చేస్తోందని చెప్పారు. ఆ పోరాటం భూస్వాములకు, జాగీర్దార్లకు, నైజాం నవాబులకు వ్యతిరేకంగా సాగిందని తెలిపారు. రావి నారాయణరెడ్డి, బొమ్మ గాని ధర్మబిక్షం, ఆరుట్ల రామచంద్రారెడ్డి, కమలాదేవి, భీంరెడ్డి నరసింహారెడ్డి, మల్లు వెంకట్ నరసింహారెడ్డి, మల్లు స్వరాజ్యం లాంటి నాయకులు ఎంతో మంది నాయకత్వం వహించి తుపాకీ ఎక్కువ పెట్టి పోరాడారని వివరించారు. ఎర్రబోతు రామిరెడ్డి పదహారేండ్ల వయసులోనే కోర్టులో 'విప్లవం వర్ధిల్లాలి' అని నినాదం చేసిన గొప్ప పోరాటయోధుడని అన్నారు. వారిపై ఎలాంటి కేసులు లేకుండానే అనేక కుట్ర కేసులు పెట్టి జైల్లో నిర్బంధించి ఉరిశిక్ష వేశారని గుర్తు చేశారు. మునుగోడు మండలం పలివెల కొంపల్లి గ్రామాల్లో భూస్వాముల అరాచకత్వాలకు వ్యతిరేకంగా కొండవీటి గుర్నాథ్‌రెడ్డి, జగన్ రెడ్డితోపాటు వారి అన్నదమ్ములు ఊకొండి గ్రామానికి చెందిన ధర్మభిక్షం సహచర్యంతో రామిరెడ్డి అనేక పోరాటాల్లో పాల్గొన్నారన్నారు. సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ.. ఈ ప్రాంతంలో నాయకుల పోరాట చరిత్రను గుర్తు చేశారు. ఈ సభలో ప్రజా నాట్యమండలి రాష్ట్ర కార్యదర్శి కట్ట నరసింహ, సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు పాలడుగు నాగార్జున, ఎర్రబోతు రామిరెడ్డి సతీమణి సక్కు బాయమ్మ కుమారుడు భాస్కర్‌రెడ్డి, పి.నర్సిరెడ్డి, కొండా అనురాధ, సీపీఐ (ఎం) మండల కార్యదర్శి నలపరాజు సైదులు, పీఎన్‌ఎం జిల్లా అధ్యక్షులు నాంపల్లి చంద్రమౌళి, నాయకులు పోల సత్యనారాయణ, నలపరాజు సైదులు, బొల్లు రవీందర్, గుండాల యాదగిరి పాల్గొన్నారు.

ప్రాణాలు తీస్తున్న కాలుష్యం



(మొదటిపేజీ తరువాయి)

చేయని వారిలో ఊపిరితిత్తుల క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయని, కాలుష్యం కారణంగా తీవ్రమైన ఊపిరితిత్తుల వ్యాధులు సోకుతాయని, ఈ వ్యాధులు ఉన్న వారికి లంగ్ క్యాన్సర్ సోకే అవకాశాలు అధికంగా ఉంటాయని చెప్పారు. తాము వంద మంది లంగ్ క్యాన్సర్ రోగులపై పరిశోధనలు జరిపా మని, వారిలో 30 శాతం మంది ధూమపానం చేయని వారేనని భువనేశ్వర్ లోని ఎయిమ్స్‌లో అసోసియేట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న డాక్టర్ సౌరవ్ మిత్రా తెలిపారు. 'కాలుష్యం అనేది మనకు తెలియకుండానే చంపేస్తుంది. సిగరెట్లు, చుట్టలు, ఇతర పొగాకు ఉత్పత్తుల కారణంగా జరిగే అనర్థాలకు సంబంధించి మన వద్ద సమాచారం ఉంది. కానీ ప్రజలు రోజూ పీల్చే కాలుష్య వాయువుల గురించి విస్తృత పరిశోధనలు జరపాల్సిన అవసరం ఉంది. ఆ కాలుష్య వాయువులు నేరుగా లంగ్ క్యాన్సర్‌కు కారణమవుతాయా, అయితే ఎంత మేరకు అనే విషయాలను తెలుసుకోవాల్సి ఉంది' అని వివరించారు.

50-70 సంవత్సరాల వయసున్న వారిలో...

1999లో దేశంలో లంగ్ క్యాన్సర్ రేటు ప్రతి లక్ష జనాభాకు 6.62 ఉంటే 2019 నాటికి అది 7.7కు పెరిగింది. మెట్రోపాలిటన్ నగరాలలో వచ్చే సంవత్సరం నాటికి కేసుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని లాన్సెట్‌లో ప్రచురితమైన అధ్యయనం తెలిపింది. రాబోయే పది సంవత్సరా లలో పశ్చిమ దేశాలతో పోలిస్తే భారత్‌లో లంగ్ క్యాన్సర్ అనేక రెట్లు పెరుగుతుందని హెచ్చరించింది. లంగ్ క్యాన్సర్‌ను 50-70 సంవత్సరాల వయసున్న వారిలో ఎక్కువగా గుర్తిస్తున్నారు. మన దేశంలోని లంగ్ క్యాన్సర్ రోగులలో మూడింట రెండు వంతుల మంది పురుషులే. పురుషులలో 42.4 శాతం, మహిళలలో 14.2 శాతం మంది పొగాకును వినియోగిస్తున్నారు. పని ప్రదేశంలో గదుల లోపల పనిచేసే ప్రతి పది మంది పెద్దలలో ముగ్గురు పొగ పీల్చడం వల్ల ఇబ్బందులు పడుతున్నారు.

సెప్టెంబర్ 17 వారసులు కమ్యూనిస్టులే..

(మొదటిపేజీ తరువాయి)

రైతాంగ పోరాటం వార్షికోత్సవాల సందర్భంగా సోమవారం మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మల్కాజిగిరి లోని గాంధీ పార్క్ వద్ద సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో బహిరంగ సభ నిర్వహించారు. ముందుగా సీపీఐ(ఎం) జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి చిత్రపటానికి పూలమాలవేసి నివాళు లర్పించారు. మల్కాజిగిరి మండల కార్యదర్శి ఎం.కృపాసాగర్ సభకు అధ్యక్షత వహించారు.

ఎస్.వీరయ్య మాట్లాడుతూ.. నిజాం, రజాకార్లు, భూస్వాములకు వ్యతిరేకంగా కమ్యూనిస్టుల ఆధ్వర్యంలో తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం 3 వేల గ్రామాల్లో విస్తరించిందని తెలిపారు. ఈ పోరాటంలో వేలాది మంది వీరమరణం పొందారని చెప్పారు. కమ్యూనిస్టు పార్టీ ప్రారంభమైన నాటి నుంచి పుచ్చలపల్లి సుందరయ్య, చండ్ర రాజేశ్వరరావు, మరో ముగ్గురితో తొలి సమావేశం జరిగిందని, నిజాం ప్రాంతంలో కమ్యూనిస్టు పార్టీగా 1941లో ఏర్పడిందని, ఎర్రజెండా నాయకత్వంలో రైతాంగ సాయుధ రైతాంగం తిరుగుబాటు జరిగి ఉండకపోతే 1948 సెప్టెంబర్ 17న హైదరాబాద్ భారతదేశంలో విలీనమయ్యే పరిస్థితి ఉండేది కాదన్నారు. ఇది ఎర్రజెండా విజయమని, నాటి పోరాటం ఫలితంగానే తెలంగాణలో ఇప్పటికీ అనేక ఉద్యమాలు కొనసాగుతున్నాయని అన్నారు. కేంద్రంలో బీజేపీ రాజకీయ ప్రయోజనాల కోసం నాటి చరిత్రను వక్రీకరిస్తూ రెండు సినిమాలు విడుదల చేసి, ప్రజలను తప్పుదోవ పట్టించి ఎలక్షన్లలో ఓట్లను దండుకుందని ఆవేదన వ్యక్తం చేశారు. సెప్టెంబర్ 17న చరిత్రలో ఏం జరిగింది.. దానికి ప్రాధాన్యత ఏమిటి, ఎందుకు ఇంత వివాదాస్పదమవుతున్నదో, ఇవన్నీ లోతుగా పరిశీలించాలని సూచించారు. బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ తప్పుడు ప్రచారాన్ని ఎండగడుతూనే, సమస్యల పరిష్కారం కోసం ఉద్యమాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు రవి మాట్లాడుతూ.. బీజేపీ మనుధర్మ శాస్త్రాన్ని అమలు చేయాలనే ప్రయత్నంలో కులవివక్షను కొనసాగించా లనే కుట్ర చేస్తున్నదని విమర్శించారు. పార్టీ మల్కాజిగిరి మండల కమిటీ సభ్యులు జి.లక్ష్మణ్ ఆహ్వానితులను వేదిక పైకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) నాయకులు బంగారు నరసింహారావు, పి.మంగ, కొండలరావు, శ్రీనివాస్, పార్టీ సభ్యులు, సానుభూతి పరులు తదితరులు పాల్గొన్నారు.

నేడు కేజ్రీవాల్ రాజీనామా

(మొదటిపేజీ తరువాయి)

మనీశ్ సిసోడియా, రాఘవ్ చద్దా ఉదయం కలుసుకున్నారు. అలాగే సాయంత్రం ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నివాసంలో ఆప్ రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) భేటీ అయ్యింది. ఈ సమావేశంలో ఢిల్లీ తదుపరి ముఖ్యమంత్రి ఎవరన్న దానిపై చర్చ జరిగినట్టు తెలిసింది. అలాగే పీఏసీ సభ్యులు ఒక్కొక్కరు తమ అభిప్రాయాలను కేజ్రీ వాల్‌కు తెలిపారు. మంగళవారం ఉదయం 11.30 గంటలకు కేజ్రీవాల్ నివాసంలో ఆప్ ఎమ్మెల్యేలు సమావేశమై ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఏకాభిప్రాయ అభ్యర్థి పేరును చర్చించనున్నారు.

నేడు (మంగళ వారం) శాసన సభాపక్ష సమావేశం ఉంటుందని, ఆ సమావేశంలో ముఖ్యమంత్రి ఎవరనేది నిర్ణయం తీసుకుంటారని ఆప్ సీనియర్ నేత సౌరభ్ భరద్వాజ్ తెలిపారు. అలాగే ఢిల్లీ మంత్రులు, పీఏసీ సభ్యుల అభిప్రాయాలను వ్యక్తిగతంగా కేజ్రీవాల్ తెలుసు కున్నారని చెప్పారు. మరోవైపు, కేజ్రీవాల్ జైలులో ఉన్న సమయంలో పార్టీ కీలక బాధ్యతలు నిర్వహిం చిన అతిషి ముఖ్యమంత్రి రేసులో ముందున్నారని ప్రచారం జరుగుతోంది. కేజ్రీవాల్ జైల్లో ఉన్న సమయంలో అన్నీ తానై పార్టీ వ్యవహారాలు, ప్రభుత్వ బాధ్యతలను అతిషి చక్కదిద్దారు. ప్రభుత్వంలోని మొత్తం 14 విభాగాలకు ఇన్‌చార్జ్‌గా వ్యవహరిస్తున్న ఆమె, క్యాబినెట్ మంత్రుల్లో అత్యధిక విభాగాలను కూడా చూస్తున్నారు. విద్య, ఆర్థికం, ప్రణాళిక, పీడబ్ల్యూడీ, వాటర్, పవర్, పౌర సంబంధాలు వంటి కీలక శాఖలను అతిషి నిర్వహిస్తున్నారు. ఎడ్యుకేషన్ పై వేసిన స్టాండింగ్ కమిటీకి ఆమె చైర్‌పర్సన్‌గానూ పనిచేశారు. ఇదే సమయంలో అతిషితోపాటు సౌరభ్ భరద్వాజ్, కైలాశ్ గెహ్లాట్, గోపాల్ రాయ్, ఎంపీ రాఘవ్ చద్దా పేర్లను ఆప్ పరిశీలిస్తున్నట్టు సమాచారం. కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ పేరు కూడా తెరపైకి వచ్చింది. మనీష్ సిసోడియా కూడా కేజ్రీవాల్ బాటలోనే పయనిస్తున్నారు. ప్రజలు తన నిజాయితీని ఆమోదిస్తేనే తాను మళ్లీ ఉప ముఖ్యమంత్రిగా తిరిగి వస్తానంటూ తన నిర్ణయాన్ని ప్రకటించారు. గత శుక్రవారం బెయిల్‌పై విడుదలైన కేజ్రీవాల్ ఆదివారం అనూహ్యంగా పార్టీ కార్యకర్తలు సమావేశంలో రాజీనామా ప్రకటన చేశారు. 48 గంటల్లో రాజీనామా చేస్తానన్నారు. సుప్రీంకోర్టు తనకు న్యాయం చేసిందని, ప్రజాకోర్టులోనూ న్యాయం జరిగిన తర్వాతే తిరిగి సీఎం సీట్లో కూర్చుంటానని చెప్పారు. ఈ ఏడాది చివరిలో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలతో పాటే ఢిల్లీ అసెంబ్లీకి కూడా ఎన్నికలు జరపాలని డిమాండ్ చేశారు.

షాంఘైను తాకిన బెబింకా

వణుకుతున్న ఆర్థిక నగరం

- 75 ఏండ్ల తర్వాత తీవ్ర తుఫాన్ ఇదే



బీజింగ్ (చైనా) : చైనా ఆర్థిక నగరమైన షాంఘైను బెబింకా తుఫాను వణికిస్తోంది. సోమవారం ఉదయం 7.30గంటల సమయంలో షాంఘై నగరాన్ని తాకిన ఈ తుపాను కారణంగా అక్కడి జనజీవనం స్తంభించింది. ఏడున్నర దశాబ్దాల కాలంలో ఈ నగరాన్ని తాకిన తీవ్ర తుపాను ఇదేనని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. గంటకు 151 కి.మీ. వేగంతో తుపాను షాంఘై నగరాన్ని తాకిందని స్థానిక మీడియా వెల్లడించింది. ఈ నగరాన్ని తుపాన్లు నేరుగా తాకడం అరుదు. 1949లో టైఫూన్ గ్లోరియా తర్వాత షాంఘైను తాకిన తీవ్ర తుపాను ఇదే. ఈ కారణంగా ఆదివారం రాత్రి నుండి అక్కడి రెండు విమానాశ్రయాల నుంచి రాకపోకలు సాగించా ల్సిన వందల విమానాలు రద్దయ్యాయి. పలు రైళ్లు కూడా నిలిపివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. పలు పార్కులు, వినోద ప్రదేశాలను తాత్కాలికంగా మూసివేశారు. షాంఘై డిస్నీ రిసార్ట్‌తో సహా నౌకలను రీకాల్ చేశారు. పర్యాటక ప్రదేశాలను ఆదివారం మూసివేశారు. తూర్పు చైనాలో ఈదురుగాలులు, భారీ వర్షాలు కురుస్తాయని చైనా వాతావరణ యంత్రాంగం ఆదివారం మధ్యాహ్నం టైఫూన్ రెడ్ అలర్ట్ ప్రకటించింది.

హైనాన్ ప్రావిన్స్‌లో యాగి తుపాను

మరోవైపు చైనాలోని హైనాన్ ప్రావిన్స్‌ను యాగి తుపాను కకావికలం చేసింది. బలమైన ఈదురుగాలులు, భారీ వర్షాలు కురవడంతో విద్యుత్తు సరఫరాకు తీవ్ర అంతరాయం కలిగింది. సెల్‌ఫోనుల్లో చార్జింగ్ అయిపోవడంతో డిజిటల్ చెల్లింపులకు ప్రజలు నానాతంటాలు పడ్డారు. అంధకారంలో గడిపారు. కనీసం నిత్యావసర సరకులను కూడా కొనుగోలు చేయలేని పరిస్థితులు నెలకొన్నాయని పలు మీడియా కథనాలు పేర్కొన్నాయి.

మహిళా భద్రతపై ప్రజా చైతన్యం పెంచాలి

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

న్యూఢిల్లీ: సమాజంలో మహిళల భద్రత, వారికి గౌరవంపై అవగాహన పెంచాల్సిన సమయం ఆసన్నమైందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. ఎక్కడైనా.. ఎప్పుడైనా మహిళ అభద్రతకు లోనుకాని పరిస్థితి నెలకొల్పాల్సి ఉందని ఆమె అభిప్రాయపడ్డారు. ఏదైనా దేశ బలం మహిళల సాధికారతపైనే ఆధారపడి ఉంటుందని రాష్ట్రపతి పేర్కొన్నారు. ఓ జాతీయ మీడియా సంస్థ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. "మన మహిళలు ఎన్ని అడ్డంకులొచ్చినా ధైర్యం, శక్తి ప్రదర్శిస్తూ ముందడుగు వేస్తున్నారు. మన దేశంలో ఆడవారి భద్రతకు సంబంధించి కఠినచట్టాలు చేశారు. అయినా దురదష్టవశాత్తు అభద్రతా భావం ఇంకా కొనసాగుతోంది. సంప్రదాయవాదం, సామాజిక సంకుచిత భావంతో మహిళలు పోరాడుతూనే ఉన్నారు. చాలా మార్పులు జరిగినా.. ఏండ్ల తరబడి పాతుకుపోయిన సామాజిక భావనలు మహిళా సమానతకు అడ్డంకిగా మారాయి. సమాజంగా మనమంతా ఆత్మ పరిశీలన చేసుకొని పరిస్థితి మెరుగుకు ఏంచేయాలో ప్రశ్నించుకోవాల్సిన అవ సరముంది. మహిళలకు భద్రత, గౌరవం అనేది దేశ ప్రగతికి చాలా కీలకం. మహిళలకు రక్షణ, వారి మర్యాదను కాపాడుతామని మనందరం కలిసి బలమైన నిర్ణయం తీసుకొని ముందుకు సాగాలి. కొన్ని వందల సంవత్సరాల క్రితమే మన దేశానికి మాత హోదా ఇచ్చాం. మనం పుట్టిన ప్రదేశాన్ని తల్లిగా భావిస్తాం. మహిళలకు అత్యుత్తమ గౌరవం ఇచ్చే సంప్రదాయం ఇక్కడ ఉంది. మహిళలను దేవతలుగా పూజిస్తాం. ఒక వైపు దుష్ట సంహారం చేసే కాళీ, దుర్గగా.. మరోవైపు ఆశీర్వదించే లక్ష్మీ, సరస్వతిగా కొలుస్తాము. మహిళలు నిజమైన శక్తికి ప్రతిరూపాలు" అని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. ఈ సారి షీ శక్తి కార్యక్రమం 'బ్రేకింగ్ బ్యారియర్స్' అనే థీమ్‌తో నిర్వహిస్తున్నారు. వివిధ రంగాల్లో అద్భుత ప్రతిభా పాటవాలను ప్రదర్శించిన మహిళలు ఇందులో పాల్గొని వారి అనుభవాలను పంచుకోనున్నారు.

21న హైదరాబాద్‌లో ఏచూరి సంస్మరణ సభ

(మొదటిపేజీ తరువాయి)

ప్రత్యేకంగా తెలుగు రాష్ట్రాలకు తీరని లోటని పేర్కొన్నారు. ఈ సభలో సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కే తారక రామారావు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, టీపీసీసీ అధ్యక్షులు బి మహేష్‌కుమార్‌గౌడ్, టీజేఎస్ రాష్ట్ర అధ్యక్షులు, ఎమ్మెల్సీ ఎం కోదండరాంతోపాటు ఇతర వామపక్ష పార్టీల రాష్ట్ర నాయకులు పాల్గొని ప్రసంగిస్తారని తెలిపారు. ఈ సంస్మరణ సభను జయప్రదం చేయా లని ప్రజలు, ప్రజాతంత్ర వాదులు, వామపక్ష మేధావులకు విజ్ఞప్తి చేశారు.

ఖైరతాబాద్ మహాగణపతి హుండీ ఆదాయం రూ.70 లక్షలు

- తొలిసారి సీసీ కెమెరాల పర్యవేక్షణలో లెక్కింపు
- నేడు ఉదయం 7 గంటలకు శోభాయాత్ర ప్రారంభం

నవతెలంగాణ-బంజారాహిల్స్

హైదరాబాద్ ఖైరతాబాద్ మహాగణపతి హుండీ ఆదాయాన్ని లెక్కించారు. సీసీ కెమెరాల పర్యవేక్షణలో తొలిసారి చేపట్టిన హుండీల లెక్కింపులో రూ.70 లక్షలు ఉన్నట్టు ఉత్సవ కమిటీ తెలిపింది. అలాగే హోర్డింగులు, ఇతర సంస్థల ప్రకటనల రూపంలో మరో రూ.40 లక్షలు సమకూరినట్టు తెలిపారు. అయితే గణపతి విగ్రహం వద్ద స్కానర్లు (గూగుల్ పే) ఏర్పాటు చేశారు. దాని ద్వారా వచ్చిన ఆదాయం ఇంకా తెలియాల్సి ఉంది. వచ్చే ఏడాది నుంచి దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ఖైరతాబాద్ మహాగణపతి ఉత్సవాలు నిర్వహించనున్నట్టు సమాచారం.

మంగళవారం ఉదయం 7 గంటలకు ఖైరతాబాద్ గణేశుడి శోభాయాత్ర ప్రారంభం కానుంది. సోమవారం రాత్రి మహా హారతి కార్యక్రమం, కలశం పూజ నిర్వహించారు. అర్ధరాత్రి తర్వాత టస్కర్‌పైకి మహా గణపతిని ఎక్కించనున్నారు. మంగళవారం మధ్యాహ్నం క్రేన్ దగ్గరికి ఖైరతాబాద్ గణపతిని తీసుకొచ్చి 1:30 గంటల లోపు నిమజ్జనం పూర్తి చేసేందుకు ఏర్పాట్లు చేశారు.

దేశానికి మార్క్సిస్టులే దిక్సూచి

తెలంగాణ సాయుధ పోరాటానికి నిజమైన వారసులు కమ్యూనిస్టులే

- వెట్టి నుంచి విముక్తి కల్పించిందీ వారే : సీపీఐ(ఎం) సీనియర్ నాయకులు సారంపల్లి మల్లారెడ్డి
- సీపీఐ(ఎం) సంగారెడ్డి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో.. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వార్షికోత్సవ సభ



నవతెలంగాణ-మెదక్ ప్రాంతీయ ప్రతినిధి

దేశ రాజకీయాలకు మార్క్సిస్టు పార్టీ దిక్సూచి అని, తెలంగాణ సాయుధ పోరాటానికి నిజమైన వారసులు కమ్యూనిస్టులేనని సీపీఐ(ఎం) రాష్ట్ర సీనియర్ నాయకులు సారంపల్లి మల్లారెడ్డి అన్నారు. సోమవారం సీపీఐ(ఎం) సంగారెడ్డి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఆ పార్టీ జిల్లా కార్యదర్శి గొల్లపల్లి జయరాజు అధ్యక్షతన జిల్లా కేంద్రంలోని కేవల్ కిషన్ భవన్‌లో నిర్వహించిన తెలంగాణ సాయుధ పోరాట వార్షికోత్సవ సభలో మల్లారెడ్డి మాట్లాడారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో 4,000 మంది కమ్యూనిస్టులు తమ ప్రాణాలను బలిదానం చేసి జాగిర్దారులు, భూస్వాముల వద్ద ఉన్న సుమారు 10 లక్షల ఎకరాల భూములను లాక్కుని పేదలకు పంచారని గుర్తుచేశారు. 3500 గ్రామాలను వెట్టిచాకిరీ నుంచి విముక్తి కల్పించారని తెలిపారు. సాయుధ పోరాటం వెట్టిచాకిరీ, దోపిడీకి వ్యతిరేకంగా జరిగిన ఉద్యమమని, తెలంగాణలో అన్ని వర్గాల ప్రజలు దోపిడీ, పీడనకు గురయ్యారని అన్నారు. రైతాంగ సాయుధ పోరాటంతో ఎలాంటి సంబంధం లేని బీజేపీ.. మతం పేరిట రాజకీయాలు చేస్తూ ప్రజల మధ్య చిచ్చు పెడుతోందన్నారు. సాయుధ పోరాటాన్ని హిందూ, ముస్లింల మధ్య జరిగిన పోరాటంగా చిత్రీకరిస్తూ చరిత్రను వక్రీకరిస్తున్నారని విమర్శించారు. నాటి పోరాటస్ఫూర్తిని నింపేందుకే కమ్యూనిస్టులు కృషి చేస్తున్నారని గుర్తు చేశారు.

లౌకిక విలువలకు ప్రాధాన్యతనిస్తూ దేశ సమైక్యత, సమగ్రతల కోసం సీపీఐ(ఎం) రాజీ లేని పోరాటాలు చేస్తుందని తెలిపారు. మతోన్మాద, కార్పొరేట్ విధానాలకు వ్యతిరేకంగా అన్ని వర్గాల ప్రజలను ఐక్యం చేస్తూ జరిగే ఉద్యమాల్లో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బీరం మల్లేశం, బి.సాయిలు, జిల్లా కమిటీ సభ్యులు నర్సింలు, ప్రవీణ్, యాదగిరి, యాదవరెడ్డి, నాయకులు రాజయ్య, అశోక్, కృష్ణ, మహేష్, భూషణం, కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.

సామ్‌సాంగ్‌పై చర్యలు తీసుకోవాలి

- తమిళనాడు ప్రభుత్వానికి సీఐటీయూ విజ్ఞప్తి
- శ్రీపెరంబుదూర్ ప్లాంట్‌లో కొనసాగుతున్న సమ్మె
- సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శితో సహా అనేక మంది కార్మికుల అరెస్టు



న్యూఢిల్లీ : జీతాల పెంపు, ఇతర డిమాండ్లతో తమిళనాడులోని శ్రీపెరంబుదూర్‌లో సామ్‌సాంగ్ ఇండియా ప్లాంట్‌లో కార్మికుల సమ్మె కొనసాగుతోంది. సమ్మె సోమవారానికి ఎనిమిదో రోజుకు చేరుకుంది. అయినా సామ్‌సాంగ్ యాజమాన్యం నిర్లక్ష్యంగా ఉండటంతో కాంచీపురం జిల్లా కలెక్టర్ కార్యాలయానికి సోమవారం కార్మికులు నిరసన ప్రదర్శనకు ప్రణాళిక రచించారు. దీనిని అడ్డుకోవడానికి కార్మికులను జిల్లా శివారుల్లో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కార్మికులు ఆందోళనకు దిగడంతో వందకు పైగా కార్మికులను పోలీసులు అక్రమంగా అరెస్టు చేశారు. అలాగే కార్మికులకు అండగా ఉంటూ వారి సమ్మెకు సంఘీభావం తెలిపిన సీఐటీయూ తమిళనాడు ప్రధాన కార్యదర్శి ఇ.ముత్తుకుమార్‌ను కూడా సంస్థ కార్యాలయంలోనే ముందు జాగ్రత్తగా పోలీసులు అరెస్టు చేశారు. ఈ చర్యను సీఐటీయూ తీవ్రంగా ఖండించింది. అక్రమంగా అరెస్టు చేసిన ముత్తుకుమార్‌ను, కార్మికులను తక్షణమే విడుదల చేయాలని డిమండ్ చేసింది. అలాగే కార్మికుల ప్రాథమిక హక్కులను కాలరాస్తున్న సామ్‌సంగ్‌పై చర్యలు తీసుకోవాలని తమిళనాడు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ఈ విషయంలో ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ జోక్యం చేసుకోవాలని కోరింది. చట్టబద్ధమైన ప్రజాస్వామిక హక్కుల ద్వారా నిరసన తెలుపుతున్న కార్మికులపైకి పోలీసులను ప్రతీకారపూరితంగా ప్రేరేపించడాన్ని సీఐటీయూ తీవ్రంగా ఖండించింది. మన దేశంలో ఏ బహుళజాతి విదేశీ సంస్థ కూడా మన జాతీయ చట్టాలను ఉల్లంఘించడానికి అనుమతించకూడదని తెలిపింది. అరెస్టు చేసిన కార్మికులను బేషరతుగా విడుదల చేయాలని, కార్మికుల చట్టబద్ధమైన హక్కులను రక్షణ కల్పించాలని కోరింది. అలాగే. సమ్మె చేస్తున్న సామ్‌సాంగ్ కార్మికులకు మద్దతుగా, సంఘీభావంగా మంగళ, బుధవారాల్లో గేట్, వర్క్‌ప్లేస్ స్థాయి సమావేశాలను నిర్వహించాలని తమ అన్ని యూనిట్లకు సీఐటీయూ పిలుపునిచ్చింది.

ప్లాంట్‌లోని మొత్తం కార్మికులు 1723 మంది ఉండగా వీరిలో దాదాపు 90 శాతం మంది ఈ సమ్మెలో భాగస్వామ్యమయ్యారు. అయితే నో యూనియన్ పాలసీతో కార్మికుల ప్రజాస్వామ్య హక్కులన్నింటినీ కాలరాయడంలోనూ ప్రపంచంలోనే ముందుఉండే సామ్‌సంగ్ ఈ సమ్మె పట్ల కూడా అదే వైఖరితో ఉంది. కనీసం కార్మికులను చర్చలకు కూడా ఆహ్వానించలేదు. అలాగే ట్రేడ్ యూనియన్ చట్టం 1926, పరిశ్రమల వివాదల పరిష్కారాల చట్టం 1947తో సహా ఇంటర్నేషనల్ లేబర్ స్టాండర్డ్ (ఐఎల్ఎస్), ఐఎల్‌ఓ కన్వెన్షన్స్ నంబర్ 87, 98లను సామ్‌సంగ్ యధేచ్ఛగా ఉల్లంఘిస్తోంది. కార్మికులతో చర్చించి సమస్యను పరిష్కరించడానికి సామ్‌సాంగ్ యాజమాన్యం విముఖత ప్రదర్శిస్తోంది. తమిళనాడులోని ప్లాంట్‌లో గృహోపకరణాలను సామ్‌సాంగ్ ఉత్పత్తి చేస్తోంది. సామ్‌సాంగ్ వార్షిక ఆదాయం 12 బిలియన్ల డాలర్లలో మూడో వంతును భారత్‌లోని ప్లాంట్ల నుంచే ఆర్జిస్తోంది. అయితే భారత్‌లోని కార్మికులపై వివక్ష ప్రదర్శిస్తోంది. ఇక్కడ కార్మికులు తీవ్ర పని ఒత్తిడికి లోనవుతారు. సుదీర్ఘ పనిగంటలలతో పాటు రిఫ్రిజిరేటర్, వాషింగ్ మెషిన్, టివి వంటి ప్రతి ఉత్పత్తిని 10 నుంచి 15 సెకన్లలోనే పూర్తి చేయాలి. సియోల్‌లోని సామ్‌సాంగ్ కార్మికులు సగటును రూ. 4.5 లక్షల నుంచి 6 లక్షల వరకూ ఆదాయాన్ని పొందుతుంటే భారత్‌లోని సామ్‌సాంగ్ కార్మికులు నెలకు కేవలం రూ. 20 వేల నుంచి 25 వేల వరకూ పొందుతున్నారు. సామ్‌సాంగ్ చర్యలను సీఐటీయూ తీవ్రంగా విమర్శించింది.



ఫైనల్‌కు భారత్

సెమీస్‌లో కొరియాపై ఘన విజయం

వరుసగా రెండోసారి టైటిల్ పోరుకు హర్మన్‌ప్రీత్ సేన

హులున్‌బుయిర్(చైనా) : ఆసియా చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లోకి భారత్ వరుసగా రెండోసారి ప్రవేశించింది. సోమవారం కొరియాతో జరిగిన సెమీఫైనల్లో భారత్ 4-1గోల్స్ తేడాతో ఘన విజయం సాధించింది. ఈ టోర్నమెంట్‌లో హర్మన్‌ప్రీత్ సేన అజేయంగా ఫైనల్‌కు దూసుకెళ్లింది. సోమవారం కొరియాపై సంపూర్ణ ఆధిపత్యం చెలాయించిన టీమిండియా.. ఆటగాళ్ల ధాటికి కొరియా డిఫెన్స్ కకావికలం అయింది. ఆరంభం నుంచి ప్రత్యర్థిని వణికించిన టీమిండియా.. అదే ఊపులో కొరియాకు చెక్ పెట్టింది. గురువారం జరిగే టైటిల్ పోరులో ఆతిథ్య చైనాతో హర్మన్‌ప్రీత్ సింగ్ బృందం తలపడనుంది. దీంతో ఒలింపిక్స్‌లో వరుసగా రెండో కాంస్యంతో నయా చరిత్ర సృష్టించిన భారత జట్టు మరో టైటిల్‌కు చేరువైంది. తొలుత ఉత్తమ్ సింగ్ 13వ నిమిషంలో మొదటి గోల్ అందించాడు. దీంతో తొలి క్వార్టర్ ముగిసేసరికి భారత్ 1-0 ఆధిక్యతలో నిలిచింది. ఆ తర్వాత కెప్టెన్ హర్మన్‌ప్రీత్(19, 45వ నిమిషంలో) రెండు గోల్స్‌తో ఆధిక్యాన్ని మరింత పెంచాడు. ఆ తర్వాత కొరియా ఆటగాళ్ల గోల్ కోసం ఎంత ప్రయత్నించినా భారత డిఫెన్స్, గోల్‌కీపర్ వాళ్ల ఆటలు సాగనివ్వలేదు. జమన్ ప్రీత్ సింగ్(32 నిమిషంలో) మరో గోల్ కొట్టడంతో కొరియా



ఆశలకు తెరపడింది. ఈ మ్యాచ్‌లో భారత డిఫెండర్లు అద్భుతంగా రాణించారు. ఫార్వర్డ్‌లో అర్జిత్ సింగ్ మెరిసాడు. కొరియా తరపున ఏకైక గోల్ మూడో క్వార్టర్‌లో నమోదైంది.

షూటౌట్‌లో పాకిస్తాన్‌కు చైనా చెక్..

ఆసియా చాంపియన్స్ ట్రోఫీలో ఆతిథ్య చైనా అదరగొట్టింది. ఈ టోర్నీ చరిత్రలో తొలిసారి ఫైనల్‌కు దూసుకెళ్లింది. సోమవారం జరిగిన సెమీఫైనల్లో మూడుసార్లు చాంపియన్ పాకిస్థాన్‌ను షూటౌట్‌లో చిత్తుచేసింది. ఆట ఆరంభం నుంచి పాక్ జట్టుకు ముచ్చెమటలు పట్టించిన చైనా ఆటగాళ్లు 1-1తో స్కోర్ సమం చేశారు. ఆ తర్వాత జరిగిన పెనాల్టీ షూటౌట్‌లోనూ చైనా ఆటగాళ్లు అద్భుతం చేశారు. 2-0తో ఆధిపత్యం కనబరిచి పాక్‌ను సాగనంపారు. పాకిస్తాన్‌కు ఐదుసార్లు పెనాల్టీ కార్నర్‌ల ద్వారా గోల్ కొట్టేందుకు అవకాశం లభించినా.. చైనా డిఫెన్స్ చిత్తుచేసింది. 37వ ని.లో అహ్మద్ నదీమ్ ఒక గోల్ కొట్టగా.. చైనా తరపున ఏకైక గోల్‌ను 18వ ని.లో డ్రాగ్‌ఫికర్ యువాన్లిక్ చేశాడు. చైనా గోల్ కీపర్ సై యు వాంగ్ జట్టుకు అడ్డుగోడలా నిలిచి జట్టు గెలుపులో కీలకపాత్ర పోషించాడు. దీంతో చైనా తొలిసారి ఫైనల్లోకి దూసుకెళ్లింది. పాకిస్తాన్, కొరియా జట్ల మధ్య కాంస్య పతకం పోరు జరగనుంది.



ఉమ్మడి జిల్లాల జట్లను తొలగించడం అన్యాయం

హెచ్‌సీఏ అండర్-19 ఎంపిక పోటీల్లో జిల్లా సంఘాల నిరసన

హైదరాబాద్ : హెచ్‌సీఏ అండర్-19 పోటీల్లో గ్రామీణ జిల్లాల క్రీడాకారులకు అవకాశం లేకుండా ఉమ్మడి జిల్లాల జట్లను నిర్దాక్షిణ్యంగా తొలగించడంపై 8 జిల్లాలకు చెందిన క్రికెట్ సంఘాల అధ్యక్షులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సోమవారం హైదరాబాద్‌లోని అజీజ్‌నగర్‌లోని న్యూమదీస్ క్రీడా మైదానంలో జరుగుతున్న పోటీలను అడ్డుకుని తమ నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ జిల్లా క్రికెట్ అధ్యక్షులు వి. ఆగం రావు, అదిలాబాద్ జిల్లా కార్యదర్శి కోదాటి ప్రదీప్, ఖమ్మం జిల్లా కార్యదర్శి చెకూరి వెంకటేశ్వరరావు, వరంగల్ జిల్లా కార్యదర్శి చాగంటి శ్రీనివాస్, మహబూబ్‌నగర్ కార్యదర్శి యం. రాజశేఖర్, మెదక్ జిల్లా కార్యదర్శి ఏ రాజేందర్ రెడ్డి, నిజామాబాద్ జిల్లా సంయుక్త కార్యదర్శి సురేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ.. లీగ్ పోటీల్లో ఎంతో మంది గ్రామీణ ప్రాంతాలకు చెందిన బ్యాట్‌మెన్లు చేసిన సెంచరీలను, బౌలర్లు తీసిన వికెట్ల ప్రతిభను తొక్కేయడం అన్యాయమని వాపోయారు. ప్రతిఏటా జిల్లాల జట్లకు అవకాశం కల్పించేవారనీ, ఈసారి పూర్తిగా విస్మరించారని చెప్పారు. హైదరాబాదర్ పరిసర సిటీ క్రీడాకారులకే లబ్ధి చేకూరేలా కేవలం ఆరు జట్లనే ఎలా ఎంపిక చేస్తారని ప్రశ్నించారు. గ్రామీణ జిల్లాల క్రీడాకారులకు జరుగుతున్న అన్యాయాన్ని గట్టిగా వ్యతిరేకించారు. హెచ్‌సీఏ తీరు అడుగడుగునా ఎండగడతామని హెచ్చరించారు.

నవచిత్రం

ఫ్యామిలీ ఎంటర్‌టైనర్



చంద్రహాస్, రిచా జోషి

చంద్రహాస్ హీరోగా నటిస్తున్న సినిమా 'రామ్ నగర్ బన్నీ'. విస్మయ శ్రీ, రిచా జోషి, అంబికా వాణి, రితూ మంత్ర హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని దివిజ ప్రభాకర్ సమర్పణలో మలయజ ప్రభాకర్, ప్రభాకర్ పొడకండ నిర్మిస్తున్నారు. శ్రీనివాస్ మహత్ (వెలిగొండ శ్రీనివాస్) దర్శకత్వం వహిస్తున్నారు. అక్టోబర్ 4న ఈ సినిమా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు రెడీ అవుతోంది. సోమవారం ఈ చిత్ర టీజర్ రిలీజ్ ఈవెంట్‌ను మేకర్స్ ఘనంగా నిర్వహించారు.

దర్శకుడు శ్రీనివాస్ మహత్ మాట్లాడుతూ,'ప్రభాకర్ నాకు మంచి మిత్రుడు. నేను చెప్పిన కథ నచ్చడంతో వాళ్ల అబ్బాయి చంద్రహాస్‌తో సినిమా చేయాలని ముందుకొచ్చారు. సినిమాను నేను అనుకున్న దానికంటే పెద్ద బడ్జెట్‌తో ఆయన నిర్మించారు. ఆయన నాతో ఒకటే చెప్పారు బాగా నవ్వుకోవాలి. ఫ్యామిలీ అంతా కలిసి చూడాలి. చంద్రహాస్ ఏదైనా పర్‌ఫార్మ్ చేయగలడు అనే పేరు తీసుకొచ్చే సినిమా కావాలి అన్నారు. అలా అన్ని ఎలిమెంట్స్‌తో ప్రేక్షకులందరికీ నచ్చేలా చేశాం' అని చెప్పారు. 'ఈ సినిమా మీ ఫ్యామిలీ అందరికీ నచ్చుతుంది. మీ ఇంట్లో ఒకరు సినిమా చూశాక, నచ్చితే మిగతా అందరూ చూడండి. ఒక అమ్మగా చెబుతున్నా. మీరంతా మూవీని ఎంజాయ్ చేస్తారు' అని నిర్మాత మళయజ ప్రభాకర్ అన్నారు. ప్రభాకర్ మాట్లాడుతూ, 'చంద్రహాస్ మొదటి సినిమా సకుటుంబంగా ప్రేక్షకులు చూడాలని అనుకున్నాం. అందుకే మరో రెండు సినిమాలు ఉన్నా, ఈ సినిమానే ఫస్ట్ రిలీజ్ చేస్తున్నాం. ఇలాంటి సినిమాను మాకు ఇచ్చిన డైరెక్టర్ శ్రీనివాస్ మహత్‌కు థ్యాంక్స్. చంద్రహాస్ ఏం చేయగలడు అనేది ఈ సినిమా చూపిస్తుంది. అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్నాయి' అని తెలిపారు. హీరో చంద్రహాస్ మాట్లాడుతూ, 'టీజర్ మీ అందరికీ నచ్చిందని ఆశిస్తున్నా. నాకు ఇంత మంచి మూవీ చేసే అవకాశం ఇచ్చిన మా డైరెక్టర్ శ్రీనివాస్‌కి థ్యాంక్స్. మ్యూజిక్ మా మూవీకి మరో ఆకర్షణ అవుతుంది. ఇదొక కంప్లీట్ ఎంటర్‌టైనర్. ఈ సినిమాను ఏ భాషలో చూసినా సబ్ టైటిల్స్ వేస్తే చాలు ఎంజాయ్ చేస్తారు' అని అన్నారు.

కళింగ హిట్‌తో మరోసారి నిరూపించారు



'కిరోసిన్ సినిమాతో మంచి పేరు తెచ్చుకున్న ధృవ వాయు ఇప్పుడు 'కళింగ'తో హిట్టు కొట్టారు. దర్శకుడిగా, హీరోగా ఈ సినిమాతో అందరినీ ఆకట్టుకున్నారు. బిగ్ హిట్ ప్రొడక్షన్స్ పతాకంపై దీప్తి కొండవీటి, పృథ్వీ యాదవ్ నిర్మించిన ఈ సినిమా ఈనెల 13న విడుదలై మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ క్రమంలో చిత్రయూనిట్ సక్సెస్ మీట్ నిర్వహించింది. హీరో, దర్శకుడు ధృవ వాయు మాట్లాడుతూ, 'ఇప్పుడున్న పరిస్థితుల్లో నాలాంటి ఓ కొత్త వ్యక్తి వచ్చి సినిమాను తీయడం. హిట్టు కొట్టడం. హౌస్ ఫుల్స్ అవ్వడం అంటే మామూలు విషయం కాదు. మీడియా సపోర్ట్ వల్లే మా సినిమా ఇంత వరకు వచ్చింది. మౌత్ టాక్‌తో మా సినిమా అందరికీ మరింత చేరువ అవుతోంది. మా చిత్రంలోని విజువల్స్, అమ్మవారిని చూపించిన తీరు ఇలా.. ప్రతీ ఒక్క అంశం గురించి మాట్లాడుకుంటున్నారు. కంటెంట్ ఉంటే సినిమాను హిట్ చేస్తామని మరోసారి తెలుగు ప్రేక్షకులు నిరూపించారు' అని అన్నారు.

'ఈ సినిమాపై మా డైరెక్టర్‌కి ఉన్న నమ్మకమే ఇక్కడి వరకు తీసుకువచ్చింది. టెక్నికల్‌గా మూవీ అద్భుతంగా వచ్చిందని అందరూ ప్రశంసిస్తున్నారు' అని నిర్మాత దీప్తి కొండవీటి చెప్పారు. మరో నిర్మాత పృథ్వీ యాదవ్ మాట్లాడుతూ, 'ఈ సినిమాను ఇంత బాగా ఆదరిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు' అని తెలిపారు.



ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, సాయి దుర్గ తేజ్

వరద బాధితులకు అండగా..

భారీ వర్షాలు, వరదలతో తెలంగాణలో ఎంతోమంది ప్రజలు ఇబ్బందులు పడ్డారు. వరద బాధితులను ఆదుకునేందుకు ప్రభుత్వం చేస్తున్న కృషికి అండగా నిలుస్తూ హీరో సాయి దుర్గతేజ్ తన వంతు సాయంగా ప్రకటించిన 10 లక్షల రూపాయల చెక్‌ను సోమవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అందించారు. సీఎం రేవంత్ రెడ్డిని కలిసి మాట్లాడటం పట్ల ఆయన సంతోషాన్ని వ్యక్తం చేశారు.

తెలంగాణతో పాటు ఏపీలోనూ వరద బాధితుల సహాయార్థం 10 లక్షల రూపాయల విరాళాన్ని మంత్రి నారా లోకేష్‌కి అందజేశారు సాయి దుర్గతేజ్. అలాగే విజయవాడలోని అమ్మ అనాథాశ్రమాన్ని స్వయంగా సందర్శించి 2 లక్షల రూపాయలు, ఇతర సేవా సంస్థలకు 3 లక్షల రూపాయల విరాళం అందించి, తన గొప్ప మనసును మరోసారి చాటుకున్నారు.

కలి రిలీజ్‌కి రెడీ



ప్రిన్స్, నరేష్ అగస్త్య

యువ హీరోలు ప్రిన్స్, నరేష్ అగస్త్య నటిస్తున్న సినిమా 'కలి'. ఈ చిత్రాన్ని కథా రచయిత కె.రాఘవేంద్ర రెడ్డి సమర్పణలో రుద్ర క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తోంది. శివ శేషు రచనతో పాటు దర్శకత్వం వహిస్తున్నారు. లీలా గౌతమ్ వర్మ దీనికి నిర్మాత. సైకలాజికల్ థ్రిల్లర్ కథతో తెరకెక్కిన ఈ సినిమా అక్టోబర్ 4న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు రెడీ అవుతోంది. కలి పాత్ర చుట్టూ అల్లుకున్న ఈ కొత్త కథాంశం ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందిస్తుందని మేకర్స్ చెబుతున్నారు.

ప్రేక్షకులు మనస్ఫూర్తిగా నవ్వుకుంటున్నారు



శ్రీ సింహ కోడూరి, సత్య లీడ్ రోల్స్‌లో రితేష్ రానా దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన హిలేరియస్ థ్రిల్లర్ 'మత్తువదలరా2'. ఫరియా అబ్దుల్లా హీరోయిన్‌గా నటించారు. మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై చిరంజీవి (చెర్రీ), హేమలత పెదమల్లు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈనెల 13న విడుదలైన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులని అలరించి, హిలేరియస్ బ్లాక్ బస్టర్‌తో సక్సెస్ ఫుల్‌గా రన్ అవుతోంది.

ఈ సందర్భంగా మేకర్స్ నిర్వహించిన సక్సెస్ మీట్‌లో డైరెక్టర్స్ గోపీచంద్ మలినేని, శివ నిర్వాణ, వివేక్ ఆత్రేయ, అనుదీప్, మహేష్ బాబు హాజరయ్యారు.

హీరో శ్రీసింహ మాట్లాడుతూ,'ప్రేక్షకులు సినిమాని చూసి హార్ట్‌ఫుల్‌గా నవ్వుకోవడం చాలా ఆనందాన్ని ఇచ్చింది. సినిమాని ఇంత పెద్ద హిట్ చేసిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు' అని అన్నారు.

'మా నిర్మాత చెర్రి, మా టీమ్ అంతా హ్యాపీగా ఉన్నారు. ఇది నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది. ఈ సినిమా చేసిన సింహకి, సత్యకి థ్యాంక్స్' అని డైరెక్టర్ రితేష్ రానా చెప్పారు. యాక్టర్ సత్య మాట్లాడుతూ,'సినిమాకి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా నాకు చాలా స్పెషల్. పేరుతో పాటు సక్సెస్ వచ్చింది. అందరూ చాలా బాగా చేశానని అభినందిస్తున్నారు. ఈ సినిమాని ఇంత అద్భుతంగా ఆదరిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు' అని తెలిపారు.

'ఈ సక్సెస్‌కి కారణమైన యూనిట్ అందరికీ కూడా థ్యాంక్స్. ఈ సినిమా బాగుందని మెసేజ్ పెట్టడంతో పాటు టికెట్లు దొరకట్లేదని మెసేజెస్ రావడం కూడా చాలా ఆనందాన్ని ఇచ్చింది. మల్టీప్లెక్స్‌లోను, సింగిల్స్ స్క్రీన్స్‌లోనూ సినిమా అద్భుతంగా ఆడుతోంది. అన్ని వర్గాల ప్రేక్షకులు సినిమాని ఎంజాయ్ చేస్తున్నారు. ప్రేక్షకుల నవ్వులు చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. రితేష్ రానా చాలా క్లారిటీ ఉన్న దర్శకుడు. తనకి ఎంత కావాలో అంతే షూట్ చేస్తాడు. అలాంటి క్లియర్ విజన్ ఉన్న డైరెక్టర్ దొరకడం చాలా రేర్. కాలభైరవ తన మ్యూజిక్‌తో సినిమాని ఎలివేట్ చేశాడు. ఒక విజువల్ ఫీస్ట్‌లా ఈ సినిమాని తీశాడు డీవోపీ. ఆర్ట్ డైరెక్టర్ కూడా బ్యూటిఫుల్‌గా వర్క్ చేశారు. సత్య, సింహా కాంబినేషన్ అద్భుతంగా వర్కౌట్ అయింది' అని నిర్మాత చెర్రీ చెప్పారు.

సీఎం పెళ్లాం



జయసుధ, సుమన్, ఇంద్రజ, అజయ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా 'సీఎం పెళ్లాం'.

ఈ చిత్రాన్ని ఆర్.కే సినిమాస్ బ్యానర్ పై బొల్లా రామకృష్ణ నిర్మిస్తున్నారు. గడ్డం వెంకట రమణరెడ్డి దర్శకుడు.

త్వరలోనే ఈ సినిమా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో ఈ చిత్ర టీజర్ లాంచ్ ఈవెంట్ సోమవారం ప్రసాద్ ల్యాబ్స్‌లో ఘనంగా జరిగింది.

దర్శకుడు గడ్డం వెంకటరమణ రెడ్డి మాట్లాడుతూ, 'రాజకీయ నేపథ్యంతో సాగే మంచి సందేశాత్మక చిత్రమిది. ప్రేక్షకులకు వినోదాన్ని అందిస్తూనే ఆలోచింపజేస్తుంది. 'ఒకే ఒక్కడు' సినిమాలో ఒక్క రోజు ముఖ్యమంత్రి కావడం చూశాం. మా మూవీలో సీఎం పెళ్లాం సమాజానికి మంచి చేసేందుకు ముందుకొస్తే ఎలా ఉంటుందనేది చూపిస్తున్నాం' అని తెలిపారు.

'దర్శకుడు గడ్డం వెంకటరమణ రెడ్డి ఒక మంచి స్క్రిప్ట్ వినిపించారు. వెంటనే మూవీ స్టార్ట్ చేశాం. రాజకీయ నేపథ్యంతో సాగే సినిమా ఇది. మహిళా సాధికారత గురించి కూడా కంటెంట్ ఉంటుంది' అని నిర్మాత బొల్లా రామకృష్ణ చెప్పారు.

సుమన్ మాట్లాడుతూ, 'ఈ సినిమాలో నేను పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ చేశాను. రొటీన్‌కు భిన్నమైన పాత్రలో కనిపిస్తా. చాలా మంచి స్క్రిప్ట్ ఇది. డైరెక్టర్ వెంకటరమణారెడ్డి పూర్తి స్క్రిప్ట్‌తో సినిమా చేశారు' అని అన్నారు.

'సుమన్‌తో ఎన్నో మూవీస్ చేశాను. ఇందులో సీఎం భార్య పాత్రలో నటించాను. ఈ పాత్రను నేను చేయగలను అని నాకు అవకాశం ఇచ్చిన దర్శకుడు గడ్డం వెంకటరమణరెడ్డికి థ్యాంక్స్. ఇదొక ప్రత్యేకమైన సినిమా. మంచి సందేశాన్ని ఇస్తుంది' అని నటి ఇంద్రజ అన్నారు.

Printed and Published by Nandayala Narsimha Reddy On behalf Of Navatelangna Printers Private Limited, Printed At Navatelangana Printers Private Limited, Laxmidas Bhavan, Phase-2, Plot No. 8&9, Surana X Road, Near Mint Compound, Ida, Charlapally, Medchal-Malkajgiri District-500051, Published At Navatelangana Printers Private Limited, Laxmidas Bhavan, Phase-2, Plot.8&9, Surana X Road, Near Mint Compound, Ida, Charlapally, Medchal-Malkajgiri District-500051, Telangana State, Editor : R.Sudha Bhaskar. TELTEL/2015/60815